GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl. No.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Leaf Mss.
3	Bundle Number	TEL B 0556
4	Work Number	R 2160
5	Page No (From... To)	1 to 248
6	Name of the Work	BHAGAVATHAMU
7	Subject	ITHIHASAMU

భాగవతము

1

ను హరి పాదభక్తులౌం డవ [illegible] టటే శి। రాము రిగింపతు ప్రసేవ ము దప్పు రయాభాగవతమున నిర్మల్య [illegible]
హాష్ఠం బు నిర్ణ్డిం చుభ వభయుం బు నెల్ల వారి పోవు। రామా గ్రసంఘము లుకుల నుత్తమ సనా బు ద్ధి విస్తరిల్లు। వెలశ్రీ [illegible]
లలు॥ తరలు॥ హరినే రుం గకరుం టిలలొ బ్రహ్మ మున రయసం బు లు మత్తు మద్ర తవము లు। నా సుదేవ నా
మగనై వాకులు స౦। స౦ నావుం ఖెడబా [illegible] న్నడ సత్ప్రమహాపారిసావ స౦। డెై। ప్రెరలు ము ఉడి వె(త్రి)వ
లము క్రీడ వెతాన్న పా॥ క్షే॥ క్రారవే శ్వరం తాన్లిఖి టప్పంగ [illegible] ని మూం డిల నే డు దేవు లనె లు మ౦ ధి। స్వరంణా మొక నుమహా వాత
నే పులకుల నెలాడ్యులు న్నవ త్రి॥ తమ స్థలు [illegible] డి కిత్త ధరను ౦ డి [illegible] ని దానవ ని ఖు ల నం ధరం [illegible] శ్రాద్ధి డి ద్వి బ్బల లు [illegible] వర విధి [illegible]

బాహ్యంప జాతివితానంలంబునెప్పుడీడెందు। వరేవులురాకతనైతండు వ వెలుల్లనేనె పుడుల్లారయు ... వాల్లాల
ఖంనోబలుకేగగనంరలానేవుకనే। వద్మానకేశ్రీరుండునవది రాకేకస్త్రి॥ కే॥ నే లంజాకెడికరులనేల్వారేలలి రాదే ॥ శ్రీ ॥
సుధరులునవిశతనేరులునబు ధ। వేరులనట వజ్ఞతిరెంపెజ్ఞేరద్వైరంగృవునునే॥ క॥ గోవింద నావుకేతణేనే గాదింపిశ
వక్రైఖటాప్తింగధరి ॥ శ్రీ ॥ విభుడువేరా రగాధిరెమెనుస్రైవల్లిను యొల్లిరెండుగడిరెపిలలాకనే ॥ వేను విను వునుదేకనేడుడి
లక్షుంగారనిజాతివితకాలంబుగాదు తావత్రలంబునకుంబరజుకారికి। సాధనవుపాలంబగు కలాళ్ళిగాంబుసంపాదింపబ
నంతృగాలంబుడగ్గరినవురగాంబునందిగ్గడిలకేడేవిరాడిపాపు ॥ శ్రీ ॥ కకే ॥ శ్రీ ॥ దిసందాపాసాలంబదిపుల్లవుకేరనాలంబునేరి స్తులార్లంబు

౩౦ము

నివృత్తి దళ్ళ భద్రక్త తిదులనై॥ ఉ॥ ఎపరవేలన్వలపొదంయులగ వెలసిన పనుగాని భజింపనే పరదైవంబులోపలి బుద్ధిలోసుఖయులోకములుందులసత్తిబానిదో।
తాపవములనైక త్రిహ్మాగతిదారుగత త్రివములపై వరింతులరో। నాపరమేశ్వరుమై దనపతాఫుని వృత్రిదుభద్రకీర్తి దులనై॥ వ॥ తపవములునే నిరయెల్లన పురిదాన
వములనెట్టి రయులఘనైరొళ్ళననే। ఉపవములు వేళిరొళ్ళనఘలసంచరయుమేవృని ఘనపరకలత్రహా। రయు దవములపై దాలంతవిపదంపిఫ ఘిత్తిగన్ని
స్థునిమంఉలనే। రాళ్ళపరివిలతునే భజింపైదనపతాపునివృత్తిదుభద్రకీర్తి దులనై॥ వ॥ రయు వశ్న వర్ళిసపునిందహనూర్రవకరంపా
భిరమందాలసం। ఖవులుండవ్తినపా పవర్తనులునై భద్రాత్మనే వింపి బాగవత త్రిపద్ధలదానినను ద్దతనలనిగ బ్బొనులపై రయులుందురా। రయు
విరావుక్త్ర వవిష్ణునారుమవదిలోన ప్రశంతవస్తునైగ్రముమైదనిదుల॥ తపవములనేవేనినసెన్నామునసూని రయతినెప్పా, దాన ప్రభత్రిత్తినెప్పా। ఘపవల త్రింబలు లసెన్నా
వుతిశృత్రుల నెల్లసప్తిసెనారొళ్ళ ఘల్లల ఖపవదానారుగనిద్ర పద్మరుక్ష ములుఖరునఘావిరాజూరనావిరిణి। రాళ్ళపనగార దిపుడాన్ణ లా

[illegible]

[illegible]

రమాగ[illegible] [illegible] ... [illegible] ... ధనుజ[illegible]నవారణ[illegible]

౧౬ [illegible] ... [illegible] ... కమల[illegible]

[illegible] ... [illegible] ... నిరతిశయ[illegible]

[illegible] ... విభు వందనా[illegible] ... [illegible]

[illegible] ... నా విభు నా[illegible]యుం చెద[illegible]

బలానైవిడిచె। రాఘుఁహాప్రిదయతమిడిదయురాజితవనంతునుప్రెః। తనమువిడిచెభుడ్కతనమువిడిచె॥౭॥ యవిల్లవప్పుల్ప్లభయముని రనింపిథత్తార్ధ
కాముడబులునస్పెకింపిపురుహాత్రముసేంపుబలిత్పంబాలానస్పెనింపిహారిత్రిలాలస్పేగాంబులువస్పెనింపివనసుపులంపున్ననెంపింగ్రిట్లనెయెం॥

కేసనిష్పెల్లపానదేవునేసకృష్ణజిల్లి
మునేఽసిఽన్నశుండుహారివిష్ణుగి
వంతుశేష్పయుదాడినేశ్వకేంత్రల

ఉప్పెనశేవునంసుప్రతిసేయునైసకృష్ణెంతలబువడచెను।
విశ్వవల్లతయుు। బలుట్టింపునడ్డింపుబాలియులభలూ
నాత్రియుంపిత్పప్నాకత్తాదిరూపములవినెూడింపె(౭)

హాశీసురవర్ణ్యమానసూశ్రివముగు
ను। బహుళశత్రియులతలదున్నఘన
మున్ననెూరయుకెరాలముల్లను।

(ఉ)శ్రుతిగుకాంబులబట్టిగ(౭)విరింపుటయేకట్టమునేసంధుని స్వరుండు। భిన్నమూరిలయుగుచుపెక్కువిభుంబులు। నెల్లయుంచునతవిక్రీపిని
వశ్చెగనెుండ్లకుప్నదాసినెూత్తమపెలకూవె। వేద్య భూదేనకుకుకేడవెదా॥౮॥ వినసుప్రంశెడెన్సెనచలండనెలనిరుశ్రే ... నుత్రీ

౧౪ పావులు గవ్వల జూదపు బల్లెకోరిం రొంతే (శ్రీ) (శ్రీ) మహాభాగధేయులు నీ శిష్యులు కెక్కి పెంచాట్టులు లుతీ త్రికేదయలు । కమలలాక్షా లావజను

సవతులు హాస్తంబులు నే త్రావవేహ । హరి ఆవడ తులలక్ష్మీ దక్షావె మోదరత్తి కేని । వులు వుక్కటుండి వవులు వుక్క ముజ్జ్వ చెరితే । గర్భ ఉగ్ర వెను ఖేజున గతి తెవి పవులు [illegible] బులు

లు । పొందవ వులు పొందపటలవల నేహు ॥ సీ ॥ నారాయణు నిది దివ్యనామ మాడ్బర వులు లప్పగర గనెనె నవులు లుకతె నె పెలలు । వుర

లైరికథలకులవులు దిత్రా చ్ఛ గోవరా ంవ వి[illegible]తెమై వృండ నెవేల నను (త్రై)ల దప్పు । చ(త్రె) కె (త్రై)ల క్క నిజ ఢు నిరెతెతాదలను న్నక నకకె తెటంబులు వ

ట్టై మెహ్హ । వురాధవా పిక్క పవులుగా వేల నని మారనపు నిలితే । వనేదుల గర్వ శం(డి) కాపై భవంబు । కై టభారి భజనగని యులుండ నివారడు ।

గారి లాశనే సుండి గడలు సేవవులు । కేవల సాధు పదములు గనని నారి (శ్రీ)తులకలు । పని రిగాయలలు నీ (శ్రీ)పాని (శ్రీ)తులకలు ॥ అని ంలు ట్ల వరి తేనే పంతులు శ్రీ నిద వసం

బులలకొ త్రిశెరుల ఉడు । గంటకెత హల్లదయలు ంకై నిశ్మల వెంత్రి వినైపు వులు నె ॥ గి ॥ సుల తులల వితులల విద్దె వి చెలు ట్టాల విద్దె ఖిదులు । ల్లానెవి దివి బహాా.

పుత్రికా ఫలారావలి విత్రాది దేశంనరోటా తుకసంగసు ఖమలు దగి నివతి కింపగాలమలు తరినెరింగి । దండధర కెంకరులు వచ్చి తాడన వలులు ॥ నేనెక్కాని
పూర్వ బున్నంబునే యున్నైతి । పాపరతినైతి కే • నిబిట్టి బలవరించవు ॥ అడిగా వునే ॥ సే ॥ అలరంబూం పమలల తోన శ్రీంకష్టం బు భృగు
కక్షే వనవులు లక్షాదవవలులు ॥ ఖా దన మోదనకాంత్రల బిక్షువులు జతివింప వెగ్రామలోనవులం దులు । నియమ తవెర్రయాలు పాపస నిశ్చ
సుపవనవులు శ్రీప్రతిపింపవే వృత్తి భ్రి కలుసు గ్రామసూకరము నకే త్రిగాలవింటుపింటు దిరుగవే దుర్బ్బ గృదీన వృత్తి । యతే ప్రఖరము
లుమోయావేయరులరుఘరవలులు । పూరడకేకాష్ఠనెరుగ నిపురుషవశువు । అడవులందుని పాషవులం దు బ్రాహ్మణ విప్రుడు భ
రయులు క్రైతాగ్నంటవిఫలము భిపపసివి వశూలు వినని కరాం ఖలు గాండులు బిలములు లుగువ లయే శచ్ర పద్మంబులు వదువ మం

మూలాన్ని మాత్రం తొ ప్రదయమవి షుడునుకలనఫలములు కులు విశ్వనిత్యారతా యుపుత్రి యజ్ఞ్యకర్తా మతినే విలయమే డెనెగను తింపనడె॥౩॥ డెపైడి హారి
కథనై యత్నాది॥ దైవబడి సెూయమను వ
గనై॥ అనేనవిధేసులతులుండెట్లనిఱు
రివరణావేన॥ బాలతాలనునడగు
దేవతలాయమలులంత్రనేవుకలండి
పుదక్కనెన్నిలయమూరాయముపేఖ్యద యాస్త్ర వుయవులనుగ్రేకరుడు॥ వెంవింవి కానిప్రావుపాడ డియలరంగక జీవింతులపెన్కొండగ్నినెధవలసుసె॥ ంగా

మూనబడి శ్రోత్రం తం॥ గుప్తులు గా నుఖుస్న విరుచు॥ లు
॥౩॥ భూరాశి డె కులంకకటురశోడను॥ బాలుర తోనాడుచువు
వునతరక్షనెంతయాయునియతినే॥వ॥ అట్టిపరవుభాగ
జ్ఞనిరతెలు॥నే॥ వాసుదేవశ్లోకవాతర్లూవింవుచు వలిగాలవేఖప్రయత్నంకునగడ్డ ప్రసులుండు॥ నతనిదయాయు

పితిలంగ్ని వగమూరా హూర్తకర్తులు విన
ండెఖార్లవులనను వీరాసాలుండుహా
వతులుండెత్తపాండవేయయునెకలవారసు

శ్రీప్రీతికామునకును మాదేవి దుర్గ। ధనకామునకు సుబ్రహ్మణ్యకుసు। సంతానకామునకు పితృదేవతలు। రక్షాకామునకు రుద్రులు। బలకాము
నకు మరుద్గణములు। రాజ్యకామునకు మనురూపదేవతలు। నృపమురగణకామునకు గోపాలకుండైన రామానుజుఁడు। భోగకామునకు జంద్రుం
డు సంగవబునిరయు లగుడుత్తరువంతి రయునచేకకామించి కరయునసర్వములుగా చించి రయుడైనవి కాలి క్రిగా చింపితగనిగాని
చింపి పరమపురుషు నిన్నే వించి వీపె కుంభము దుష్టనివృణాలండుట్లిపాద్వవలు ఆవసేంద్రాదుల గాలుపు భంగి బనుడా రయు జ్జైపునిసేవిం
పగా। విమల బుద్ధిన విరక్తిముల కల్గు దవు నైవేద్యము లక్షూనాధులు। త్రిమలాధీశనథాగుధార సనదికల్లో లమూలావర్ణి। శ్రీమమెు
పౌష్టికి కైనగర్గ రయులు గజ్జిపక్షం బులగా సులంధులునే। ఆనీరొజ్జలనకు ముకుందులు వెక్కెనని నేవిని క్షాలనకులంఢు సులాతు నకి జ్జనిరాములకే వనంతనేత్రులు ॥

౨

తమనే నాథా॥ న॥ విశులము బ్రహ్మవేశ్మ స్కాములకైన వానికై వేదవిభుండగు వతులములకు ఖుండు॥ ఇ త్రిరము పాపవకామునికై ఇంద్రుండు॥ ఉపాకామము

నకుశస్త్రాధి ప్ర భూపతులు॥ బాల్భుకాములకు దిద్దిములు॥ స్వర్గకామునికి నాదిత్యులు॥ రాజ్యకాము నకు విశ్వేదేవతలు॥ ప్రజాసమృద్ధినకాం

ములకై సాధ్యులు॥ త్రికామునికైడు నగనయము॥ తేజస్కామునకు నగ్నియము॥ ధనకామునకు వ సురులు॥ వీర్యకామునకు మిత్ర ప్రడు

లగుగుహ్యులు॥ నాయుష్యామునకు సన్నిధిదేవతలు॥ ప్రతిష్ఠాకామునకు భూమియము॥ ప్రతిష్ఠా కామునికై సగసగనభూ దేవతలు॥ సౌంద

కృకాములకు గంధర్వులు॥ కామిని కామునకు రాష్ట్రేశమైతంబగు నప్పులోగణంబులు సు॥ సర్వాభిపత్యకామునకు బృహస్పతియు॥

గతికాముకు లయుజ్యోపాధికుండగు విష్ణువు॥ విత్తాసంచయకాముకు బ్రహ్మ తేసుండు॥ విద్యాకాముకు సంపూర్ణ వల్లభుండు॥ భావ్యస్థ

త్ర హంకారమహత్తత్త్వంబులని యీ దశావరణంబులు ఉత్తమంబునైనందునంటువంటి కెదశగుణోత్తరాధికంబులై। యుండుగాన పృథివ్యాదులిం
టువిశాల బ్రహ్మాత్మావరణంబు మహావ్యాపకంబగు। బ్రహ్మాండంబు భేదించి వైష్ణ వపదాలో హరణంబునే యుండాం
డుని ఖేదయుండై మెల్లనతింగవే హంబున పృథివ్యాత్మకత్వంబున రసనేంద్రియంబున రసే ంబునను। దేహంబు రూపకత్వంబున ద
శేనంబున రూపంబునను। సవిచార హాత్మకత్వంబున దేహంబున సవిశేషంబునను। గంధాత్మక త్వంబున శ్రవణంబున శబ్దంబున తి
త్రివింబవిఘాత సూక్ష్మేంద్రియులయు ద్ధానకేంద్రెయాహంకారావరణాసం ప్రాప్తంద్రియుండవు నైలామయంబు దేవమయంబునలవైనసా
ట్టికాహంకారగమనంబున మహాలుభంబులై పైగుణాత్రయంబునలయింపిన ప్రధానంబునైనందిప్రధానాత్మకత్వంబున దేహంబునెలహాది॥

౧౦

తైజసవపదార్థంబులు [illegible] ఱెల్లదు తన్మాత్ర [illegible] తన్మాత్ర [illegible] తత్వము పంచతన్మాత్రలు బగుచు [illegible]
గునహంకారంబున। శబ్ద తన్మాత్రంబగు శబ్ద తన్మాత్రంబున। ఆగగనముగగనాంశంబున। స్పర్శ తన్మాత్రంబగు స్పర్శ తన్మాత్రంబున [illegible]
బగు పవనాంశంబున। రూప తన్మాత్రంబగు రూప తన్మాత్రంబున। తేజంబగు తేజోంశంబున। రస తన్మాత్రంబగు రస తన్మా
త్రంబువలన। జలంబగు జలాంశంబున। గంధ తన్మాత్రంబగు గంధ తన్మాత్రంబున। పృథివి [illegible]గు వానిచేత [illegible]
[illegible] భువనాత్మకంబైన విరాట్రూపంబగు నారాయణ [illegible] పుట్టి [illegible] బ్రహ్మాండంబున విస్తారంబై [illegible] ఉండకటా [illegible]
మావరణంబైన పృథ్వి [illegible] గుడి [illegible] కోటి విస్తారంబని క్రొందరు వలుకుదురు। అదియు ఆవరణంబు విస్తారము [illegible]

యులు బరావలశికి౦చి మోక్షపదం। కైన మాగ౯౦బునకేదటం చుహరిభక్తి౦బఠి౦త బ్రేసెనె బునా। దర్శను నా౦ఖ్యాకృతి
నిఖిలకారుడగు వలనైదన్మాగ౯ నిళోత రాశ్చ౹౹౦౹౹ అఖిలఘాతములందునాత్మరూపంబున నిశ్చలుండు హరియుండుట నెల్ల ప్రోద్దు। బుద్ధ్యాది తత్త్వగాం
బులగాన బాటలనుమహాసేవని యుండు హరిశ౦బు। వ౦దనీయుండు భక్తవాంఛితప్రదం ఉతనియుతుభక్తిసతతంబునియుత
బుద్ధి। నాత్మరూపకుడగు హరిక ధామృతమ్ములు లుగణార్పు టంబుల గాంక్షదీర। గ్రోలుమ రెడుధన్యులుగుటిలబూటాల్క। వి
షయమువలని నిశ్కృతాంగవులలైవ గ విడిచి। [illegible] దపునిచరణారవిందయుగము। కేడకులజు నుడురులనెట్టించుగారవెం। శ్రా౹౹౧౹౹
కు౹౹ మానుష జన్మము నొందిన। మానవులకుల బ్బమానమరణములకర్మమునో। జన్మనులకుల జేయుము వలయుము వి। ధానమునిగమింపబడిరాలు

పిరంపరావసథానంబునం బ్రకృతింబా పెయూనందము యుంద్రియానందంబునే బరమాత్మరూపంబైన వాసుదేవబ్రహ్మము నందుంగలంయుబునే
నిచెప్పివెండియు నిట్లని యుధిష్ఠిరుపర మభాగవతులు పాటించుపథ మిది। రూపధమున యోగింయరిగెనేని। వలగు డింకొండు
ఖాండుమునిసంశయము వేదులకల్ప నతము వైనగౌరవేంద్రా॥ వ॥ విను ముని వడిగినసద్బ్రో ముక్తియు గ్రమముక్తియునని రెండు
౧౧ డుచెండుమార్గంబులు వేదంబు లందు వివరింపంబడి యెం। వీనింటాని భగవంతుండైన వాసుదేవుండు బ్రహ్మచే తనారాధితు
డైచెప్పెం గుంసారప్రవిష్టుండైన వాని కి దుర్ణాంయోగాదు లైన మోక్షమార్గంబులు పెక్కులుగలవందు భక్తిమార్గంబు కంటె సులభంబు
బు వేదు॥ వు॥ విను మంభోజభవుండుడ్డ ముస్నమతిలో వేదంబు లెయు పుత్త్రరు నైవ్యనవుం దుండలప్రా నియుంత

రెండు। వినక ర(బ్ర)హ్మ మూర్తే జరిల్లు। శౌనక జూరా మ్రో త్పు। శాణా ఖరయుడు సృష్టి ఖని వహాంబు రెండు జు నింప కుండు। విష్ణు పదధాత్రి నవి జన్మ సర
ణా తుల లక్షా కంబు రెండుండ్డి వరాడ వచ్చు। పర్వమున కట్టుకోరాగి ఖా గణాల వచ్చు లమున। (శ్రీ) వగా పర్వ వలగల [illegible] రుగు మండు। న [illegible] (బ్ర)
హ్మలోక మండల వనింపను। రాజు వేర్పు మతల్లారడు వాండు॥ వ॥ మరిందుల నెక్కె వి[illegible]ంబు గలదు। [illegible]
కంబున (బ్ర)హ్మలోక గతులైన వారు గల్గించేరంబు నంబు ణ్రా [illegible]ంత వచ్చుంబుల న[illegible]రి వివేషంబు నె[illegible]
లగు దురు। (బ్ర)హ్మది దేవతా వజు నంబు నంజు సు వారల (బ్ర)హ్మ [illegible]కంబు నవని యుం వి మ[illegible]కు [illegible] గు [illegible]। నారా
రుణా వరణాకముల క్షేత్ర పరాయణ త్రపంబు నంజు నిక వా[illegible] వాళ్లు మృ[illegible]ంబు నిరగ [illegible]గము నుపై (బ్ర)హ్మ [illegible] ఖ్షు క్షేదింవ్రి [illegible]

౧౮

లుగ తిరముని చెప్పుటయు రుఁ। రోలశిరిం గత్తంబు లోనెత్తిన తి జూరం దనకు నంబులు గొడుపు। ఉ॥ సృలలోన నంబులున్నకులనాకా కవచ ధరంబు నరంబు జూకి పృథుసంబు సము

వన్నరాదిరెంటు యనశ్శిరాలనశేషవతం జోనిబాహు తి తృణం బైన చే బుంబులనెత్తలుం దైరాలుం డుసను దగలు లువవకలంతోరా వలుంచు అంబుల్లవిరానసూర్యాది

ధృవాంత పదంబులుల్లు (ర) వలు (క) వలుం బులనగతి (క) చలంచి పాలి సంబంధంబైన శింషువారవ (క)ంబు చెదిరి రాలుం టక్కిరాల గుములు బ

రవరాగు ఘటాతతంబైన వింగనశరీరం బుతాద (ఉ) వ్వాదిదల టకులనెలప్రైనవారాల లోకంబులెను చ్చివలుపాకకల్పకాలంబు (శ్రీ) డెంచుచ

గలుగ్భింతంబు నననంతపయు భూనల బుట్టిలాదండపావనానంబగు లోక (అ) లంబు వేళ్లించు వులపళ్ళివిలుత్తగల బురతండూవారపటం

బుగ దాంవం బూరికే॥ కెం॥ ఇల విరాడపసును చ్చెకేడులను బుసువేక దివసవెల్లరాలు జెట్టివి దెరలగు చుండుగా। వలపాచెర్పునిడ్డవి వలనసంభూవలు

లాధారచక్రంబు పేడెంచి ప్రాణంబుల బిగియరబట్టి నాభీతలమున జీవితేన ఋషులు తాపమెల్ల వహ్ని దొరఘువలు మొదవి తెగ్గయబట్టి యిదుమొాదనల
రవలంకు హాత్రింబి తరువాతధాతు మూలమున నెకలదళమిని విమలతేమున తాపత్రయంగ వంక్తములచే విక్రద్ధ్యక్రర్తకోనా సాంఖ్య వశాగర్వములు బువుల
సెయిలుక్షుకై నిరాణిలెలుక్కవలు   హారార్ధకవిలంద్రిరయానను షంగవింతకేక ప్రాణవలు   లనువరచిబ్రహ్మరంధ్రవలు చిలచి బ్రం
హ్మమేలంశైకలరులు షౌకపేంద్ర   వేళ్ళవరిరయులు దేహాత్మగతాలంబునెనిండిరయలంబు తొరై   సంగంబు విడలవనివాడవాని దొరఉన
గుణాఘమలు దారయు రులాపంబగు బ్రహ్మెండంబునందుమై తేవర సిద్ధి విహార రాణాగ్యంబు నణిమాదిసకలై   శ్వశ్వ సమేతంబు నైన పరమేష్ఠిపదం
బులేరుచి దిక్పాలకళ్యాణ రాణాగప్రమాదిభోగంబులై రయలు చూచి బవనొంతరగతిలింగనశివపైన రాజాశ్వరులకు బ్రహ్మాండ బహిరంతరాళంబు =

లక్ష్మీ శ్రీరామాంత్రనా (శ్రీ) వస్త్రాదంతులగు లక్ష్మిరామల క్ష్మీ తగిగా కరించి గారవమునకు కారణ తి తానిక్షె నిరూపకు స్త్రీ నారే లక్షార్యాదివస్థానాల ఇచ్చనుదిగ్వా
డినిత్తూసు భవముగా వాతరోమతని పూరాచుచుటు మిరాఢవనులు మునిశ్రీ ॥వ॥ వినుమప్పిర మూర్తి రామ్యన (శ్రీ) హస్త్రములనే కుడు
౩ కాలదేశనప్పం బుద్ధ వెలాగులనా పూరాం కరిరవమున కొత్తగ్గ (శ్రీ) ధానవమును లకులసూపముత్త్రి నేము చేదు ॥ కారణ్యనం భరవమూర్తి వృతితిర్కీం
భుకేదుగ్గదేవడులరాయుండార్త్ర లచ్చివముపోరులోరించి రాయునపైపూపాత్రిదమును మనార్కై పూరా బ్రహ్మం పైనమార్తివదమును నటు (శ్రీ) త్రియ్యే
గావమునకు పాదరాయువును కారాం గనవమునాబు॥ స్త్రిష్ణవంచెనపరవమవనేమునకు ప్పైత్రవమ మనిక్షే చెచ్చిరుసులు లుపెనిరాయి దులు
యుల్లిపు వమునవిబస్త్రానదృగ్జ్యోర్య బావులనవమునవైదకేద్ధివిహరాయిత్రానేనుంచ్యై (శ్రీ) వమువునదిరవతోగత్తం బునేశ॥నే॥ (శ్రీ)(శ్రీ) మనూలమునేనమూర్తి

బులిపిలసిగుపూర్వదరమకనిర్ణ్యామధ్య॰ సంసర్తపితవరనాక్షిసలరముండునుల। సంతతానేందము రయుండునుసపూర్ణకోటిసూర్య
సంఫరావసంశ్లిషుండునుశ్రైన పరంపైశ్రీలునిమనెలాధాంనావశేమలునవిపికొని। తదిరయ్యగర్భఙ్చవరనాబూనలబుంపునార్ద్ర
వరవమలులుశ్రీమవమునసెలన టకొకటినిశ్రీతిత్తునానలునుదత్రినమునోరయుమ సెంతగాలవమునకలంబరిపూర్ణ
నిశ్చలవత్రిరాగమునిశ్చింము సంతగాలవమునతదిరర్ప్రెంతాతశ్చరుశ్రైరయుం ఉదుంరశేమవరిరయునిత్యనిరలు॥
[illegible] తిశ్శుండుగాలదేశ్వములనగామిక్రొనదు। తనువృవి సబుగింమతలహుశ్రీబునింవిసశ్రీ
[illegible] సదేబుభూతేసాననేగ్రోంబుబుశ్రీమేశ్చేశ్గింవిబుద్ధిశ్రేష్టి। శ్రీ శ్రీబుద్ధి రోగూవిత్రేశ్రీబుద్ధినాపురో ప

౭

[illegible] సుకృపారవిందనగ్నాన విరాజితమను [illegible] బహుండను సన్నిభ [illegible] నుండనుసు। సా [illegible] సదనుండను నుసు। శ్రీభాతకాల

భాసవ [illegible] బరి [illegible] విదితబలి [illegible] దివితాను [illegible] కలంకలుపుండనుసు। శ్రీవక్షులప్రౌ [illegible] తవస్త్రోమణి

ఘలుండనుసు। రత్న [illegible] సు [illegible] శ్రీముఖి తకంఠ లోకకృతకంధరుండు ననుసు। నిరం తరపరివమస్త్ర విలసిత వసనమూలి॥

కాబందు [illegible] బడును నను। నానావిధ గంభీర హార కేయూర కటక కంకణ వేలు భూషలాంగను శ్రీరుకవిభలాభూషణాత్రాత సమున్

ఉపలుండనుసు। నిటలలతపట్టం బమానాశ్రితమౌళిరత్న దేవిలకుండచెక్కులుండను సు। తరుణాచంద్రవదిత్రి కాధవేవమం

[illegible] సుండును। బలిపూర్ణాంకురు [illegible] నావలగ్రకనభ్రూభంగలవలంవిలసు భగసంతతానసుత్రీపాదిలావిలాసుండునుసు। నలుహాం ఉమాకా

దప్పరసోపకరం లక్ష్మీశైత్యతరలీవపిష్టిశిఖాపరంపరల వెదగప్పండుగాకులరడుసే॥౧౫॥ మొత్తుదురుగదల వలంతుల॥౫ తుత్తురులరఘం
బలదేహామిరతింపులుగా॥ నైత్తుభుసిపద్రికెలసు॥ హాత్తుదురుగ్రలంతవటులు వారికివిరవిహారపులలనైః వః॥ వలశి రాలుహాశ్రీ = వే
శేజాకవలలగంధరసాస్వేదరి ॥ చెరుంగని హారలుశిఖుశేష్మబంధవలునవండెడర దప్పరదేహాశ్రీసవిహారపఙ్గాఙ్గవల్లె
వహాసైలరలితరంగినీ … సదారులనా జూవ్వెలాడ్డాలదండదహ్వావహానదేహాల లంగుండికిఖశిఖావనావహాముల
లసెలదులవలండదుద్ధ … రతావలరింతులు వెజ్జనసెజహస్నైనవడసుర్రివసన్నవెంపుల్యులనాంవన్నలు॥ గాకవిన్నిణావలునం హవలతవలహా
… దవిస్తీలవల … దెనిజ్జెంరజలశె … హారంద … రాశ శ్రీహర్షచేలుబారాహన్న రడల్లసులగందహ

[illegible] ...దిపదు ... హ... [illegible]

[illegible] ... సాకులన్నవె ... [illegible] ... వెశిలావ ... [illegible]

[illegible] ... పొగుపాలు సేకులన్నవె ... పాదిపటులనెల ... సాడు. ... నసాదపమ్ము

[illegible] ... నకలవసులబా నగ ... బెట్టి ... తలయూధ ... నముదాం ... కొలువేల తాపసుల

[illegible] ... వెదననచు ... [illegible] ... ము నెలకనేరు ... [illegible]

[illegible] ... డుండు ... యుండు ... [illegible] ... ౦డలనునైనవారాసుదేవుని బ్రజియుం

[illegible] ... వగుసవి ... బుద్ధిమంతులుండు విడుల వెంబడులంగా ... [illegible]

[illegible] ... నంతాడి ... ధరణి ... [illegible] ... యుస

కైవల్యగోచరమూలులు । సాయుదెన్నడు సంసారబంధమడిపు ॥వు॥ బహువర్షంబులు (బ్ర)హ్మదాన్ని జగము తప్పి దింపు వెన్నె సోగ॥ కపారి(బ్రా)
ర్గన ధారణావశ్యము సంగాదేని మూడిన్ని లప్త(స్వ)హాణి రెయా బుద్ధులు బుద్ధి రెల్లభువన నైత్యాణా(ప్ర)భావంబు నన్ । విహారింపె శ్వరసాధ బుంతు నిర్వహా
విజ్ఞానవదినిర్వేల రొల్లు ॥వే॥ వినుమయా డెందు శబ్దము యవేదమార్గంబయిన కర్మలబాగు ఘన(ప్ర)కారమున స్మృతర్మము నైన సభ
గానిదినాదాంతికసుఖములప్పి యుంచుమారయా మయమార్గవాసనామూలు ములసుఖమునితలంచినిదింపుమా
కుగలగను తెరంగునం బదిపోయి ంవునిరవప్పసుఖలక్షవమును జెందడుత్తబ్బివిత ములనే విడిపింసుండునామమూ(త)
సారముల గలభోగ్యములలోన నెంతటిదేహాన్ని(స్ప)హామునిధింపు మనంతియుటైత్రాను నావు । న(ప్ర)వర్తుంణైసంసారమును సుఖమునినిత్య
యుంపక్క...ముక్తి మార్గమునకిదిగలదనితా విపరి(క్షే)పే మనుసొండు మొండు॥నీ॥కే మనిదింశల్ప భూవిభాగమ్ము...పది

ముననకులమును ... శ్రీ స్తోత్రములు। ముక్తులమనలు యుక్త శ్రీరాముని। శ్రుతులు నైతన్యములు। నిరోగములు నౌవద్యులు। నామమునుల ... నైసిన ...
శ్రాదిదేవతాభిధానములు। శ్రీపతులు పూర్వవిభాగనములు। కేమనీనములు యజ్ఞ శ్రీరామాగములు। నిత్యసత్వము యొనుంగ్రేనే ... నపత్రహా
మునములను ప్రేమించిన వాడు మనసు ంధానంబున్ యువలయ్యులకెని చెప్పి వెండి యుత్తని నిట్లని యొనె॥ కేశహారివమ్ యుమనువిశ్వమంతయు।
౧ హరి విశ్వమయుండును సంతయుల ముపనిషేదా॥ హరి వరయుమగాని శ్రీ స్వామి పర మూలాలపృకైదల మంత్రసామన చింతనా॥ ౧
ని॥ కలభక్తప్రియుండుగా తనాహా ఖంబునన్ పెక్క దేహంబుల పేరు వడసి। యుంగ శ్రీయుం బుల వెంట నెల్ల పుత్రంబులునే స్త్రీం
నిమరిత్ నన్నెరుగుకతని। నఖిలాంతరాత్మకుడగు పరమేశ్వరుడఖిలజంతుల హృదయములనుండె। బుద్ధిపూర్వపూల నెగ్గి ... దిరాప్త
నిష్టింపు బద్ధుండుగాడు ప్రాభవమువలన నానందబహులకవిజ్ఞానమూర్తి। యుతనినే పింపనగుగాక యుతన్నెనేవా। గయుగ ...

వృషణంబులు మిత్రావరుణులు । బలరింబు సముద్రంబులు । నల్ప సంఘటంబులు గిరులు । నాడీనిహాంబు నదులు ।
తనూరుహంబులు తరులు । విశ్వేషంబులు వాయువులు । కాలంబు గమనంబు । కర్మంబులు నానావిధ బలంతులని వహాసంప్రోప
సంసారణంబులు । శిరోజంబు లు మేఘంబులు । కట్టు పట్టంబులు సంధ్యలు । దరాంబు ప్రధానంబు । సర్వవి
కారములకు నాత్రియను భూతం చైన మనము చంద్రుండు । చిత్తము మహత్తత్త్వము । అహంకారము రుద్రుండు నని ।
అశ్వాశ్వతరోష్ట్ర గజములు నఖములు । కటిప్రదేశము పశువులు గాదులు । నిడు పువతులు గాదులు । విచిత్రము
లైన శిల్పి నైపుణ్యములు పస్థలు । బుద్ధి మనువు । నివాసము పురుషుండు । హుద్దై దులయున స్వరవిశేషములు గంధర్వ విద్యాధర సిద్ధ చార
ణాప్సరస ముఖాహ్వములు । తిరోపస్లె దర్శములు ఖు । మతింబు తైల్య । తైన నానీకరంబ్యె రయమ్ము రథు । మరి రమేరనెమ్మనావి ।

ఋషిపలాశలంబు। బుద్బుదంబు మహౌషధంబు। నాభివివరంబు న[illegible]లంబు। వ[illegible]ంబు [illegible] శరావము [illegible] [illegible]
తంబు గల[illegible]లాకేశంబు। [illegible] వ[illegible]లుకేశంబు। వమంబు [illegible]ంబు [illegible] కేశంబు। [illegible]ంబు [illegible]కేశంబు। శ్మశ్రు[illegible]ంబు [illegible]కేశంబు। బా
హుమూలంబు దంబు [illegible] [illegible] ంబులు దిశలు। శ్రవణేంద్రియంబు [illegible]ంబు। నాసా[illegible] టంబు లశ్వినీదేవతలు। ప్రాణేంద్రి
యంబు గంధంబు। వరుణంబు వహ్ని। నేత్రంబు లంతరిక్షంబు। [illegible] రిం[illegible]యంబు లు[illegible] [illegible]ంబు। [illegible] గక్షత్ర [illegible] లు। భ్రూ
యుగ్మ [illegible] ంబు [illegible] ంబు [illegible] ంబు [illegible] ంబు [illegible] ంబు। [illegible] ంబులు। [illegible] ం
[illegible] దిశ [illegible] [illegible] ంబు [illegible] ంబు [illegible] ంబుల। [illegible] ంబు లనంత[illegible]
ంబులు। [illegible] ంబు [illegible] ంబు లు[illegible]ంబులు। [illegible] ంబు। [illegible] ంబు [illegible] పతియగు। =

రాగంబు వేగంబె వెడలించుననిన రాజేంద్రునకు శుకేంద్రుండిట్లనియె రాజా యేకధారణాంశమై శ్రీయు నిలుచు నవ్వు। ధారణా కేరూపమెట్టిదారణా
సనా।ధారణాప్రత్యాహారంబులవేడ్కం మనసు హరిం జింతింపం మనసా కనెన్ద్రింప్పుత గనై। త్రిగుణ విధి రాజసునకుల త్రవధూత విషయంబు డింప్ని రాత్రి।। నియమ వశనవలు నెరా
మింపవిభూషిపార్థ్వంగంగట్రా।యుం శ్రీయువుల గర్వమెల మహాభిమానిరెవిశాలరూపమందు చిత్తము సేవింపు నిలుపవలయు బు
ద్ధిని విచారుడవు।వెన్నవినుము మహాభాగ వహుంబైన హరివిరాడ్విగ్రహంబునందు భూతభవిష్యద్ ర్తమానరూపంబైన విశ్వంబు విలోక్యమా
నంబగు। ధరణీ। సలిల। తేజో। స మీరణ। గగన। హంకార। మహత్తత్త్వంబులనియెడి సప్తా వరణంబులచేత నావృతంబగు మ
హాండకోశంబైన శరీరంబునందు। ధారణాశ్రయుండైన వైరాజపురుషుండు దేజరిల్లు। నప్పురుషోత్తమునికి పాదమూలంబు పాతాళంబు। పార్ష్ణి=
భాగపాదాగ్రభాగంబులు రసాతలంబు గుల్ఫంబులు మహాతలంబు। జంఘంబులు తలాతలంబు। జానువులు సుతలంబు। ఊరువు

ఋషి

హాంబునె డరిపు గ్రొత్తి పర్జులా వగాహనంబున నెరియు కాంత నవి(శ్రీ)డేనంబున విధి వ(ధూ) కారంబున నంగుళాంభున రిలంబు తోడంగ బితా

ననుంక్తైమానసంబున నిక్షుల జాన్న(శ్రీ) కరణాసముద్రంబగుల ఆ [illegible] (శ్రీ)వగాకిత బితంబైన (బ్ర)హ్మకీక్షంబైన (శ్రీ)గావంబు సంస్మరించుచు. వారలు

నృలఘుయుంవి విపదంబుల వెంట నంటగంటి పొంది యుం(శ్రీ)రాముంబుల బుద్ధిగా కథియ్యవసాహాముకంబునైన పగం

3 బులబిగిదంబడుట్టి (శ్రీ)మంతదగ్గి వట్టంబునైన తత్తు ఘట్టనంబులని ట్టుట్టె మెట్టుల మనంబు నవముల పిబులంబులని తోడించి చనిన

తారతారంబు తోడ ఖండించి నిక్షి సంరంభంబైన మనంబున భగవత్పాదాబ్జవందనవత్సనంబు నిరయమును. ఋజుస్త్రవేలాగునంబులు

చేతగాబ్రాంబు వివుండంబున గల్ల చిత్రంబు ధారణావసంబున తదుల్లాసంబుల వలనన దయ్యవిమనంబులం బాసడవి నైర్మల్యవిత్తంబునంబర

మంబయున విష్ణుపదంబున కుండెను. ధారణానియమంబునగలుగు సుఖాత్మకంబగు విషయంబున వలకించుచు దాని నిర్వికల్పంబైన =

ఖండాగాకరాకెక్కుడు కనె॥ ౘక్ర(త్రి)పతి వినయుడు జన్నపతి యయు(జ)। భూపతింతులనే బుద్ధిపతి యయు బగదధిప తింతులనే। భూపతి యయు యనాడువ(ని)। శ్రీప
తిరుమలంగ తిరుమలైనెనె పుణ్ణాలు భజి ంపునై॥ వ॥ అగ్గాలు ఢోరాకకడు స్మేహా విభవ డోయను స్పైన్నడో స్పైన్నడో। గుణాదాయాని గుర్గ్రాలరాయాయనుపుం
౧౬ ము వి బుద్ధులనగుండికీవత్రిపూ। గగనాలు వైరనలు వి ఘుపాదపద్మ భజనైరా శ్రీ హర్కంబులు లనేద ఖ్యావీప్తుగాపులుంజోనె దరదుబ్బి పిప్పుఖర
మునీసత్తా త్తుస్సెవింపైదనే॥ గడులబ్బదనే బుద్ధి (బ్ర)హ్మ్యాకులు వెడిన సంధింపసలా వింవి యేలు। భగవంతుండులు సర్వ్యపింబనుప
నాపద్మా స్వధానె ప్రఘుం।స్మే నింగాని యమింవిసహ్జావనసా(హా జన్మ) స్థితినిస్ప్రిపారగులజైనెన్మను (బ్ర)హ్మ్యనట్టిగలనిసారంభింబునే=
వింపగనె॥ నె॥ పూగాలు గ్రేయమ్మునలు ము హానిభూత పంచకరయాగ్ర సులలనపురవర్యులు సృజించి। పురమలులాసనుంబెపురు బునె

దీపించవల్పునెవ్వడునదీనవృత్తి। బంచమహాపాతకములనుబదనక్షోం డెం(శ్రీ)పత్రివాలనుశ్రీకాశించెచౌరాశిమవిరామ। ... సౌడనాత్మకులడనసైరావి
సైపతివల్లనిత్పవిసాదంబతనెరప్పమండ్లునె పట్టిభాగవంబుతప్ర(యో)గమ్ము వెళ్ళయుండు। పరాసనైపితినాకెట్ట ప్పవహవికంనేల। మంతర్పులనెవరసవేరకం
ఉవచింపాముపుష్టి। శ్రీజుపారుణ్బిపెనే లలజెయుగాత॥ఉ॥మహాసధనల్మటాత్మలుసమా తైనిరుహాధులు లుంవలస్సభూంబుజిసజ్జి
నమరంధపాసమపుజటజ: యుంబులహాసివలుకుత్రై। లూనతనెంలంధరట్టి ములనిలాశకశిఖామున్నికైబెనంకట।
జన్మనెపమెలానబూవులనిక్కసాధు జసా(గ)నికేను(ద్రె)యుక్తైదనెవ॥అది॥యులఇల్లగురుపం దనంబునేపైశుకరతెలాగింపుజిజిన
రెలు॥మ॥అవిరోధంబునేనిపునక్షోడుగలనేంతముర్ధంబువలుకి(బ్ర)హ్మవమాడమ్మచేలబ్బినారదుండడెరినంపద్ధంబుగాజెప్పివమా। నవలూకేష్ట

రసారదులుండుట వెనుకకై నారకులు (బ్ర)హ్మాదిం వెసం (త్రి)వనిత వరుం బులమహాహస్త్యాతం [illegible] సంకేహా పవిత్ర దిత్రైః నారదుండుట (బ్ర)హ్మాత్రి [illegible]

౧౨ వకుల [illegible] వృద్ధ [illegible] గత్తుగాను సంధారంబు నీ [illegible] సంపూర్ణత వలు నీ వలుభూతం బాబు వలులకై [illegible]

రమల పెద్ద సత్తువలు నీకరాములక వెల్ల రయుం డుటం గదా భారతీ సత్రి రయు బల్లాల పనికేకలనారా [illegible] సకల సారసంది [illegible] వలుంబారా [illegible]

(త్రి)రం భోగి వెక వెలపృథ్వాస నిరత్రా రంభ సంపత్రికా ధారంబై రవెల్ల దిగ రేల [illegible] వలుపు రయు దర్శం బెస్వరువాటలం బాల [illegible] (త్రి)

మహామును గారావి వరిది నైసాధింబైరా కృపామంకై భారం బెక్షడల నేము నీమనలు పృదూయ ద్వారంబులవా నీ [illegible] [illegible] గతపుడం.

మసను మహాత్మరు వెరంధాధర్మ ధీ నిత్రై వసకం ద్వా కైవలు నలు ధాకృరాజులక [illegible] దీనిం భక్తులరాజుల వాత నిత్రై లారేపలు రారదల భూచి బాగవలు ప్రిమరించెదదే చేతుకాన |

కంచెండుఁబు ఘురిందుమునఁ లండునేడుగు చ్ఛిక్కిరంబు బాపింపు మా॥ ముక్క సదుస్సు [illegible] గు గాతృ [illegible] ప్తైన విష్ణుం బెత్తనే। మాత్రి ద ఖీనం బగ్గె దామునల్లనములు బుని
కెవ్వెరు కంక్రెరుగ్నీ। పదవుల్పన్నట విమ తుల్లిగ్నీ పుపవములనే త్రాదీన్నుయుకల్ [illegible] ప్రె। నత్తి నెయుసాష్టురం గతిచెక్కిద విరుద్ధగసంబుసలావింపవే॥ శ్రా॥ తేంబాబి
ఘూనన కైకు నిశ్చు దునగ లంచేంచుటేధిద ఖిప్రేమం॥ దంబూ బూతభవాం [illegible] పవిభునిచే లాపాంగ పంచయుత్రి మే। సం ఘూలంబుగువతకమా
నేమగు సంవిశ్వంబగులకేఁడబ్బిభుకే। సం బావింపగవేమృనే తలపనై షండంబు వాడాప్పుతినక॥ క॥ తో చయబుసం ఖవసాకే। తోంచు వములు వివరిం
చబూల దోవినేనేనా। తో చయుముపాద్రి కెనసభ్భు॥ తోంచు వములు లంబెండకుండదృవ మెలకైగింపు నె॥ వ॥ దేవా ఘూతభవిష్యదృత్రమానము
లగున్నవమాలరమలు లకులనే వే విఘుంచపు। నే పేరులం గనిచుద్రంబించుకచలు లేదు। విష్ణు (ప్ర) కారము విసలపింపుము నినళినివిక శితమలు ఘుండ్రవిరించి
చుల్లెనిచలు। ఉగ్గ॥ రాబుధులు విరస్తు బు। గా॥ రాయూశితి నడుగగానెరరు విత్రేణా ప్రస్తునముఖ వస్తుత। వెతారా కారాఁడై మత్తుడునిశివత్సా॥ రా॥ = = =

[illegible]

[illegible] వములు లనను। బ్రహ్మకు మిత్రంబు పైన కృష్ణముల నను। [illegible] కాలము లనను। [illegible] పైన [illegible]

వనమునగు। జాలెత్తరాన్నన జతిచ్ఛరిండునుు। వాసుదేవుండుగా నెరుంగవలయు। వాసుదేవన్ను త్రివిక్రమునకేవలు। విష్ణువులు। నారాయణునగనాయము వం
ములు లోకములు। దేవతలు। నారాయణునా నశేరసంఘాతులు లు దయుండగ త్రిరా రమెూగలి జ్ఞానములు। నారాయణు
నా పరమలు లు జ్ఞానసంద్భవము గుణఫలము। నారాయణుండగొ ధీగణగుణగుణాటస్తుండు సర్వత్రికేలండు। సకృద్దృష్టయెల్లనయూ
శ్వరుని కటాక్ష విశేషమునస బిరుంచింబడి ప్రిరితుండు సైసజింప్రైన ప్రపంచ మునసి బింపుమ ఉండుడు। నిగుని
నారంభైనయీశ్వరుని వలనర జనసశ్చిత వెలాగునామలు ప్రఖ్యాతములైయరు స్మృతిస్థితిలయములకు కారణము
జీవాత్మప్రకాశక ప్రకాశములంకు ద్రవ్యమునైన మహాఖ్యాతములు జ్ఞానసమూహతులయునదేవతలు క్రియారూపములయున

యిష్యంద్రియములు యను శాస్త్రములు ములు గానిప్పుడు కృష్ణ యందు యిట్టిని। మాంయునకు మున్నిపటు యిడ యునే జాతిస్మృ నింబంధించి జాతిస్తులకు నావరణాములు ల
యునేయుపాధి ఖంత ములు లయున్న మూ డు పింగములు లున్నిపు డులకు ల ప్రీత ములు లుగా కృతనకు ల త్రీ అంబులు ల యున్న తత్పృ ములు గల యిట్టరలం
౨౭ కిప్రేథముసం(గ్ర)హం మలు సం డు గరు॥ ఆయుకా స్తు డసం తుల డు హారి। నారాయకు డి ట మన్నములు ల కు నాకు నే నే కు నే। మలా రాయ కు (శ్రీ)
సి(ద్ధ)ాంతము। కి రాయకులనే దేదు యిట్లా శ్లేషోత రసులు సను తా గవ॥ విను ములు మలా రాయావి ఖుంద్లు న యిట్టా భేరు ండు దన మలా యుం(ఞా)
శ్రీ వయ రాగములు న (రో)ప్తు ములు ల యునే కాలజాతి పాద్య ప్ట భావములు ల్లవిధములు లునే రాయునే ప్తు యిం పిగ్రకాని యిట్టా శ్రోతాది ష్ట తనే ల
యినే ము హా త్ర ష్ఠ ములు వ ల నన గు కా ల ములు నగు గానృత్తికర ములు నే ప్టిభావములు న (శ్రీ)కినా వేల ములు నే జాతి వాదృష్ట ఘటాతి యిట్టి నేకృత్య ములు న। (శ్రీ) జిష్ణు
ము నే రాల్లి రజి సు ఘ్షుములు లపైన్ను ప బృందావిత వెల్లి వికార ములు నైలడిన మహాత్తృ త్పూ ములు వెలనేంద్ర మంత్రి (శ్రీ)ధారాసం బ్రైవిప్ర జిష్ణు నే (శ్రీ)ంమగా శ్రీకృష్ణ బిగు నే స్తాం

5 రాగంబు గతిని ... సంబులెండు ముత్తి వృత్తి కృత్తి రమ్యనరాజి సంతోషమౌ । త్రి రమ్య ... రమ్యనరా ... సంబు । బహునృత్తి రమ్యనరాభి
కంబులనను మూడు విధంబుల రయ్యె । సంధు మూలాది తెల్పెన తాను సాహంకారంబు వలనన భంబు గతిని । నభంబున నతులు సూత్రరూపంబు । ఘు
తద్వృత్తంబున నతుల బాధకంబులయు నక్క బ్బిగలుగాంబులన ఖంబు వలనన నారయు పైగతిని । నారయు పృనకలంబులా స్వరూపంబున నక్షబ్జంబు
సఖంబువలనన్ బ్బ కేంబునను రెండు గలగాంబులు గతిని రసులుండుట నవిదేహాంబు నండ ఘుటండ్ల ... సాహాపంబైయుండు ధి
రసమునకు కృత్తి పాటవంబైన రసాబు సుహితబులంబులకు పాతుపైన విశేషంబు నారంగాబల స రూపా స్పర్శ శబ్దంబులని రమెడునా
లగు గాంబుల తారజ బులంబు గతిని । జలంబు వల గంధరస రూపస్పర్శ శబ్దంబులని ధ్వనులు గాంబుల యుండుట తేజంబ్రాధి విగతిని । వైరారి

రంబైన సాత్వికా పాంశ నంబులవేల నాజుం (౫) దైవతంబయునే వాసంబు గవిగె। మృగశిరయు విశ్వ యు పారరయు [illegible] నేనుగ్ [illegible] (౫) వే తేసలం [illegible]
విశ్వరయు నిం శ్రాఢు సుపేం శ్రుంఢుమి శ్రుంఢు। (౫) జూపతియు సని రౌండిదశేదేవతలు గవిగిక్షి। [illegible] బుసంబైన రాజు సాపాం [illegible] రంబు వేలసేద [illegible] వ [illegible] రంబైన
(౫) వనెం (౭) రయుంబు వారయు [illegible] వతం శ్రైన ష్టుగిం (౭) రయుంబు। సూర్య దైవతంబైన సరయు నేం (౭) రయు ం బు (౫) వే [illegible] దైవతంబైన రసనేం (౫)
౨౦ శ్రీ రయుంబు। నే [illegible] దైవతంబైన [illegible] నేం (౫) రయుంబు। నే [illegible] దైవతంబైన వాగిం (౭) రయుంబు। నిం (౫) [illegible] తంబైన [illegible] (౭) రయుంబు। సలాపం
(౫) దైవతంబైన వా [illegible] (౭) రయుంబు। ది (౫) దైవతంబైన గంధరం (౫) రయుంబు। (౫) జూపతి దైవతంబైన [illegible] గళ [illegible] (౭) రయుంబు సనిరయు దిదశేం (౫)
రయుంబులు సా। బాలు బుగే నాం తత్కరణ్య సే [illegible] సంబయునే బుద్ధిరయు। (౯) రయు జూన తరంళ [illegible] నరణం బంరసే (౫) నాంబు సు [illegible] నిగా। నిశ్చి [illegible] గుసు [illegible]
[illegible] సంబు లు [illegible] నే [illegible] సనయు [illegible]
శ్రం (౭) రయుంబులు తొగసూరిన ఘూంచేం (౭) రయు మానేసగలగాంబులు [illegible] వే [illegible] గ (౫) [illegible] రం నివసు [illegible] బుసం డసమా [illegible] గుసు [illegible]

గాల

పెళవపృకి (శ్రీ)తంబులు లగలచుచు। నేనే చవించి విశమపృష్టపృష్టాత్మకవత్సంబునుకిలెకెరిరబిత్తే ... త్రేషత్వంబు బొక్కగప్పించినయుష్టియు రహంబునే వాక్య యుం
తేసహ (శ్రీ)ంతంబునకు కేసు జలలంబుశ్నంచుబడెగాల కర్తృస్వభావంబులందుల దేగులలు వడనేసవలక్షమును జరివయుత్తు వలగ జైరలని శ్వేరుముడ్ల
తనంబునేసు। నేవేల నేంబుగనైనవెల్ నంతకవలకొ స్వభావంబు (శ్రీ)ంకలండయునే ... రమే శ్వేదరం డలు। జరివరుసటంబునవలసవరణాలి
లవుత్కృష్టితంబయునే (శ్రీ)రపత్మేరడం బలులలకొనన్నప్లెస విశేరంబు గావించియుపప్పిరవలరడం బలు భడెంచి గక్కవిలరవెనే ల్పంటతెని।
కి॥ భువసాత్ర్యేసుడగలయునేనుడు। భవసాశ్వేత్తి తారేడనలరడులు (శ్రీ)పత్రేరడంబులనే। విరసదలు భడులనాలుగలు। ... వరంబులు
గానైనసమ్రే విశేడంబులులగనైన తెల బిసహసు హారతారులు భుజంనాకే తొనగా శిరః పాల (శ్రీ) వారపలు కేసుర్పె విహారిరసు నేబపాసుదేవివాదేపసగతసు
త్రివిదప్పరేసలలు విశం. చిత। స్వహసుగంసపాలవరవవంబులలనైభువసేరంపత్తికె విచారి లతలరా। వలపూని యుల్పు దప్పతవలు

౨౧

తిరోగాసిబున పాపాత్ముల్పంబు మేద్య నడే ॥ వ॥ వినుము పాతాళ లోకంబులందుము మీద యోదలోకంబులు ౹ శ్రీమహావిష్ణు చేసిన లంగటు బ్రహ్మకంబు ౹

నసుండి దేవర్ధ్వి దేహము నిరయములు ౹ శ్రీం విరోచుడు లోకంబులు బ్రహ్మనంబున నుండి దేవ ధ్రో దేహము నియులను ౹ బలు కుడురు ౹ శ్రీపంచవన్న నిరక్షరాడ

గురుకగవంతుడి మూలుబంబు బవలన శ్రీ హస్తకులంబు ౹ బాహువులవలన ప్రేత శ్రీ రయకులంబు ౹ తిరుసుమలవలన వైశ్యకులంబు ౹ పాదం

బులవలన శూద్రకులంబునుబ నిర్మలంబైన నిచేష్టలు దురు ౹ భూలోకంబుగటు శ్రీదేవులంబు ౹ భువర్లోకంబు ... కంబు

పూర్వదయంబు ౹ మహాలోకంబు వస్త్రంబు ౹ జనలోకంబు శ్రీవయ్యు ౹ తపోలోకంబు సత్య ... సత్యలోకంబు ౹ సనాతనంబు సుబ్రహ్మ

నిరాకారంబునన్తెనసత్పలోకంబు దిరంబుగ ఘట శ్రీదేవంబతలంబు ౹ దొడలు వితలంబు ౹ జానువులు సుతలంబు ౹ జంఘలు తలాతలము ౹ గుల్భ

ములు రసాతలము ౹ పాదాగ్రముల ఉఱగసాతలము ౹ పాదతలంబు పాతాళము ౹ నిలోకమయుంగా భావించెదరు ౹ కొందరు ముక్తిదయుండగా ... ధరలం

మారణవు
శ్రీకృష్ణదం
జెనెరయు। గెద్ది
రయువనుజ్ఞు
వరడంబనే
యుగనెడి
జుగతి

ఋవేలనేఘాలాకే మును। నాభివలనవుంటాకే వమును। శ్రీరేవమువలనస్థలాకే వముటగరిగెననెలోకతల్లునవమునెన్నదలరు। పురుషోత్తమువమువు
మువలనేసృష్టింరతుపాపాజాలవమువదది పోరు వయుగవపిత్రుయునుదియుంచె। వక్షత్రవరాణస వెలదన్మల్పవమజాన్తేకమువుసుప్రధాతువృలరడు
రు। పద్మరవతవమునే లానేవుజ్ఞొబ్రెరనా శ్రీనస్తైరయుమజ్ఞాప్రాణావుములును ప్రధాతువృలని రయుండురెండులాకేవుములున్నెవృండం
బనియు। పుతన్నా త్రిపంచబధియు + బ్రాణావుప్రవృత్తి పంచంబనియునాడె శింతురు। పూ వృకవ్యాప్తాత్మవములకు। నుదు
రాదియు ద్వితీయమువుకు। రనెరడియు + మునెకువసాదిన్తేరుండైనవరుణాలునికెపాశిరసనెరడి రయుముల। జన్మస్థానమువు। సర్వ్రాణావుంగా
దులనేపాయులు ప్రనేకువిష్ణునాభిరావిపరమును। నివాసమును విలాసదురారపాత్రిపిగంధవులు లకునెలాపుదలలకునన్నెపెదవత్తిలకుదినాంబరుని
పూసెండియువునివాసమును। దేవలోకసత్యలోకవములకుదిడువునకుసూర్యునికెసకలవత్తువృ లకులోకలోవనుసృష్టించియుమువు।

వెం
సంబం
నెయము।
సుజ్ఞ
సంబ్రె
వంశం
బని
యుడు

ఒ

సన్నానములు॥ దినములకు నాకాశములు నకలమృత్తికలములు నైవేద్యములు నెరవులు లకుల శుద్ధివములు నకలసర్వేశ్వరులు॥ నక్షత్రం(త్రి) రాత్రములు బ్రహ్మస్థానములు।

నేస్తున సారములు లకు వర్ణాం నేయనున సాంఖ్యాత్ములు లకు భరమపుత్రులు ఘనిగా (త్రి) ములు ఖాదినములు। సుశేవలు నకుల పాదములు పునకుల నకల శిష్టములు లకు దివ్యదేవాలని

దేహాం(త్రి) రాత్రములు నిహావము॥ రాత్రులాసు (త్రి)ములు ఖరతలు జ్ఞాని ఉపకరణ సాధనములు లగు తరంగులక్ష్మి లతా డులకుల బురలు శాత్రువులని రాములవులు

లవలూలములు॥ శిలా లకు నాంబులు నఖమలరాయలని నఖ..వలు లుపేలఘనిలాలవలులు॥ హా ప్రేతశులని కైశములు లు మెరులంగులు॥ విశ్వే

శురనైత్రశుచులు భూరాభూర్వస్తువలను కరత్నకులలయునలు శకపాలకుల ఉపరా(త్రి)ములు లకు ఖురాంవిలో నవులు ల(త్రి)మలములు నకుల। శరణావలునకు

నాంపాంరాయునాంని నిత్య(త్రి)వలవములు నికేతనములు లు॥ సప్తసాములు ములు లకు నుత్రములు మైనెపదములు లకు తీర్థపాదముని పాదారవిందములు లాపదములు॥ బ్జలవులు

లకుల చన్నములు నేతలు బిఛర్వస్తు నకుల(త్రి) బూపతినిసర్వములు నకుల సర్వేశ్వరుని మే(త్రి)ములు సంభవనిలయమును॥ సంతానములు లకు గామహావిష్ణురుషార్థ్యములులకు

బహుత్రసౌఖ్యదాయకములగు నానందములకు స్థిరసౌఖ్యములనకున నమ్మపుటినిరయము పుట్టించిన యము మహాస్థానములు। యమునికి విలువనికి మేలవిశుద్ధమునకు
వగవరితుని పాలప్పించి యమము భవనము। విం(?)శకుని రుకు పితి వల్లభుల్లవునకు నిరయములకు నిఖిలలూపకతి గుదముని వాసము। దురాభ్రేవముకకు
కధర్మంబునకున విద్యకునకు నంతునిపు పుష్పాగములు సదనములు। నదనదీనివహాంబున నీశ్వరుడి నా జీసందోహాంబు బుద్ధవలంబిరంబు। పర్వ
తంబులకున దోషజులు నిశల్యంబులు బునకస్థలంబులు। ప్రధానంబునకు నన్నరసంబునకున ముద్రంబులకు భూతలయంబునకు
బ్రహ్మాండగర్భుని యముదరంబు నివేశ ంబును సౌవర్ణపారరూపంబగు లింగశరీరంబునకును పరామవిరాముని హృదయంబునకు భూ
మిరయగుమశియు ॥౯॥ నీలకంధరునకు నీకు నాకున నతులు। మారవములు వ్యసనవతల మూలములకు। ధర్మసత్త్వబుద్ధి తత్త్వములకు నీవే। రాత్మ విమలమురము
మెప్పనై వెవు ॥౯॥ నరసురాసురపిత్రు నాగకులంబు రమ్యగంధర్వ యక్షరాక్షస మహోరగ। సిద్ధవిద్యాధరజాతి ముఖ్యులాత వారణ (?) తారకా = = =

౫౧

ఉలూకపటలం
పావిపిగండల
నాలరాక్కపటము

శ్రీ తొగనారి పాందగ। ఘనాతపటపటి ఘోటాన్ని [illegible] బలలు నెనే నెపు ముక్కం పతి రాయుచు మామహా నేవలు నేలు యు నే నేలు [illegible] లనే [illegible] దల చేత వేలు లు మొలదు నెక్క [illegible]
[illegible] విన్న మేన్ల [illegible] మరాకు మ [illegible] రాడు [illegible] మూత్ర [illegible] రెడు। [illegible] రు గ [illegible]
[illegible] నబా [illegible] రాడు ల [illegible] మేమ లకు దీపి నెల [illegible] రాయు [illegible] వేమ [illegible]
[illegible] మల బపా [illegible] నే శ్రీ వేలు [illegible] యు నంత [illegible] తా [illegible] న నాసి [illegible]
[illegible] నరాల [illegible] మాడర్ [illegible] ము నే [illegible] నగా నరా [illegible] వెల నేల [illegible] నాపి నరాస బల [illegible] బలయిం
[illegible] మలనావల నెంబల నేనెల [illegible] మలు మొదలు కాని వెవి గండల నారద [illegible] రాజ్ఞ [illegible] ప వలు నే। గ [illegible] లగానిపి
[illegible] రాజవసంత కాలమలయుసు। [illegible] తకారాము దేరయు సప్తం [illegible] వలు [illegible]

[illegible] ముదిరయక్షుపనుటారమం(త్రి)సుతరగామములు [illegible] దేవతా [illegible] సుగ [illegible] రాయకు [illegible]
లుబూడా౦యసా [illegible] |సరగ [illegible] ములుపలుగలు [illegible] |౦యం౦తరయలు నుసను [illegible] యసువ౦యసమము|గా౦గగ [illegible] దెవిదివ(శ్రీ)
కారమునేసు౧కే౧౦యసు [illegible] ౦గి౦యసు [illegible] [illegible] |౦యసు [illegible] సురసు [illegible] మా నే సే|౦యసు
[illegible] [illegible] [illegible] [illegible] మువి [illegible] (శ్రీ)౦యసు౦గసు [illegible]
[illegible] [illegible] [illegible] [illegible] మా౦నేసనాడుయలు [illegible]
[illegible] |రనే౦యసునమువారివారికె(బి) ౦యసు౦బగుదేవతలం [illegible] ౦పు మునీ|సునత [illegible] యసు [illegible] వము లు [illegible] కానిదే [illegible] లం౦బులు|౦ [illegible] సు
[illegible] ౦యసు [illegible] [redacted] ముప్పనేర మూవరునందపు [illegible] ౦డగనే౧క౧సు [illegible] తం [illegible] వకె [illegible] సం౦యసు [illegible] ౦|౧౬

వృద్ధుఁడగు భూసురగణాగ్రేసరుఁడు [illegible] డగు [illegible] వేదములకు ||క|| అగుటయు [illegible] ||క|| [illegible] గమని [illegible]

[illegible] తమూరాయణ। నగేలెణు [illegible] గాపునేపూరి। భగవంతుఁడు నగ బరగె [illegible] ||క|| [illegible] వి [illegible] విష్ణుమయుండగుటల

౨౪ నే [illegible] విష్ణువులకాదా

[illegible] పితృతమను

[illegible] దివంగతి [illegible]

[illegible] బు గేవల పరమం।

నేండు నను। త్రిమూర్తులు [illegible] బ్రహ్మల వేలగు [illegible]

[illegible]

[illegible] కూర్మ [illegible] మొందు [illegible]

బు న [illegible]

[illegible] త్రైలోక్య [illegible]

పవిత్రులయు మొందు [illegible]

[illegible] ||క|| [illegible]

తమునను విష్ణు||క||

హరి భగవంతుఁడు [illegible] గరుణాంబుధి [illegible] ||క|| [illegible]

మే

యుదియుంతేరయు[illegible]కై [illegible] బూంచనుఫ్లంరమతితడ్డ్గగాథాన్ననమే విారవు ఛైనై। పత్రికెంపునకేవిుపర్నిత్తేనకిబెంబొడు ళ్లన త్తాంబులగు బుద్ధి

స్తుత్యవినుము। దీరయు త్రిమూవుకెం(డి) రయుమువు యుమరచిరయు బూతంరయు వనత్యచేనబ్బరంగా మంతుం। నదిగాననే త్రసు వాంమున్నరయుపు

ప్రుంబునవు రెండ్రవండధిరయుంబు నరత్ప్రు। వవిరి రేవువెవదేవునిథవమేపాష్టి। తారనంబు నలమంగశకారగాంబు। నభులసంపు

ప్రరంబుత్తైరయుల చెను పాడు। వనబుము నకేనోనచెడవండనవము లు॥ఱు॥ఆనరిగాత్రేనందనుడన రయుప్పు(బి)బూపతినరయుప్పు రెతాగవి। తాప్పు

ర్తుగాలంచునెయ్యును బడెంపడివు బ్బనన(ప్రె)కరంపే। రేనునెరలంగనప్పిభునియుద్ధవుమహాత్తి మెరలంగనేతుర్నే। కానబడునెరమెశపు

[illegible]వెవ్వగాంపుగాంతరయునైమ॥ వినువెరప్పంబుకిదాపన(ప్ర)వరంయుప్పిశెపిత్త్మజేనుంచులదా। ధనవమా రయూవువివూంతవులండెవిరయుగాత్త

శ్లాంబుదాబాలడ। న్లనునేనైనసువిూరనైననుండనైనేనాసుదేవుండులనై। ననునిక్కంబెరుగంగబూలుడు మెలవిబ్బానన(కె)రయూరయుకేత్తులనై॥వ॥(అ)వృషా

కర్త
౨౬

ష్మంత్రి సేయుచు శ్రీరామస్వామి యొద్ద డెందమునకు ॥ కగగగన ముపదనకద పల దాదాగ గనెలు గది కరణి విఘ్నలు డలదానెలు గడనకు ॥ గగన (శ్రీ) సవము పెదన ॥ నగు వెళ్ళు
యొక్క సకులనగుణమును తలంపనె ॥ మ ॥ తల కొని రాయ స్మృతి తత్వకులడలదాప్పి నరాలరాజ్యవతారములు ॥ వెలంవగనస్మృదాదుల వలపెంగలు విధంబులను
స్మృతించుటయు ॥ రాజ్ఞుల ఘునసంతుని ంబుడదపద ॥ తత్వకల నాదిష్ణునిగ్రనునెన్మేరుని ॥ దేవిరాజగనెలు మె తవిరి దివృచెరితృన కెనను (శ్రీ) మొకైదనెు
మ ॥ పరమాత్ముడెటుయుడి యుగంబులు (శ్రీ) తికల్పంబుబందుగప్పించు మమం ॥ మరిరత్నించు ముప్పంచు మ స్మృరాయనఘుని (శ్రీ) నస్మిత్యునిద త్మనెయు
గాదుకితునెగె వఅలనక్షితిరాయుని విశ్వకుద్ధియొన్న నసుసంపాదత్మునే శ్వరల నాత్మంత వివిదానలు నిర్మలినిరచ్చి సల్పత్రి బంతెంపెదనెు ॥ మ ॥ సంసగతిస్మృనెందు
ఉ ॥ (శ్రీ) ... కరిష్యకనమానసు ॥ స్మరోనగ లప్పుడ స్నిఘునిఘూరికలాకనితృప్తిరా ॥ పమా ॥ దర విదివసాతు రెప్పుడు గుతాక తమెరహాతి చేతన యిన్నదని

ఖారాధి సద[illegible] గాసము [illegible] నరసి ప్తె రుసారాదము [illegible] మెండి యములకి [illegible] నేసవ [illegible] యము [illegible] ము దవియునవ [illegible]
యముకృం [illegible] కంబుగనా [illegible] రుం ఘరూపంబుగల సరఘగాల [illegible] పంబులనేసు [illegible] లు దయుం తౌనంధుగా [illegible] కారగా ఘూపం [illegible] యున(త్రి)
నృ(త్రి) ఙా నం [illegible] (త్రి)వలనమపాత్ర త్వంబునుదారి వలననవ ఘ్రాణంకారం (త్రి)యయంబునే। బుద్ధి నందనారాఘునాహాంకారం బువలనే నం
(త్రి)యంబు [illegible] త్వకారూపాంకారం బువలనది(త్రి)యాగుణ(త్రి)ధానంబు పైన యుది దేవతలు న। దారామనారూపాంకారం బువలన ఖా
తకారంగాంబు [illegible] నత్వపు [illegible] రూప ననగంధపత్న(త్రి) బులు వాడేమో। బంధపత్య(త్రి)బువల ననగనానిలవవిజ్ఞానవిలధరాదికమయున
ఘూపపం [illegible] బుగవిని। నరయ బుద్ధినేం(త్రి)యము [illegible] బుపైన [illegible] (త్రి) ఇవి [illegible] (త్రి) ంబులునగ [illegible] (త్రి)యుంబుపైన వాక్పాని పాద పాయూపస్థలును
మనం బునకు ఇంద్రియంబమె। నట్టింటి [illegible] ఘాణంబునే విశ్వరూపుండయు నట్టి [illegible] నుండుట। నతని వలన

పుయం ప్రకారమ్మంగ్యయునే సృష్టింపుఁ సంభవించె నందు వరాచరరూపంబుల సద్భావర బుంగమహాత్మకంబులున బుగతుగానిగె ॥ నందు సత్వర బుగ్రమో
గుణాత్మకులు వవయున విష్ణుండును హిరణ్యగర్భుండను ... నును రుద్రుండును గనిగితివి ॥ యందు సృష్టికినై నాకార ణులు రైన చతుర్ముఖుం
డుత్పత్తి ॥ నొకానేల సదస్త్రాదులగు ప్రజాపతు ... మ్మండ్రుగనిగిరి ॥ యందు భవన్ముఖ డైన సనక సనందనాదియోగీంద్రులు
౨౯ సుసనాకలోకనివాసులును ॥ ఖగలో కపాలకులగు గరుడాదులును ॥ నృలోకపాలకులగు మనుమాంధాతృ ప్రభృతులును సు
తలలోకపాలకులగు నరంతవాసు కి ప్రభృతులును ॥ గంధర్వ సిద్ధ విద్యాధర చారణాసాధ్యరక్షో యక్ష ... రగనాగలోకపాలురు
ను ॥ మరింత ఋషులును ॥ పితృదేవతలును ॥ క్షేత్రపాలన భూతప్రేత పిశాచాదికూష్మాండపశువృక్షాదులును ద్భవించిరి ॥ యిట్టిబగ బ్రహ్మాండమోత్పత్తివం
బును ... ప్తిరూపంబులునై తిరిగించె ... ంబుగ నదిగు ॥ పృథివ్యప్తేజోవాయ్వాకాశంబు ... బనె నెప్పు ॥ నందు ...

శ్రీరుక్మి
ణీకళ్యాణ
...

బిల్వ సంపన్న ... రసమృద్ధి తులా। సత్పద్ముండ ఇయున స్వైరగా రవణగాలని రమేంశ సంభవ వృత్తి గానె ... స్త్రీ మధ్యమండ శ్రీకా ... దైవతా రంబు

లకంఠతుంబులు దక్షవలెంబు లు వెన్క వెఢనె వృశికినలవి గాత్రినను సాకలంచుకొని సంత నీకె రలంగింపెద వినుము॥ ఉ॥ అన్యకేథాను లాపముల తుం

నిర్మముబ్బినన ట్టి సద్భి యూనశ్రా ... వముప్రైనకెర్నవులల నూరి కులనసు త సక్తులోకన క్షామ్య ... వము ప్రైతనవలె నూరి వలంగన విశ్వక్తధా

మత్రిలంబులసా। బన్న అగ్రలు వలరత్న ... బుద్ధసత్ర్యవలరవెలివశించి వెన్నెద నె॥ అనివతిరికెనారదు ... ంబూచిరిలు భ్రని రెలు॥ మ॥ కనకా వృత్తం

మధుబూవిబంధిం భణావలు నెట్ట్రే వత్రి. ... ముంబూపి ... బట్టిన మాటక్రిని గాని నెం రవలరల జన్నవల ... రయదంశ్రీసప్చెర్చ తింధార్బిరయా॥ ద్దనలు

బూకీర్పురుదాకెరయ వ్లెడు వాంరడంప్రీసా పాం తింద్యుంపుడుం త్రినగూడవెన్నెకి కారాలింబడుల వలపాడె దింబాలరిలుల తుప్పుగ్రాతనె॥ వరింతలూనలు రలుజన్నవతారం

గుమనుండి యుం(శ్రీ)నస్నండప్రోక్తలనద్వైతపత్తన బుబ్బించేనాడి ఘలరవద్దిలండుల వివమలమ ... కులబ్బేర ముక్తాది ఘడద్రేకలండుల ను గత్తునుమైకరంబులయు
నక్షవష్టిప్రనామయంబులలు వూవచన గోవరంబులగుంగాక వర్రియుని నా బుష్మనే తోడనవూనుండయునకులవూరుని గోరికామంబులస్వర్గాది వగరంబులనేనోపేనని
నంబూర్ణుంచిఘళకావులుంక్లైనవాదార్థనవం తునింపై ... రితప్పునం(త్రి)ంబడి గిన షండంబునే। మొఖ్యనా ఘుండప్రైనవలనసంతానంబుగోదుమక్షనా
డుబ్బురుంచానినేనూరాలచేత నెప్పోండ్లు మోహంబునుండివిప్ర యూసకుర్రండుగాకయుండునర్ధ కామలలమ। వదాంధులవునగులనేలవలు
నెన్నిగావచినంబు చేశిన రామవరాత్రంబు సంప్రోక్తకులండవనుటంజేనిసావృంబుపేవమ్మంపండగుడు వు। మప్పుదయబ్బుండువునె(త్రి)నావిల్లినేనప్పి
స్వరుండుమ వహాదిపతియాగునాషేవేఘుత్త్వికర్మలచేతనువంచితుండ్రైవయుకనితుండగుదునిల్లనిరతిమికములనులారవేదవాక్యములను(శ్రీ)... తిద్దేశినకర్మలమ్ముగావులు

ప్రమేయాదులను సుప్రసిద్ధకరం[illegible]గా నేతద్వ్రయ। సర్వభావంబున సర్వకాలంబునందును సాక్షాత్కరింపఁదగియుండ బ యుపవర్ణింపఁబడన నైష్టికసాధకస్వరూపములను।
కమానందమూనముచ్చెనవాకేపాటుండ బోధి యుజ్ఞానులదాముండునేకుదృష్టిసేయుచున్ననష్టదాదుల శోశికలకనుపనేకరింపేటకటంబున యుజ్ఞానుల
అదునకరింతవేదిసుదిరియుద్జ్ఞాని శికకుచేది శౌలమేసువలవింత్రిని మేనెరుగని మమ్ముకేదుమింప్రీడ యునే। పాస్త్రింపియుత్రువెజ్జుడువాలగనిదాన
కవములంతునక శ్రీకలనాథాంబునకేగనిగిన న్గప్రదవ మమునేకుటిని స్తంబాలగురాంజా వరింపకున్నదైననధిక। వేయునన కృపాంకటొత్సవేద్యేరాములు। ఇంకన్నఝరా
వివేకగబసన్నడగునవానికేంపరమ దాదలని మమ్ముకే। నగనించి చిటితాకకన్నగనెం గూనుటకున్రే। యుశక్తి సూతిరూపసమాకునే। దరమగునే పరదనేరద[illegible]
వతాంగాణవమరింపు నిపూగత్వాని నిశేజ్ఞానంబున బోధితదాసకరవాతుత్రై భవస్వభావులు। సాక్షాత్కారములు ననుమునులకుగ్రుతియుంపండనీనగునాంబులుగలవాడవ

౭
ఇష్ట(శ్రీ)ప్రవృత్తమగు పరమేశ్వరునకు । వెన్నెధానంబు గను గొన్న పదమొక్కెడి । పాశుకవులనఖులు శ్విగాడి కవులవన తాళ్ళు । లగుచునభినలతి జైనెశిష్టను మననపడతు ॥ కె ॥ పె
శిఖాంగుళదళ్ళైయుండియు । మరువక పూఫూజ.నెల్లమన్నింతువనే । వేరణారవిరదనైవరయు । ధరవెత్తిలు చెప్పినటుల ఉదగజైనెదమొ ॥ నే ॥ యేమొవ్వడునేయు సంస్తు
తి । నీవు విధామనెరింగి కాదు నిరతము పెత్తు దా నైదియుడదేశింపిణి । యూమతమున (శ్రీ)సుత్తింతుమయ్య మహశత్తా ॥ వ ॥ మరియు నీవు సంసారాసక్త
మతిగలిగిన వారికి కివ శ్వుండుగాని శ్వరుండవు । (శ్రీ)కృతి ప్రకృతి కివ్వొండవు । పరమపురుషుండవు కైనని స్న ఖాండదని (శ్రీ)ప్రపంచాంతగతంబు త్రైనంనామహా
పంబులుగలయుత్సదాదులచేత దిరూపింప మననశ్వంబగు సర్వజీవులంబైండనదలరితసంపలంబు నిరసించు స్వభావంబుగలనేయు త్రమ
గుణంబులేయుండు నేకదేశంబుగా నిసర్వగుణా రూపంబు జీవులనశ్వంబుగా నేరము । నీభకులటు విజైరిభత్రిం । జీకిసుత్రి తియ్యం మగద్దాత్మరములనున
రిలకుడ్డపల్లవతులనీదడు కురములు సు సంపాదించిన పూజనుసంతనిన్నెడు నీవు బహుపె (శ్రీ)న్న సం పాదనంబుగవిగిధిభవయు క్రంబులయునయ్యే

వసుచంద్ర
శ్రీసుగుణా
వర
నానార్థములు
భావతాత్పర్య
ప్రతి

ప్రియము। లలితయము। రమ్యరయము। శ్లాఘ్యమయము। వారితయము। క్షేత్రరమాదేవి వరయు నసనామంబులు గల పేరు [illegible] గు ణాప్నం గ్రక నాకల విహారంబెల్లం బగు॥
నరవరేంద్ర యాన నాఖ్యసం తానార్థ। వలగ నరయు నాసువానలరు మన పురుషార్థ వాసుదేవ సేతులు పైకొ త్రిద్ధి లనుబులలంగి ఫలాబలానక రణ్ణా మనుంట్రి రయు త్రి
త్రిద్ధి విశుద్ధ త్రిశ్రేణి నాలవుం త్రిబుట్టి గణబ్రి నావిధాన రామాగంబుల బరమే శ్వరుని మొ ప్పంబె
వగన్సం ఖడ్గికంబులగు కమలంబులం ఒడుభక్తవర్గములుండ్ర సురల వినావేరుల వంబు లంగ విరియు ప్రజనకేలంబయునే యుతనాపా దంయుంబు
నెపెనిక త్రిసన్న రడలగానిపు రడ కకాక్షు రమానంద కరావరుల వంబులుంగల తనస్వరూపంబుడు నందలం బెుకను। అంతనా విప్ర తకాంతు
నంతలబాయనిరూపంబుగ వినిమెసొక్కన నెలుంగ। త్రివత్సకౌస్తుభ త్రిరవారం విపన్నంబులుర మందుర వప్రవెల్లియురస్ఫుటక। సంబన్న త్రిగదాంబు
వతుల ఖరక్ ఖంబులు నవి తాంబరంబును వసులనెలరయు। నతరి తనవర త్నపాటకాంతి తమూర్తసువక కిరీటముతిగరులు రానగ। గణార్కసులం డలకటిసూత్రముకనకరత్ని।
బాలఖడ్గదిదె నాశ్యయుధంబులు చెతులందును మహారకేయూరాంగవరనారాయణవిభూషా। నామములు భూషితులు డయునే త్రినాథులకు రడు। దంపతుల లక్ష్ముడె దలర బ్రహ్మప్రేమ యొప్పు॥గీతమున్ను॥

బడపడె [illegible]తశ్రాలు కవేభారమయి నెందలు బూరుద్రో భిరల్ ॥క॥ అందిరయల వెల రాలు రత్నములు। లందంబుగ లలితపదములు లనేసు భగవములు నై। యుండదండ ప్రోయలు
మునునాకెండెం బునదగిలి సందడింపు మనున్నైనె॥ క॥ పారముక్కకదంబ పుష్పు। పాభిరయుంగల వక్రకాంతి వకెడల కంటాని। రవూంరుడనితంబ శోమలు। గారయబు నేడపె
గనతరమై కప్పెడు తనే॥ క॥ నిరతము నేల [illegible] నదృవయు। గరమరుదృగ నరసిమూడు గానంబడదే। కెశికల ంభంబులల బూరెడి। గలరు కలవములల నెట్లు
నిలుపు క్రొంయులతాంగి॥ క॥ పంకముల గుకల [illegible] కంబు బూసి కొని వాసనల ం। గాంక కకవెదచన్నైడలనే। ఖింకంబగు వస్నదో
యుపెంపొప్పానల రొప్ప॥ శా॥ రేలులోకం బునసుండె [illegible] వి నీవి బాట్బుటి కెన్నన్ననే। నేలోకంబునకాటె ప్పగానెరుగనె నాసుందరాకారమేతా। నేలావి
త్పవములనీవి నైరూదములు లునేకె ట్లోప్పులనేకా మిళే। భూలోకంబున కైత్సవక్షితివిసాలుగ్యాంబగ గ్భాంబుగనె॥ క॥ పసాస వలకనంబులు। ఖానైడలనీవు ఖంబుపలు
మరుని పడె। రవూసలు పుట్టిం పగనే। నాకు నా కైదనిన్నబూవిరాయంబు బునే త్రి॥ గీ॥ కంచుకనెని యుంచుకకమిం భినె మొ్మమలు। గాంతి రాయలు కృ మ

తననమీపావంబునెమడుల నేరాంగెనె యయుని జూచి వెబుహాబ్రాణంబునకొఁదయుము ముకెవమానస్థలకలవెలనొనరయ సావస్థదంబులవ్వుఘటింపుచున్న
గతివిస్తారవినయావలోకనసుఖరావయమునం బులలమస్కదనరవకరలకలకాండింపుమముఘకవలలవిగళితావళితనేమూనపాసన బాషణామోదమదాంధంబు
ప్రేనవమ్ముకరమిథునంబులవంచించి
౬౨ రవకేరంఠ్రైజూడుని వందర్భబునెనిల్లనియుంకె
తపసారమపైనుఁ ఉఁ అంగజుడెక్కడి
గునీనిజాకృతి తెరంగెరుగంగనిజుంబుప
బ్రొగవసంబులరంజువింపకలచకనేమెఖలీలుగలదేవింగ
ఁసతినీశైస్తాదేవ[illegible]లనకేపైనగౌరివచ్చినవనదేవత
చినశ్రేసనవములదరింయు[illegible]యుంతనా యుంగజువేటమూన
ల్లవూ యుంకనేనిన్నగనెగ్గినియుంతనసందడివెట్టనంగళ్ల
సుంగానిచిత్రవలన్మ[illegible]నెలందిమస్కదవ
పోశారదపోరత్తి పతివెంప్పినవూయుపో
వమ్మగావక్షిజయాముమునుక్షదానపొరంగ
డునైకఁపొలుపగుమస్థవిలాసంబులనం
గజులబాణావములనుబూవెడిఛీచం వలెనత్కూటాట్లవీథులౌవములలానెప్పనిరింతిచిత్రములనుగలవెదవెఁ చఁవదరగవేదములద్రుదుపుశిఖల్లలపైదగబులజవ్వి ప్పిసు స్మద
ములనం తలోగలరియుమూర్ఖనిముకృథసాహుగానములౌ చదివెడు శిష్యులోయనగమప్పుదపం జుల్లులుచేరిబ్రొయగా

బులకలు సమ్మతింపఁ బేరత్రిఘుర్ఘుండు గలనారాజు వరప్రాప్తిని బుద్ధి। రూపము। శుద్ధత్వాదారత్వావిద్యావరతలత్రిబవ బాంధేన చిత్ర యము గుబుచు। బంబులాక్షేపాదిపదంబులగు నారాలు త్రిష్టం
నిరోడంగూడి నతసహాస్థసంప్రత్యారంబులు ఘూసోగక బాగంబులు నవదించె। సంతనాగ్నిధ్యుండా పూర్వచిత్తివలన। సాంభ। శింపురుషు। హరివేషక। ఇలావృత। రవ్యక।
పారణ్మయము। కురుపు। భద్రాశ్వ। కేతుమాల … సంక్షతింగలకుమారులబ్రతివస్రరంబులైన కొక్కనిగడా … వ్యుంగ్రింగాంచె। సంతనా పూర్వచిత్తిం యూరాల
వర్షకుల గృహాంబులై విడిచె। యూర్ఘ్నిధ్రుం … పాశిత్రిప్త్యాలోకంబు సకలంబులైన। నారాయణ్మిత్రిపుత్రులు మా … ధృసామర్థ్యంబున సంజేశిసద్భావంబున నా
శరీరబలంబులు కప్పులగు ముదండ్రిపాతన … సుబ్బాత్తెమనామంబులబ్రసిద్ధంబులయిన బుంబు … జ్బేపాదివర్షంబుల బాలింపుచుండెరంత
నాగ్నిధ్రుండు నా పూర్వచిత్తివలనం గామోహమ జాగంబులం దృప్తిబొందక పూర్వచిత్తిదలంపులను వేదోక్తంబుల గుణకర్మంబులం జేసి సత్యలోకంబగు బ్రహ్మలో.
కంబునకుం బునిరయు। నిట్లు తండ్రి పరలోకంబునకుం బునిన నాభిత్రిముఖ్యులగునాగ్నీధ్రేకుమారులు దామ్యం ధృస వేలనుదేవి యు। బ్రతిరూప యు। నుగ్రదం

గుమగాను పెంచె। గోన విప్పులు కేలయము రాజులనని నామము నెంబున దుదాంవనని నన్నే శ్రీ॥ వ॥ ఘటలు తాటదె ంబాం గయము స్వము నేకరాబలస్వరు భ్రీతిల్లు మల్లపట
నెంబండెడుగండు మానవములలకొ నానెన్నె నిలాల। కొ। క్రుట ఖ్యంగావక్కె తాడిష్యె బూవక్కె లసతాంతి నెపెడంబించుమా। రట నాసార ములబాలినె మెప్పుగషులదారంబుల్లునె
తన్నిన్నతి నెు వ॥ కెరు వరివాయు వల్లీ ములను గట్టనెరుంగవ్వ ... డ్రిదికక్కలం। బరచుమలు బుంబ వశీనములబా తిఘులంగెడుగంధరంబునం। బారనెడుమ
శ్రీకన్నె వరముండురు వంగదలంపవిప్పుడి జ్జరుదున ... సంశ్రీ వంబునన్నె॥ మరియు నిష్టను తప్పాదనులగు వారల తపంబులు ని
రూపంబు ననపన్నె ఎంచిన దానపు। నీ వకట నె ... లతపంబున సంపాదించితివి। నాతోడంగలాడితపంబునే యమువము। సంసారంబు వృద్ధింబొందంజేయు
మ॥ పదానన నశ్రేష్ట నాకుల బహుదుం షైపినన్న నెన్నె నాడుగావున। నిన్న విడువంజాలను। నీసఖతి జనంబులును మోవాక్యంబులకున నసుకూలించుదురుగాక। నీవు వను
జాతుబికి నకుండారడ్డొని చనుమ్మ నీ శ్రీ మహకులనకులకులాలంబుగా బలుకనెవినిన యూ శ్రీ ష్ణుండుమైక్కఖంగులలంబవికిన। నాపూర్వ వితిరియు నతనియు నునయ వాక్యం

మ॥ జా కేలం జెట్ల విరహ్మ దెయలననంత హాజిం జానై వాగ్నిష్ఠ దేహనభమరె (శ్రీ)తి పాలనలందగలవల జలం బూజ్యపవేలాలెంద గం। దనన తేల్పత్పల మారై నెల్ల (శ్రీ) జలం
దాళ్ళుక్తు విత్రంబు నన్ని శ్రీలనతం (బ్రా)తె పెనకేకతాల తనుయ (శ్రీ) భస్రాతం బుగా భూతావరాం॥ ఇట్లన్నె శ్రీధ్యుం రుూరాజ్యంబున రాయవలయిన్యు కసాయుల ఫ(శ్రీ)కారమల లెశై మందరాం(ద్రి)
సదిరావ ఆంబున నభతి లగే మహాకరంబు బల్లె కా(గ)వి త్రిం కైరయ విరేం బి సంగమల సంభవుం డుషంతనిన్ని త నసవమ్ము ఖంబున నంగీ తకి బునెరయు
పూరక్తవి త్రింతు నసూహ్రాదరాంగ బంబ టరాయ నారదాం ప్రారంగనె వనుకెం భిరమ తిరయు వివిధని వి ఉవిటపి విటపనమాన్ని షన మాపసువనాగ్
లి తూరు ఘులవి హారంగవత విందు నెరా హాస్త్ర మహా డి స్వకేంబు లనె బూధ్య మహానసుకిలకు కల్పటకారంత వ బక్క క లహరంసాది విచిత్ర-
కూ్ల పసంకతలం బులు నైన విత్ర దకె కమలాకరం బుల యంగలత దా(శ్రీ)వెలపాట వకంబు సంతువి హారింపుమ విలాసవి(భ్ర)మలగతి విశేషం
బులరంజులకంబు నెలందు ... రేనహ్ల కెవవ మురాతులంఞా వింవి రతాగసమాకెం జెనివయు కుదితనె పు ... రయుంటెరయుల్లనగను విహ్నమాపై

లక్ష్మీహరికృపవేసఁ బోధించినరయాత్మవిశ్వము గన్గి తన వెంటనే రుక్మి దెంచె। కోడలు కలకలవరించెల్లరా ... పతప్పలదిగనాడిధనము
వివిధ హరివిహారంబు చిత్రంబు నఁదుము నిరిపి హరగనల్లిన నారద మహేశ విక్రీగి॥ యిట్లు తనరథము నగరంబులు నన ... దివ్యపెనగరంబులు గాదలంచి చైతన్యసంవర్ష్యాన
కుడ్రపి ... యుసరిపరివారములచే తమాతన్మూర్తిని కోరకు బ్రతిష్ఠించంబు లందు నవము లుగల్పిం చె॥ ద్వీపవర్షనిసారోదయంబుల బుట్టించెనా
౧౬ తాత్త్విజయాధిగారిత జూపె చెంబలగుచు బం బులు నరకసమానంబు లుగాదలంచి। విరక్తిం బొందెనిరంత ర భగవద్ధ్యాన విమలీకృతాశయుండగు చు।
హరిభక్తుల్ జరియించె నితని రాజ్యమునవేరి ధ్రుంబు నే మనుజేశుడు జన్మ నన్ను లదెరుంగదరంబుగాదతనిమహిమ ములునేడు నుంగాని యెవ్వడు నరదివమరియు
సమస్తకు రిజ్ఞని రాజు॥ హరిసేవ సాత్త్వికులైయుగ్రవల్లుపదవిగండుమయురుడు దొరజుండాలు కెనుహరావత్సరంగా ధాండుమన ... యుచదేమునే॥ అన్నివ్వరి కెనుడుమరియు నిజ్ఞనిరాజు॥

త్రిశంకుయజ్ఞ లంతకుండులు గనకల జక్త్రిపృలకెల్లనాశ్చర్యవగునను॥ అట్టి ద్వీపంబులందు బరిపాలనంబునకుం బ్రియవ్రతుండాత్మభవులు నాత్మసమా
న శీలురు నైన యతూగ్నీధ్రిధ్మజిహ్వయజ్ఞబాహు హిరణ్యరేతో ఘృతపృష్ఠ మేధాతిథి వీతిహోత్రులనెడు కవి నెల [illegible] ంబునకుం బట్టం
బు గట్టి యతూజ్ఞుస్సవతి యను కన్యక నుభాగస్వనెక్కైన భాగస్వనకు నూజ్ఞుస్సతి యుండదు దేవయాని యను కన్యారత్నంబు బునిం
వెనట్ల బుభఫలవ్రక్రమవంతుండయిన ప్రియవ్రతుండు విరక్తుండయి యొక్కనాడు నిబుగురువగు నారదు నివరణానుసేవానను
పతితరాజ్యాభిషిక్తపంచసరస్వంబుడలంచి దుఃఖులంచియుట్లని యెలు॥ సీ॥ అక్కటయను నింద్రియములచేగట్టంగబడియుండియుండులు
వారయనేక। యజ్ఞాన విరచితంబగు గృహ యోవయులను సంధకూపంబుల నడగి యయుండ్టి। ధరుణాలకే విసు [illegible] నధియొల్లనైనెల్లినను ము॥

సుమ విరాజితములు తను। మూనెస్త జస్తింపవే నపుష్పలతా గామములు మూర్రశమ్మ రాజుపదవికి నగిరంతటు। నపుడు శ్రీరాము ... ... జీవన

బాణంబులవలెనవు వేతనుజుడుయుండి। రమ్యతటుల బహిరంగ స్మృతి కొంతరాండలు శ్రీత్తి। నవిగిరాజాపవనకలావి కాసహాసు। హాలనాడులల జ్ఞాత్రంబు నేలూపర ఖాగటవివేకులండుల ధౌరా =

౬౧ భూతగములల భూందెను॥ వెయుష్మ శ్రీరాము శ్రీలుం
రభాగంబులనం బ్రవర్తించుసంధకారంబుని
దుమంత్రైనరథంబునాగోపాణంబువేశిరా
నేవిముహాగణంబులుసప్తసముద్రంబులునా

డేకాదశాబుధపరివేష్టరంబులురాజ్యంబువేశి ధౌమ్యుక్తనాడమే
ర్వతిరింపంబుగాదిభగవదుపాసనాజ్ఞతాతి పురుష = ప్రభావం
భులనెల్లదివంబులూనతుల్యనిప్పసహారంబులు జ్ఞాతి రవ్వతప
మధ్యభూసంఘులుసప్తద్వీపంబులునరెుప్పనందుు॥ సర్వసబం

రునగ ప్రదత్తిణంబులనే రాయులనగార్భ్య నేకులనప
హ్రసవిభ్రరథసప్తత్మవేగంబుగనిగి తేజూతము =
నుందుల వాతివనరథంబువరవ్రుటరాయులు। నారథ
బూన్నతేకొల్పితీ ద్వీపకులశ్రోంవశాకపుష్కర
తాజ్విగలణితముశైరెులు దొంటుకవతిశయు

ములనగ। నెలరునా ద్వీపంబులందులజంబు ద్వీప వెలునరంగలదుర్గాజునములరెవ్వ। నటరయుత్ర ఖోత్రారాము తనంఖ్య

ల్లా॥ ద్రాక్షేక్షురసనురాజ్యబిరధధ్విదకంబులగలుగతసాగరములవేడు। ద్వీపపరిమాణములు గని విస్తరిల్లు। సంధిసంధులబక్షిస్తులచందవలునను। శ్రీమవయుడష్కరయుండోంటుగ

త్సానందమయంబాండిపు। ఘోరయత్రిఘుఘుఘోదంబందుమునిశీలశీ। శ్వరవాక్యంబున గర్భత యత్రిపరుబ్రహ్మంగుంబులలం బాపు శ్రీ। పరాత్పరాంబాబు వింతనందగిరిని
రాగాంఘులఘారదోవి ప్రఘులంబావించె నత్యుస్మృతినైవేయుయుష్మ త్రియ త్రిఘుండుగ్రాబ్బంబునే యుపు। విశ్వేశ్వర త్రిబూపతిపు త్రిరయ
గుబపోస్మృతియనుదానిం బట్టిగాబడని
జిటిఘప్పిరయబ్బబాహాలవపావే: పేరవారం
నూబుర్కృతియనునెక్కకనృకనుగాంచెనం
హ్లాదపుత్రయఘుటత్తవనక్షేలురగుమాంబరవు
యూగసతివలనశీలవృత్తిగుణోరూపదీక్షాదార్శ్యంబులం
గ్నాకేతోష్యతపృపునవనమేధావిధివిభిపాపు త్రికఘుల
ఘు। గవివముహావీరసేవనలుమఘుప్పురబాలకులగుచున
హాంస్యయోగంబా త్రియుంవిసర్జితవనికాంయూవాసుండు।
భనకులసమానులయున యూగ్ర త్రి ఇత్థ:
సునామంబులపు గోలపు త్రిదశకంబు:
ండియునూఢ్వోకితనర్ల త్రిప్రహ్లావిదాత్తి
భవభిలశరణ్యుండు। సర్వాంతరాత్మవిలయు
భగవంతుండునను వానుడేవునిచరణారవిందా విత్తరక్తరనాగశితపరమభక్తి యోగానుభావంబున నవిశోధితాంతః కరణులగుచునేశ్వరు తాదాత్మ్యంబు బాంచెదరం
బాశీలవతుభేనయూ త్రియు త్రిఘుదాం ఘుకాంతయుండఢికులమన్వంతద్యుతిపరులు। మరియును మఘుమమువుబ్రావనుకు త్రైవతు ఘనుసుతుల బ్రస్నబుట్టించె

౬౮ [illegible]

[illegible] శ్రీరాముండు [illegible]

[illegible] ॥ గీ ॥ [illegible]

[illegible] ॥ గీ ॥ [illegible]

[illegible]

హరినామములు బహుమున నేకులకు నాగరమె మెరసి గింపంగ బని చెప్పానని దెసలెల్లరము తెలివి నములంత రము (శ్రీ)హరి వాక్యముగా నెరింగె రమువ
నేనావాహనీయ కొం రెవేళ్ళనే నునారదముండును నేవు। నందరవిలదె ఉయ్యాన్నరా ఒక్క బూది। యుడుగనే డు నే యును మన్న వారముగా ను। నతని యూబన్నదెప్పన లవి
గాదె॥ ॥ మశిరము (శ్రీ)హరిం యూబన్నం బతివుండుదప్పా విష్ణులను యాగ విష్ణుబన్నె నార్థధర్మంబు లను దను చేత నరులు లచేత నడప్పింప
మదుర్గం డుగారండు। ఉత్పత్తి నాశంబుల ము కైలాక మోహా భయము సుఖదుఃఖంబులకు నేశ్వరాధీను ండకాని బతివుండు స్వతంత్రుండగాండు
(శ్రీ)హరి వా(గ్రూ)పంబుల యునశృతులం దుగు నా(త్రి)యంబను బ్జ్జ వృనం బంధింపం బద్ధయుక్తదా దులవముః వల కళ్ల (రా)మలిచే బశుపుమను
బ్బాలనవక్షంబ యునవేందం బునవేశ్వరా బెక్కం(బ్ర)వర్గంప్రమొందుము। నరులీడును సుఖదుఃఖానుభ వంబులకు నేశ్వరాధీనుండు। నే(త్రిం)బులుగ
లవానిచేత దెవి యుంబద్ధయుండుండును నుంబావెనే శ్వరుండధిష్ఠిన సుఖదుఃఖంబులను భవింపుచు మక్షవారవేలు। గప్పంబు నంగన్నప దార్థంబు వేలలరానా చైమిత్య
గాదలంబి [illegible] ంబునవా [illegible] వారుండు (శ్రీ)మత్సుఖదుఃఖంబులను భవింపుచు మేదపారంబున మర్గంబులం బొందయు నైలల్లదు। వనవా [illegible]

[illegible]

భాష్యకృ(త్రి)రంగ సంబంధము [illegible] తేలం

సంద్రతదికినపులరాజు। మండుల [illegible]

ష్టుల తోడ గూడి రామానుజ విభవాతి [illegible]

నెనే రామానుజ [illegible] రాయుడు వీథి [illegible]

బులు నే రాయణ [illegible] గంధ [illegible] (శ్రీ) [illegible]

[illegible] పోస్తు [illegible] । రామానుజ [illegible]

[illegible]

పరాభవంబులుంగలగ్రహంబులంతుండువవుత్రేగంబర్య
ఢులయినపురుషులక్షసంతోషంబుగానెరడుత్రవశ్శో
క్షుండయినపుండరీకాక్షునిపాదపద్మయుంజేశినిత్రోత్తవి
త్తుత్రైనమనసోత్తులుగుయుంబంబునందునిత్యహాజ్ఞేయు
డులగుగానటిరయవ్రేతునిశిసంసారంబునందుపడగులం
బుగలుగుటొత్తదిదారారగారసుతాదులందువగులం
బుగలవానికిశైత్ల్యసిద్ధిగలుగుటిహారిరంవుంటత్తనిల
మరిరముత్తగలుగునీసంశయుంబుదేవాదియత్తమని

శ్రీ

శుభమస్తు
అవిఘ్నమస్తు
శ్రీ సూర్యనారా
యణాయనమః శ్రీ
వ్యాసాయనమః

ధాతృనామ సం[illegible]
శ్రీకృష్ణగోపాలా [illegible]
రం [illegible] శ్రీ వేం[illegible]
గవతం [illegible] వేమన్య[illegible]
ఘం శ్రీరంగం ॥

శ్రీ [illegible] శ్రీ [illegible] శ్రీ [illegible]
[illegible] శ్రీ [illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible] శ్రీ [illegible] శ్రీ [illegible]
[illegible]

నారాయణునకు నైశ్వర్యంబు బ్రతిపాదితే శ్రుతిస్మృతులయందు (శ్రీ) పూరి ని వృపి భూతాదివర్గనంబు నకు (శ్రీ) కారాదిసమావేశంబు జ్ఞానశక్త్యాదుల వివరణ చెప్పె (శ్రీ) యుగసంపాదంబు

సెప్పును భాసూరతు నటుగు టియుననుగడలం గలప్పితిరోహ్యాదికర్మము (శ్రీ) సాంఖ్యాదులు నారాయణ పర్గనామ సూ

రాత్రి నానుసంధానరూపమగు తిరుమంత్ర సారంగనికి (శ్రీ) ప్రపన్న తిరుమలయాండాళు (శ్రీ) సూరికృష్ణ ... రామానుజ ... శ్రీ ... నైన

౭౨

[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]
[illegible]

నెన్నని వినంబడున నెంతయుంతలరాయనె నెరెంగింపుము నినె నతం డిట్లని యాలకించి వినుము మృడుడు మీరలు నన్నడిగినె తెరగున నె సుకమునందు శ్రీ గిరాయ బ్రహ్మనవుడ దయ యిది నన నతడలా
శనెరెగింపిన విధంబుడ గనెరెగింతుల నెu సూవధాను లైవి నలండుu తుu రా వగుల నాఖెం వల దినెరా జుల కుల లాంబుధి సోమ యెరయ దా శాలా దనాన నశ్రీ బలభద్ర విరామ సూ

దారి గొత్రసుu త్రావల సుబాహా బాహు బల
దారణాu కెవల లాప్రతనూ జు రాజ్యకారణా
లానెర్మలానందలాలాu దురితఘనసమీరా
గజ్జu టీ

దప్పతవల్కి పట్టు తీర్థామునిu హ్రాము కులఖ్యల్లలా వగరకం తన
భవసంu తమునదినె శ్వరం జూu త్రవ తైవతస్వార్ప్పొ వదన
రాదలప్తదైత్య శ్రీ హరింu శరధి వదవి శోషణ వారు సఖ్య కృపో

శ్రీనీ తనామ ... కలి ... శ్రీ సుతవి
రధ ... వu వర ... u నిరూపమగుణ భూష
హాసరనె బుధ ... శ్రీ సఖ్య నె ... శ్రీ పొ ... u

గజ్జu టీ ఇది శ్రీ పరమేశ్వర కరుణా కలిత కవితా విచిత్ర కేసన మంత్రి పుత్ర సహజ పాండిత్య పోతనామాత్య ప్రణీతం బైన శ్రీ మహాభాగవతంబను మహాపురాణంబు
నందు తొమ్మిదవ యెరయాదిగ భాగవతులు ... వైభవంబు ... ంగు వెలాటు ... కాశంబుu ద్వారకా యోగ విషయంబైన మహా విష్ణువ శ్రీ పాదారవింద ... సకలు ...

౭౦

[illegible]

ం దెడిదినెల (బ) ప్పసంబంధియగునేకల్ప (త్రి) కారంబు వాంఛతకల్పబు ... ంబుతాడె సంకలవితప్ర (ప్ర)కారంబు నెరింగింగి

తత్ప్రకృతకల్ప (ప్ర)కారంబులు తప్పరిణామంబులుగాలకల్ప ... లక్షణంబులు నెవ్వాంఛితకల్ప ... విరతరావి

మేలంపు నెరింగింతువినుమది యనుసుబ్బకల్పంబు ... నందు ... గనెనీశగనకదులు ... దలుడిచిత్తు

[illegible]

మఱియును॥ సీ॥ సురసిద్ధసాధ్యకిన్నరవరచారణగరుడగంధర్వరాక్షసపిశాచ। భూతభేతాళకింపురుషపన్నగాండగు వ్యాళకధాత్రిని యక్షయాతుధాన। విద్యాధరాప్సరసో
విహగవరప్రముఖులుగ నవ్యక హరిభక్తి ఖగవప్రగాఢ। ఘల్లాకనావిరతపశువృత్తులనొనులవివిధకమర్గంబులు వెలయుచుబుట్టి। జలజనస్థాణుభూతలంబులసంచరింతు।
బుంతువరుమములలసఫ్లికబున్నవెలాగు॥ ౯ ములతిర్యగ్ఘసురాసురనరథరాదిజీవములభిన్నలగుదురు రవెండ్రా॥ వ॥ ఇరువెందంద్రవిరాత్మ
కుండయురవమాథిశుండ్లవిశ్వేంబుగు॥ క్షిర తం జేసిహరిభేరూపుడయురత్త్రింషునేసవుస్త్ర ప్రజా॥ త్లర సంహారముసేయునప్పుడుపరాంతరాత్మ
బిరహ్మయుండయునైహరియుంవునైవేసు రడులమేఘములపరారయంజే యుచుండంబునెనే॥ క॥ గ ఇదినివిశ్వముసం॥ సర్వపింప... వలనుము
నటమునక్షత్రకతై॥ దీపితతిర్యక్కిన్నరసురు॥ తూపంబులుదానైతాస్విరూఢిదలిపక్నె॥ గా॥ హరియుండునా తానమురాంశవము నవా... నవనిలంబువ
లనేపముతానైవుట్టుచుండుపాత్మవాపాశుసుండునాం బుపులుదకంబాతలనవసుంధరగరిగెద్దతి। వలనెబ్భవు ప్ర బూవకి యుంత్పవంబదావ్వినింతకలమూలవెదయుసగలన
డస్సే। గారాధయునాయంతుడ్ల నేనా... సకుండవ్వయుండుబుకునసంతలరాభ్రూవదిని ద్వారంత నూనప్పింకు సాదినిదనుల॥

సంకల్పంబు సద్గుణంపు వెసంపత్తి [illegible] నంబు నేరయు। విరించి [illegible] హరింబు వలన సైన్య [illegible] లు [illegible] తాం
బులయు [illegible] నంబులు [illegible] రయువులచే నుప్పిష్టంబు నైన గుణాత్మకంబు నైనయుం [illegible] యంబులు। [illegible]
సకల [illegible] బగు [illegible] జ్ఞానరంపిణి రయ గుణ [illegible] రయు। ఇవిధంబగు [illegible] [illegible]
[illegible] నం। [illegible] వరనావప్రతి [illegible] వేదవలు బెరక్కరుపా [illegible] [illegible]
[illegible] లు [illegible] ఉగలరూపంత [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] బునవి [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] నుండు [illegible] గళిపప్రతి [illegible] [illegible]

కంబులు సాధానసమర్థంబులు। నానాకర్మకరణదక్షంబులునగు పాత్రంబులుదయించె। సేవాపేక్షితులగతి సమర్థులగు నీశ్వరుని వలన విష్ణుదే
వతాకంబులగు పాదంబులుదయించె। బ్రహ్మానందావ్యాప్తాధీశ్వరులగు భగవంతుని వలన ప్రజాపతి దేవతాకంబై త్రిసంబంధంగాడిన వ్యాపారంబులుగా క్రీం

బులుగా గలిగె కర్మపదంబులుదయించె।
బుద్ధి వింటె। దానికి వృత్తంబు ధరములల
సంబగు సాధి దాపరంబు సంభవించె। సపుష్టి
ధోదేహాఖిద కంబని యసం ప్రప్పంబడునే
= = త్రింబులును ఖిదేవతల ధర్మా।

మిత్రుండధిదైవతంబుగా గలిగె భుక్తాన్నశ్రసారాంశత్యా
వెలార్వనంబు। దేహంబునందు దేహాంతరంబు చేరంగా
సాధియు ప్రాణాపాన బంధసదనంబనం బడు। తత్సంధవి
శేపానాదిద్వారణార్థంబుగ సాం(ప్ర)కం జన్మె సాడే నివాయంబు
దుష్ప్రవృత్తులను నుదరభరణార్థ పరిణామంబులును గలిగె యుండు। నా త్రియమ్మివా యా ... తత్సంబాన

గోట యోగంబగు పాయువనెడి గుదం
రేపు సాధ్య సాయంబు విడుచుట కుసాధ
కేశ్వరత్రై వృత్తలవగు నడింయు నాధావి
గల్పింపంబడియె। దానికై నదులు సవయు

= ... ముఖ నీ ఫలము సా వసంకల్పవిసర్జనంబగు। పాప్రదంబుగ నిగె। దానివలన వసంబు। వంద్యుంకులకా వృష్టుండు। =

...బులుత్తమ మలు రత్నంబులను మనుజులు దయుం ... వయి ... గుణయుండై ...
సుమనోజ్ఞ ... నుండు ... సమర్థుండై ... యుంబు ... దానికి దేవత యుష్ణి ... వలన ...
... ప్రాంబగు ... ఖంబుగలుగు ... యంబై ... దిబంధకంబగు ...
వలన ... నంబున ... రాబట్టి నాయు ... దేవతాకంబైన ... గంధ ... నాసమృద్ధిం ... బలవతి ... కంబగు నాత్మ ...
... బులలవ నాశిత్వబై ... వత్తాకంబై ... హాకంబు ... బుల ... శక్తి ...
... దేవతాకంబు ... హాకంబునైన ... యుంబు ... నంబు ... పురుషుని వలన ...
... గుణ ... బులయు ... నములను ... యుంబు ... సర్వంబు ... దానివలన ... వంబులుధ ... దానికి ...
హాంబులధిదేవతలయొ౹ నందున నధిగత ... గుణాం ... వంటు ... దేశంబుల నావృతుండగు బలవంతంబులు౹ ... దేవతా

నెరయు బంధవే శ్రీ॥ శ్లోకం॥ అప్రాప్తా నా ఇతి త్రోత్రా ఆప్రాప్తా నైన రసూనవర్తి॥ తారయ దస్యాయునంపురాష్ట్రు॥ తైననారాంతల నాష్ట్ర తత్త్వ॥ అనుత్ర వచ్చనామ బూప్పుల నారాంయల నా
శబ్దపావ్యంబుగాపున నల నిత్ర భావంబల వేళాంపదల లక్షంబు॥ పాదా నిష్కాంతంబయిన త్రిష్ణంబు త్రివిధంబయి నకష్టంబు గనాకా పాత్రదప్పాధి ఖిన్నంబయి నకాలంబు
బ్లొన్నా డికంబగు జీవ ప్రభావంబు ఖ్యాతయు   గు ఝ్రిపుండగునే వేరియనుత్ర పాంబు నంజ్ఞాశివ విక్రంచు చెండుగానె   వ్వనియు పే ప్పుంజేని వతిరంపకురడు॥ నట్టిత్ర
భావంబుగుల నేర్చే తేరుండు దానేకవసుయత్నా   ననేకంబు గాంపేలంపి యాగత ల్పంబు నంబ్ర బుధబంధ్రైయుం   డునటమీద సవసంక ల్పంబు నంజేశితనేవి
తెల్కాయుంబయిన విగ్రహంబు నదిద్దెవంబు   నధాత్మాత్మికంబు॥ నధిభూతంబు॥ ననుసంజ్ఞాయు తంత్రత్రివి   ధంబు గానృజియుంచెను॥ సీ॥ అ ప్పి విరాడ్వి త్ర
పాంనెనా కా తంబువల కనైతాబున్నపా బల   ములయెప్పు॥ బ్రాణంబనూష్మ్రురూపక్రియాశక్తి ఫేబునిరియుంనిమం ఖ్యాతసవనగ ఖరగా॥ నెలువడి వను బ్లి వి పెను
గానిత్రానాముల్బన్న వలే... .... నను   నరింమ॥ ష్టుల వేంశ్తంబు నెఖాయల్లు ష్పత్తు నుము కరితృష్ణయు   ము రిమ్మ..ము వలన॥ ...వ... విశ్రం

తంత్రాత్మ బుద్ధిని బొధి [illegible] పశుభ పొగంధాక్షిత మంగళే దివ్య విగ్రహావిష్టేష్ట్యా గుణ మహావిరళారవ మును ండుపతి యు [illegible] వంత్రై
యు పెరియు నుక్త్రి దిలిచి [illegible] గలచు । శ్రీకాశింప బడెలనెడి యు శ్రీ [illegible] ంబనం బడలు । నడియుప రమాత్మ బ్రహ్మ శబ్దవాచ్యంబై నాధియు శ్రీ కృష్ణ స్వశేషవంతుడునై నవిధితం
మహాసాయు కొరకు సాత్మక ధ్యాత్మాది విభాగంబు
రాధి గొరక కాంతక్కటిక రాపురతు రుండ గంబడు । డు
[illegible] మానెదేవత
దివ్యా తిశయుండు విరాట్పిగ్రహాలండునగుండగా
౮౨
నప్పంబడియె । నడి యుప్లనిన । నాత్మీయ స్వధర్మపత్న్యాదిత్రవికాదిపోత్తక
త్యరాధికే [illegible] భిమానిరాప్ర శ్రీ ప్రయత్న బీజాండ యొకాక్షిత్ర వికుండ
రాప్రనసు [illegible] దితె ఝూపి విగ్రహాలండునగు మల । నెవ్వని యుండునే
పునః । శ్రీ ప్రయుండ్రుకల్ప [illegible] ంబునననందగు నేమహా [illegible] యుండునెా
ంబుల శ్రీ విధంబయొప్ప । న్నండు నాధాత్మికంబుపొపు
నందగు బుద్ధ్యాద్యర్థ ప్రమాణాబ్ది బ్రహ్మాండకరండురావ
యు పరాల విభాగంబు నుంగలుగలన తండేయా
కటు వేకకల్పను కటుగా నరాపి త్రితయం బుద్ధిపా
దేవుండగునె తండులసర్వలౌకా శ్రీ యు రత్నయుండునె తంత్రపరమాత్మయు । నవ్యవహత్యాండుల నెలార్థ రంభ్రె బంగ భుజ్యుల కేంబునే యుత్తులం ఫునే బ్రహ్మాండంబు నిక్షేపించి తనెకలు సలు
భాస్కరం బపెద్దాంవి । మొదలు శ్రుకృత్వంబులను బల బలస్ప్రభాయుర్దం [illegible] వరికృతులుగా ప్రవ్ర సృష్ట్యంబగునే [illegible] కాలుండయినే భులరాని యు డు శరయునెంబు

సుభవములా తిక్కనయని బుభత్రి బునెగాఢ్వరణముపు ప్రొపణమవనీ వరయుణాతలలనంగగమర్ణవాసనలరయునై॥

జిల్లజగాత్రదరయాకటాంచుప్రెసాదులజ్జనే ఖిలపైన లోకపాలకవఖ్యారాజవేలవిరామబొందినవారిథవర్ణవములు విస్త్రరవములనబలుకుటవు నవింతరవములు ఘలా:

పొటకేటవనెజరోదరులనేవతారకకుథేనముడ
వేసులమ త్తైనసత్కృష్టిపిలరావ్లనగాపిం
షణిరాజువేష్టవలతల్పంబుప్రెసులఖిలల
గొనేగ। జుంగేమసర్గవరాండిపేహ్నాదులెల్ల।

జేరయాసువృత్తిదవాప్రిరిత్రం।బునువిస్తరించిపలుకుటబునుం।
దుండుల విదవిదానందవములా తిగిసలవితెసెప్ఫపాధిశ్రత్రిసమే
రయాంగనిదరతినుక్షవేక।నఖిలజతిప్రలునిజువాల్యపార:
విదితవ...వలుకుటయుదినిరోధ।వలననిదియువా

నవియూశానుకదలుసాజున్నవిధి॥నీ॥
తుడ్రైతెనంరులనాత్మియు్ప్రథావమమండమ।
షూనప్రైయుక్షతతేజుంబులురలు
ంతెరప్రెసయుంబవంగ।బరగునికవు:

త్రిగతివినులపాభిక్షేవేంద్రా॥నె॥భూతిపుండులభగవత్స్వపావశ్యంబునేజనీదేవుం ధర్మంబుపైధృతినేసేకజ్ఞాన్మానుచరితథృత్వవములైనయుజక్కరావలరకోంబులాత్మదవుణీం
బుత్రైన।మునపుణ్ణపొవనె...నస్థితినెప్పిబ్రాహ్మసంచితవులైనె।యుపహతపాపవతాప్పదృష్టతుద్గణ వంతులైగర్భగవత్పకీర్తి।పురాతుల్యపార:

మొదల
యున

౮౬

కేట త్రిస్థల స్థిరయగత పాదరంగ [illegible] గాంచకేతు । నాశేరతెు 8 గిం చెన వృషె తెలరు డిలవియు । నాకు తెరి 8 గిం వెనెర్గి గిం తపునేకు నేనేను ॥ వే ॥ [illegible] దేవుడును ంగక [illegible] డు విరా
ప్పరం పూతి వలననే జ్ఞానం బునే పిఠం బునే బుని యుం చెనని లెలు డైకొన్ని [illegible] క్షలు నక్షి డి తిలిలి యనునన్న । యుంయుకి సు [illegible] ంబ గలన తప్ప గరాన [illegible] గవతి బుడు నన్ను [illegible] సంచెరా
నాక నిశేరంచు మవృతనె పురా ణాం బువేత
యు నిసే । సుగసేం బు । విశే గసేం బు । గుర్వైనంబు ।
త్రితెరం గులు [illegible] వనువు పై పతుర్వ [illegible] ంబున
పవనని కొబి [illegible] యు క్షూరా భూరాలె పంచకేం [illegible] ।
రా [illegible] బు రంపు నివలసేంబు శిం చి భూరా శితర వరా [illegible]

[illegible] కరుణపం బున [illegible] । తనల [illegible] ణాం బులు సంకేల విత్త మాగసేం
[illegible] ణాం । [illegible] బులు । మ [illegible] తరం బు । [illegible] బు ।
నుడకైన [illegible] దిల [illegible] ణాం బు లు [illegible] బడున విరాయ [illegible]
యు [illegible] పంవం బు భగవంతు నెండు నను మ । [illegible] మూండు రుడి

బులలైన పుల నెండు దశ లత్రీ ణాం బు [illegible] వి
[illegible] బు । వలు త్రి యు । [illegible] యం బున నంబ
న ॥ 8 ॥ మ [illegible] పం రాత పంచల [illegible] గసన ।
[illegible] బు నె [illegible] ॥ సరణి బగ బుసేండు ॥ వి

వరభూ [illegible] యు [illegible] బహు వ [illegible] నగసే మునడు [illegible] కు వే [illegible] ॥ కే ॥ [illegible] సేకేమ [illegible] నేకమయ బరి మూర్వే బ్రగమయ ।
నెరినిప్పిన యనే । [illegible] త్వ తవిబు । యరాక [illegible] మలు సద్దైన మయ [illegible] ॥ కే ॥ పారిసర్వె నుడనెం తుండు । నిరుపమ

జ్ఞాపించెను। బ్రహ్మలోకంబు లోకంబు తానుబ్రహ్మదేవకు నెలంగ దేవకి చెప్పి నను కనుఁగొనెడు వెండియు నిట్లనియె॥ సీ॥ అవనీశ బ్రహ్మాయుష్యంతయు నట్టి యుండయు నా బ్రహ్మదేవ ఖ్యాతి నెఱిఁగి పి।
యోజన ప్రమాణము బ్రహ్మాండ విశాలంబు వినఁగా విపిన దప్పి రుద్ర పాపము సడడు బుద్ధి। గ్రక్కున పూర్వప్రకారంబున నను సమస్త బ్రహ్మాండం బెల్ల దగ సృజించి। మఱి యేక కైవల్యధర్మ
ప్రవర్తకుఁడా నా ఖిలత్ర బ్రాహ్మణోత్తమ వర్ణనకే ములగ ఘోర దాత్రి విత్తాదర్శనములఁ దగు వేల్పు కాక నన్ను। భువనవిశాత బు ద్ధినుస్తుత సుభూరణాపౌరుష। మానితం బయి
నరయంమునిరయు వేఁడుచులు బ్రహ్మాణుల। నా చరించె నును వెత్తిడి లాభ్యుడగు మే॥ అరయ్య వసరంబు నను॥ కే॥ అగ్ని దైవాసను నందదనుఁ దైవాసనందాదిసనులుసుల
నరసి సతులడులకై వను నను గట్టియు తనదయం డగు। నారారదదు డెగు డెం వెన బ్రహ్మలు వేదకులు నై॥ కే॥ వను డెంవితం బ్రకెం ద్రియు। వెయునరగ సృష్ట్య
గాం బులు లాగి వే కినమాఱి। దనదేసద్ర సస్థడగు డయుఁ। గని భగవన్నారాయణ దేవ దంతగానను తుల్యకులద్వారా॥ అన నే నరోపనస్థడి ని నవు। గిడి న తదులదం ద్రసే
డుగ భితాను మహాలండులు। భగవంతుడా ద్రత పొరి జ్ఞాత వముల వివి స్పష్టోడదనకే రెం గెంవిన టుట్టి। లోక వ ముమ వకులు నాకే గుణాకాముల ధన్యుల్లజ్జుగాం బాలలదా
నరు బ్రాగా। వరవము నారదుడు నను స్తుతి జెప్పు సాత దుల చారుసర నీవ తీతి కవము నను। పూరిపుర్దయ్య వనా రేనా ద్రాత్మ వెదిద్రు

పూరయాశ్రీకరారంభరెంగెంబులు। వేదిరయత్నంబునుత్రిరభూతశ్రాంతినీరయామిటిపముచి। వతంగాదివితర్పర్గం దాగ చకచపూనునిదిరయు। నాన్యూనయనాపకీపంత్ని
రతురులరగులమిదిరయులుసుంగాకీ। త్రైనిరయత్నంబుత్రుప్తంబగుపుకేలంగలరయత్నంబుదవ్రకీనగాపరంబుగాకేలండలు చకులుద్విపంద్రాదికేంబునులు। దవలం॰ ప్రభాంనం
బునన్నుప్తాంతంబులుగాదెవిరయువటు। రతులుప్రకారంబులునేవిసుపూతేభురాదేంబులుబు త్రైతికంబులు యులునప్లపవటూనులులంవలుంబ్రవేశ్రించి =
౮౧ రయుంటపు। నాప్రకారంబునేనేనులునేఘపాతే ఘాతికంబులరయునన్నీకారస్వంబులంవునత్పైదిరయునుపంబు లంప్రశ్నేనింవిరయుంటపు। ఘాతిక్రంబు
లుహేరాతంబులురయుంవుగారరాపవశ్యం యూంవపు। పూరుశ్రబునఘురతఘాతికంబులుగారరాపవశ్యం బూంవినరాంరయూంవులునభిప్రాక్రంబుప్రైరయూం
వవ్రునశ్లేదర్శంబులరయూండలువర్ప్యకాలం ఆలరయురపునేబూదితంబ్రైరయూండునప్పిదంరయుపరబ్రహ్మ స్వరంలాపంబుతప్పంభేదలంగనిప్పైరయూంచి
నపైవలుజాతయిరాశాకలకీల। నైవశ్చినేనిడులదీంతులుత్పత్తకంబరయునరయత్నంబనిరయారులంగలమురీరయత్నంబుప్రాప్తంబయునరయదిరయాకాశవితల్పుంటప్పైరయారుశరీరం
విభవసీరయవిత్రంబునధరిరయుంవ్వినేశీకునరాజ్ఞవికహాకీంబులందులవూరా।రంబుచెంబడకులరాడిరినరాభగవంతుంటరయునపూరవెలచ్ఛరులరయు। వతులవయుకీబునరరా

గావించు చున్న మోహము సంరక్షపుండ వైరిలోవిశలాభిం(శ్రీ)డింపమహిమ దివ్యంబు దెలిసి యును నెట్టిదరిశిఖజ్ఞానం బాసృష్టిహేయముము। భవభక్తియుక్తి జ్ఞానవమునఁ బొగడ్తనొందిన
నంబుగా గావించున నెపుడు (బ్ర)హ్మ ఋషి వరానసం బునేం జేరుల వచ్చెం బును మహాదేవాంకారంబులు నామదెంబాడవలు రాగావునే తత్పురిషి హేతుర్థం బుపాదెదనమహం

గృహేశప్రష్టివిలసికెంచిద యునేయును మధి
భక్తిసమర్థిన సాత్త్వా। త్వారవతు లను భీమూ
షిమావత్తారకమేమములు దెలియును। తత్త్వ
డగవిగి యను యను మధ్యలకమునే నగుము। సమ

విష్ణవిందవినగానిందివిపుండరీకాక్షులడత నై కెల్లని యను॥ కే॥ వా
డునుదారత నీమునవలు నందులుదరి యుంవనేగులనె॥ సీ॥ వరికె
విజ్ఞానంబుదల కొనిమ(హి)సాదమునగనైడిభీకుకవలగ
దికసిద్ధులసూక్ష్మ స్వరూపవులుదత్తారణ (త్రి)కృతి యును దగను

శిఖభవశా(బ్రా)ర్థవి। పారజ్ఞానము నే
ంపమత్స్వరూపభావములను మ
ఋషి(స్పృ)ష్టి ప్రాకృతమునె బుద్ధింపనె నైకరులం
దంటె। మలందులనె నెపుత్తెనపై బెయుట్టిం డన్నో

యుందు సాక్షునె కోపెను కటిశేడు। సృష్టికారలమండలు సృష్టి సాకేంబున। బగవము మత్స్వరూప మగలు నువరాస॥ క॥ అరయగగల్గు (బ్ర)ంరాహంల। శరము తశాదగ్గెం
తవిరవిార(శ్రీ)యు యోడశి। బరిషా గణితత్త్వము పాపం। బరమాత్ముడనైన యోజు శైవయోగ్యనంద॥ ఆదియును యగానక శ్రీ పునశక్ష్మిదిగినయూజగన్ని మూలనేగ

౯౪

సుషేణుడు తనకు మూలశిఖరంబునకు ... విన్నవించి ... త్తపూర్వ వివరంబునకు గాకుల [illegible] వాసము ... హేమపర్వతము ... ఇంగితిగా దేశసంబంధ ...
ఖ్యాతికెక్కిన ... వములగా ... పర్వదినములు ... సేవనము ... ఘనధర్మములు ... ధర్మము చేసి ... సంప ... లేదా నచ్చు [illegible] ...
దన దానలకు ... ను ... కొనియె ... విధములు ... ధనము ... దేవ ... రాజ్యము ... తెలిసి ...
ఉవింక ... ఒదిగిన ... విద్యలు ... వల ... సేవ చేసి ...
నికె ... కంబు ... ధర్మము చేసిన ... తపము ...
వీరు ... రకాంశమై ... పుణ్యమునకు ... దేవ ...
[illegible] ... కథా ... పురాణము ... దేవ ...
మున్ను ... విష్ణు ... ధర్మ ...
[illegible]

పరశుపూరుషులంబులుండుకేకాద్యసురాంతరాదులాలంబులా విసాంద్రానందకేందదిత పాద్రదయాదవిరొద్దండులు రోమాంచకంచుకితశరీరులుండుగానందద
బాష్పధారాసిక్తసాలలంరటగుమెుకపేఠపరమపూంసగమచ్చి।సబ్బరనాన్నివనంరారుపరమపురుషునిపదపం।కరుపూమెుల్లేక్కులనబులుడులచేతు।న్నిరమె
లునాకంగనయులులకేశినహారిరయులునై॥ చే॥శ్రీరాముడుగు బాడట్టితవిష్ణుతాలు విడ్డుడులవెలుపుపెట్టి ఘోతసం।చదయవులుల జేయుకత్తని
బునాసనపొత్పుడులధాత(శ్రీ)యునైననే।ద రతుడసలకోత్రబన్నె(శ్రీ)మపద్మితచారలవులు ఖారవిందు ద్రైశ।నరయవులనబానిపంకజములనన్నే
హారిరయూతనిదేహవంలయచేననై॥ న్న ఙ్నిరతిూ॥గి॥కేవట ములునలక్కెంతకాలంబునశతైనసం తసింపనేనలబులబులగఖ్గ। చింతపూను
మాధిషైందివిసనేక్షు।మెలగునినచ్చబరిగాపింతులగాని॥గి॥భ(శ్రీ)పంగుగాకథకులనైనాపద్మగర్భ।వరమునిఫుడిత్యనెరిగిరయువావాణింతంబు।దేవదేవు
డనగ[illegible]దేంయపాదు।దనేకంబవేళ్ళివిపత్రిద[illegible]నమూలు॥మూ॥సరసిజగర్భకరయాడు(శ్రీ)నత్తునెందిమ ఙీరయ్యలోకక[illegible]ంపుగజులాపుటినా

నైస్త్రకాసుపురశీలసుపుగని జొనేల [illegible]
[illegible] నసంతునె [illegible] దకేత్తింకె రుపాడ్సునె(౩) రయ [illegible]
[illegible]
[illegible] రసుం। పరుల వంం [illegible] దకెం
[illegible] పనుని [illegible] రితుల [illegible]
[illegible] పాదపాంతారె [illegible] ౹ [illegible] (౨)
[illegible]

[illegible]

వేయుకంకణహార కేయూర మంజీరధరులు। నిత్యరాతావనులు విశిష్టల వెరితులు లంగో విష్ణులును హారిరూపధరులు। నగుసుల నెందుండుల నందుడుల నహాసిణులం
డు। శ్రీ బలుడును మొదలుగాగుల నిజపార్శ్వ వరులు। మరియు వైడూర్య విద్రుమామల వప్రణాలతుల్యగాత్రులు దను భక్తి తో భజింపు। శ్రీ యిష్టా నైతా ఘాలకే ల్యాహత
బూవురనజిబున కనోవులపేడాంబె మ లవాని। నఖిలసంబత్కారగాంగలక్ష్మీవిలాసితవక్షస్థలంబు వాని। పద్మమిత్రా మిత్రవాసురలాచనల
నశినసుందరవదనంబు వాని। ఖలదీవన నిత్యనాసైప్రణావప్నని బుజుస్మ కారణ నారాజిటంకజువలు వాని। నవివిదాతావిలతశంయునవాహాన
ములువాని। సవితామరతాపసస్త్రీనివాని। నఖిల లోకంబులకుగురుండయున వాని। గాంచెబరమె స్త్రీగనల్లలకరువశీరం॥కే॥కమనియవ్యరూ
పరేఖారమణీయమత జూలనెప్పురమణీమణిరంయు। కృమలాలయుడనవ్వుడుకరుకమలంబున విష్ణుని పాదకమల ముల త్ర్యైచెండియు॥శా॥త్రికాంతా
తిలకంబు రత్నరుచిరాజిదింఖితస్వర్ణడో। లాక్షైకీ ల్లెంపతల్ప వరాలంకృత గామోద లో। భాకిణార్త వరస్త్రధుత్రతపునెరాజిల్లా లోలనాదంబులు।

ఝ

శ్రేసై ప్రైకంతశ్రీరంభుబోడగనియుందు।। ఛ।। సీ।। సూర్య్యవంశ్రజ్ఞనేల సప్తరేణుల భూరనీశని టలదీధితి సుభాతిశనిప్పటిల్లు। దిహృశలనొశ్రీభాదపెత్తనాధవిమలా
ర్వహృస్త్రైవంచప్రమలు। శ్రీసెవగుళ్ళెభ్రష్టభక్తి త్రికావెతేళలసంతానవాదపసముదయమెస్తులు। గాంచెనదండసంగతి వేూరంతాధథాతళరేగ విపిత్రికల
వంతవమలు। వికవత్రైరవాడరదరవిండగళ్ళ వు।రండరేసవానమాదితెంబింబరత్రి। భూత్తమెంబులనిన ఉత్రిభుద్ధరాభుమాంసశైలాభిత్తరంకవు
లాకరవములు।। సీ।। వలనెప్పిగానెద్రివంకెశ వాల్పరంబనిపుల్కరాభుశిరావత్రియుసు। మనిమాసర్పంధి పళ్ళమయువు భగత్రనివదివెడలశారిరా
సవుదరయంబు గ్రీపారగాంభుత్రింతేపులం డక్కొతుయునిలిబాడుపిసరావనియుసు। లనివిరాగా: వేంగేస్వంవమధుసూదనయనిపల్కకెకల
లానారత్నంబు। తవిపిత్రాళుఝ్ఝ ఖస్వధత్రా డినశ్ఘ। కవితెమసగ్రమాయుతమధుపనికాయులములు।।సు। గవిగియుభుత్రైకదివ్యవుంగళవిలాసు।
వృద్ధిమాపైనెళ్ళంతుపైకంత్రిమండరంబు।। వలిరియుంబరతోధరావళీవిభాసితసభంబునుంబాలెవెలుంగుమ్మక్షయుక్షిపృధామంబునందు।। సీ।। సరిలతెంద
పరనాపమారతుమహానొభుపలాంగులు నవ్యపెతాంబరభుల్లునుం। ధవళారవిందసుం దుపత్రినెపులుసుకేు। మారతనులుభాసు। రవినూత్న। రత్నవిభూ...ణా(గ్రీ)

మండపు। జాల నూపి రంపిత ళ్ళవిజృనేవపి పమ। సరసిజ సుమనదళ వకజాడ సూటడు మె। లోక జాలంబుల పుట్టించెనేక మోహిత ల్పత్రై చింత నెలందు న పువ సర
ములనెఱవెఱ్బుల వలభ్యంబు నెనుండెరసుతురససమావసారసంబున సుశేకంబుల లందు పొందుకాస్త్రంబు మరి యలనేక వింశాస్త్రంబు నైననేంరసుత్రరదృఢంబున
లనేనగుచల। వలహాముని జునెథ నంబయు
రుస్తులి వి శ్రీంపం గారినెలుడి కెర్లలకలం
... వింపింవియసు పట్టినెళ్లంబు దనేద
ఉసల కె శ్రీరత్నం బుల జలయుంచిరెలు
నేతపరయున నెట్టంబు రెండు వలారులు వ్రేరింపంబడె
జనివెడకెరెలుండు నంగానకె పురత్రి నిజ సద్దెనంబయు
పంబు నేయుమని నియమింపమటగాదలం। విప్రానా
కార(గ)విత్తులం దైస కెలలో కెసంతాపహితత్త్వైన తపంబు
వినంబడె ననం: పట్టినెళ్లంబు వరికెన పు
నహుత్వంబు నందాస్టీ సుంద్ర రెలుకెం:
రమావు పరాగ్రయు నాలంకె: జునెరం(తి)
వేరయుదివ్యవఘరంబులతో గావింపసి
ష్టరుం కెల (శ్రీ)సనేనందె ప్రైకమూపినెసావ వలసంభవుండు ద(త్రి)నాం బరాడు సతావసు సవిల(త్రి)సత్పగుణానా తీతంబు సుశుద్ధ స త్వ గుణాపాపుసంబు నకావి(త్రి):
మంబు సర్వలోకకోక్షతంబు నకెలసురగణసుత్ర తంబు। లోకమోహాపంతు విరవితంబున బునరావృత్తి మార్గంబున నెంతపెజూ...రా బి. తర్థి. బల

౯౧
శ్రీరాము

దివ్యమంగళవిగతమోహపాపుండై యహంకారమమకారప్రవృత్తికంబైన సంసారనిబంధనంబు దూరంగావలు కత్రండై యుండు మఱియు జీవేశ్వరులకు దేహ
సంబంధంబులుగానంబడుచుండు। సత్వదేవహార్థారి రహస్యంబు భగవంతుఁడు సందుచుత్రి ఖిలపురుషకు వమకు త్రిరేకు రెరంగులనంగలుగలవని యాళ్ళకిత్తిని జీవులకు దవి
దార్చివలె పామవలం జైశికవలెనుగతంబు బ్రైనవిబోధ్యాశైరూపదేహసంబంధంబు భగవంతునకుగాన జంరకుంగవుకాదయూవుపామలం జైశ్లేషు
శాశ్వతశికల్పితవిశ్వంనవేలా విగ్రహం యుగాన్నైన భగవంతుండైన యుశ్వేరుండు భ్యజనం బువులత్రిసాధనంబని వతలువలుకోబున
కుపదిరవ్యనిష్టపపాపస్వపాపితే హంబహాలనిజుడిష్టానానందభునవేల్పనపురూపంబునలు పుషునానతిస్తైనవిగావ్యనజీవునికి భగవ
తత్త్వమోక్ష మోరాయకంబులగు। నిండు లక్కొక్కయులికివ్యాసంబులగలదెవ్వింగింపలనాకనిత్యంపుమువు। ధా నేపవేదియప్పసంచ్చలకునివన్ని త్రియుయాప్పుడునే
నిమ్మకరతానాగింప్పండులంబాష్టేంద్రునతెల్లనిరాలుగిసీయమహారిపాదివిస్త్రీకరహాకూన్యాపడిష్టంబులునఖిలదేవతలనునదివిఘలరడు। స్తైనవిదాశగలాప్పైవిరాలందులన్ను నిజావ్రత్తి
రుపత్నమునఖిలశస్త్రలనకురలునిర్వికాలపులనేదిన్వనొకమోవేదిసనిసంబువెలుదలుగానంగనేవ। విశేషిత్తిప్పురసగుడజ్జైనకలపాలిజ్ఞనలప్రత్యక్షనిశ్చానమ్మాజబత్తి

ప్రమాణాయు
నుండుటకుప్రాప్త
సంబునేనుమే
జీవసములా
నిగాముటు॥

కేంద్రుండును బ్రహ్మారాతులందైన నెలుకవంటివారగినదెగినన నతుండుల బ్రహ్మనారదసంవాదము నేకసంప్రదాయములనుగతము గతాగతికప్రకారములనై తొల్లి సర్వేశ్వరుం
డు బ్రహ్మకల్పమున బ్రహ్మకుపదేశించినట్టి శ్రీభాగవతపురాణము వేదతుల్యములు నీకెరింగింతు వినుము ని చెప్పెనని సూతుండు శౌనకాదిమహాము
నుల నుంచెప్పినట్లు నెలుకవంటివారగీంద్రు | ండును పరిక్షిన్నరేంద్రునకు చెప్పిన విధంబు॥సీ॥ ఘటాశాల కొత్తమ | భూతవితతులుండును జ్ఞానవైరాగ్య
కులధైనవంతుపట్టి। ప్రాణికి దేహసంబంధ | వెలప్పగు నశ్నము విను ఈశ్వరవరాయులేక। కలుగదు | నిద్రవారగలలోన తోచిన = దేహబంధం
బుల పెరుగు వివెను। హరి యోగమహి | యోమహాత్మ్యంబు నంబాంచ భోతికదేహసంబంధులు | గుమలు। నపట్టివరంయోగు గొంబులనా
త్మలోన। ఖాల్పకామమరయితావనభావములు లను। నరకుహాపాదిమలు తల్లి బూర్వి యేలను। నాంయదిది యు నుసంసారవరా యుడదిని॥వ॥వ తిరింమునిట్ల
చెటిశునిక భస్వవచ్ఛక్తి యోగంబు నవుత్తి సంభవింమ్మనుట్లిన్న నెప్పుడు॥ జతీవుండు ప్రకృతిపురుషాతీతమ్మై నబ్రహ్మస్వరూపంబు నందుమహాతధ్యాన

యుం బిగా వృత్తాంతములు ... మొదలగు సద్వృత్తకములెల్లను। కావ్యంబు పైన యమకప్రాసంబుల యమకపునః ప్రకారంబు। ఇతివృత్తి యెరుగ
ధర్మార్థకామములు ... ప్రవగణసంప్రకారంబు। మరి సోవాటి పొసగదు సంచేవంబు। ఇతి వాక్య బంధ నెరా తత్ప్రకారంబు పురావా పవిద్ధానంబు

౯౦ విధంబు। సర్వభూతంతుపుణ్యసయూర్యకలం ... హాత్మమారయుం జేశ్వసప్రతి కవులోకస్థితి ... ప్రదించుటయు। మరియు మారయు నెడబాసినయు దాసిన
గతివిశ్వుం సృష్టిదీంపు తెరంగుల మొదలగు ... సవర్తసవలుస ... వంబు కనావసర్గ దనయు సనాత్కతనిరిం ... గింపవలు ... వర్ణాదకంబు సంఘటిత్రిస్థో
కవాక్కులతిమత విశిష్టాంకపై యున సకలత్రితు ... ంతపైన దీప్తి విసల టరాలుపుస్పనిసందపిరింపవలవదు। ఇట్టి ... రహ్మముభారవింద విన్యస్త సారారయ
నాకథావల్లిపాసనకలతోరహాదినయుపుసనాకులనింద్రియుంబులు వేశంబుశైరయుండు సదిగావున నెన్నైదిగిన ప్రశస్తంబులకలసుత్తరంబులులు స విస్తరంబుగా
సానకథ పైకృతార్థులనీ ఇతీ రసాల ... తులపుంబడవగు నీవపూర్వసంప్రదాయము రోధమున సహాయంఢవగుడు లవనివిష్ణుమూర్తులు ... రుంయున పరిరేపుస

తమ పాత్రుల చరిత్రంబులు రాబట్టి విపణాత్రము విని శ్చయంబులు నసుగతంబు ప్రయాక్షంబిన [illegible] రియు మహార చరిత్రంబులు। రయుగంబు
లు రయుగ ప్రమాణంబులు। ప్రతి రయుగమండు న మనుష్యులకే రేండ ధర్మంబులా చరే ... ంబులు। మనుష్యకర్మంబుల గతి సాధారణాధర్మం
బులు విశేషధర్మంబులు జాతి విశేషధ | ర్మంబులు రాజప్రేధర్మంబులు ఆపత్కాల జీవన | సాధన ఖ్యాతంబులగు ధర్మంబులు
మహాదానిసత్వంబుల సంభావ్యత్సరాం | బు। నాతకేబంబున కలస్త్రాతు భూరతలత్త్రాణంబు భగవ | త్ప్రమాణాధన విధంబు। సహ్యాంగరాంతా
గత్రమంబు రాజా నిశ్చేరుల రయునిమోక్ష | స్వర్గప్రకారంబు వారల రయ చర్చాదిగలలు। లింగన | రోగవిలయంబులు। బాలగృహము సానువల
వేదంబులు। సలప్రవేదంబు ప్రైన రయూంతు స్వాదులు। ధర్మశాస్త్రంబులు। శ్రుతి పాస పురాణంబుల సంభవంబు। సప్తభూతంబుల రయుపాంతరప్రలయం
బు। కేతిమ ప... రయుంబు। లు। వైష్ణవ జాతకంబులు... రయూగాని ప్రైదికేత మర్క జాతాలంబు నకు। వాపీకులావత టాకదేవాల =

శ్రీ

౩౭

సంబు ... ద్దరేయు సంగాక ప్రయత్నాపరయుపంబు ... ర్ణకార్యంబున లోకపాలనేమె ఫలంబు వైన లోకేంబు లుగల్గి
ఫలంబులయ్యె। నని రయులు లోకంబులు బలరతహా పరయుత వంబుల నిరయురోద్బిష్టంబు బడి రయునదిరయు సంగాక మహాపాతకల్పంబులు నానాంతరకల్పంబులును। పూరా తప వి
ప్రభుతల దుర్మానాలంబులు సద్ధల దేవతల మహానుత్రైజ్ఞ రియుంచి నే దేవ పితృ మనుష్యాదులకు మంగళ గగు నారయ ఋ(ష్ట్ర) మూనాంబు మహాతులు శ్రేష్ఠ కా
లా నుపతికి సంబు। నే రేపు తత్తంబులంబై శిష్టవునేరయు లోకంబుల నొందుదురు। మరిరయు నేరయు కమలంబులం జ్ఞాని దేహాదికమలకర్తరం
బులం(బ్రా)ప్తింతురత్పత్తికమల్ మహాగ(ద్రి) కారంబు సంప్రదిగలాణాంబులు పరిణామంబులు గలు దేవా దిరుపంబులం గౌరుణ్యశీలుకులనే...
కమలానము బారయంబై పుట్టనేరయు రడగు నైవ్యకిన పిరయుంధగుగా। ఇరయుప్పనవేత(గ్ర)పిరంపంబడు భూవాతాలకక్షు ఉత్సన్న మ(గ్ర)హానత్మ(త్ర)పర్యాంతంబులు సరిబువ(త్ర)
శ్లేషంబులు రేవు(బ్ర)కారంబున సంభవించె। నారయు మస్థానంబు దలంగల వారి సంభవంబు నే లాతుపి। బాహ్యాభ్యంతరంబులంగలు గు(బ్ర)హ్మం(డ)(ప్ర)మాణాంబైం

మరగాళ్వనఁ॥ వ॥ షరి [illegible]
(శ్రీ)వరాంగదగునవనెంచె [illegible]
శూరతనంగమంచె(శ్రీ)కారంబుగనిగెసడి [illegible]
రమండెన్నలతో కారంగనలర్పెడాన కారణాపం [illegible]
చేనె రమణుల(శ్రీ)పాదములనె నిఖిలభూపతి [illegible]
[illegible]
[illegible]
[illegible]

నేనెక వొరొదింపుల్లో కంనెడె దె। భు మిరు ఉడవశ్శ్రమ వశత్రుభునైరునే పత్రా॥ నే॥ అని వారిణిన్ను ఉడు నారద మునిపేరునకు బ్బైనట్టి ముని ఖ్యాత దానా
వనే మతి వశ్చై బరేద్యు। జ్ఞనే పాలు నితో డు రాయ గి వంతుడు నెప్పునే॥ నే॥ విను [illegible] శుకం రామ గిరె వునన్ ఛై శు డిప్లను ముని నారద హె వద శ్ర నవములు గలుగ
నారద వలు నికె ఖంకేరు హభవు జెరి గింబిన తెరంగు సత్కృప డవి వ। గలు తింప [illegible] గు నా శు నా స్వాద గు హరి గమల రాడ్ల లోకమం
గగేము నై నేక ధలునారె తెగింపకై కానిది స్పంగ వెప్ప నే నొ హత్ర దయుబ్బి [illegible] డుగ [illegible] చెరి తుని నాత్పుం త భావ శ్చరసు। చిత్రయ
ఘన సఘుల బ్రస మేతు। నిని పి రాయ భిరవి ఖవంబు నిఖిల పోరాయు। బా బునం భై నయొకనే బరము విడుతుటు॥ వ॥ అనిరయు నం
నిరాల్ప డు త్రి ద్ద భ త్రె రయు కప్పుం డ్రైగు ప్లు గు నాకే తన నంబులు వినుపెం బులు కుపుం డునే పట్టి వానిహ శ్రిద రా పద్మం బుల నందుల గణారం ద్రు ము ౯ం బు
నం ద్రు వే వింబి కప్ప డ్లుండు విద్రు విలుంబి నె లిలగ తంబ్రై నే వెలు పుం బు నను శ్రరత్తా లంబు నివారింపుల ఫుండం బుల నలప్ప గతుం బియుల నమా రి నప్రం బులు నపుకే ది

ఖౌడకులండడునే ష్టుడడునే॥ ఉ॥ కారణకార్యహేతువగు కంబుదనాప్తుని కెంటతెనన్నరె। విబిరులనుచేరుతం(డ్రి) భగవంతులనసంతులనవి శ్వబావనెలూ। దారులస్నేహస్థగా
వసులుదాత్రవతిస్సె నియూడకుండినను। జైరవు జిత్రవులు క్రీష్ణకృతి జైవనిర్లగా వెప్పన (బ్ర)హ్మములనై॥ మ॥ నిగమార్థ(ప్ర)తిపాదక(ప్ర)కట మైనవిశ్వాగాసంధానసాగా।
భగవంతుండురచించె భాగవతకల్పద్రుమంబు మైలశాస్త్రోర్ణబుగశిస్త్రంబగునే ప్రాణాకధసంక్షేపంబు గాబడె ప్పితినే। బగవిన్నీపరచించె దేనినతి
విస్తారంబుగా బు(త్ర)కు॥ వే॥ పురుషాపేక్షం బునెందుపటంము బుకొర్వత్పుజిన్నవులుండు లు భూ। సురకులు లవుండు బుట్టుపులు బాధ(ప్రా)
ముసిషిగుటన్నసుహృలు। స్థిరముగు కార్య దుదెకేలవేతెనశిరపకవిప్లనేవనా। వంతదనస్సైవము గులభవ్యాపథంబునునెందుయూప్తదె॥ వ॥
ఉపవాస(వ్ర)తస్నానశీలవు ఖసంధ్యాపాసనాగ్ని(హో)త్రయూ। బపదానాద్యనుస్థానాది: కర్మములవెలా(సా)పనికరాదు। నృ(ప)భక్తినే పారిబుండరీకనయనునునే సరావ
శిశాయునెరవు। శిశు బావసూచుకెనసమ్మె తునినకిందగాల్పవే కుండికనె॥ కు॥ వనె బాధ్య సుదివానుదితపుమ। వి నెతిండ్రమునెలరలు వారాగడ విసలమనస్సుడలాని।

౯౨
బరువేడి
నాయుద్ధ
శైవడ

భక్తి దుదారకంతమయిన । విష్ణుపాదు దరింతత్తడు విమలమహులు ॥౫॥ అనఘా వేకలనే స్త్రీనె విలుతు వె తెత్స్వ గంతఱ్య సంబాన పట్టి శ్రీని నా ఘనతు దిక్కాఘు డతన
నివహాశ్రీ నూద్రప బానాదులై । నసనారాయణ బక్తి యోగమవిరాతానందాత్మకై నైవా । నరయుంబు దరియొసంటసర పిష్ఠు నిమారయణా పై బ్రవాంబ్రూనిదనే ॥
కావున ॥౬॥ నక్ష్మశ్రీ శ్రాంతు నఘయమని । విశబ్దత్మ జ్ఞబోధమాత్మ విభు సంశు ధ్వనే । సాక్ష్య ... సఖ్యాపి రుష్మ । నీశ్వరుడ జిత్రము వనైలుపు
మెంపుడులమునెరశ్రీ ॥౭॥ అష్ఠైనన పుట్టి లాక్ష్మీత్మలననవద్దతైలుంన విద్యాలను ... వేనత ... రత్నసాం డంబూలక స్త్రైవలఖ్యంబునంవ పృథు దన్నల
దలంగని పైడొవుమరియను ॥ వు ॥ హరి బరమాత్మన వన్నులనసంతునై జిత్రములలోన దలచి నను । రతవిశోకసౌఖ్యములు డెందిన దైనదులన్న
కృత్యములనేమల వియలు జేయలనె ... ం వినన తల్లిదయింప ... డుం ॥ నిపోవన ఖనైత్ర వము మానుగ క్రైవడినే ॥ ఉ ॥ నసర్వఫల ప్రదాతయయును సర్వశరణ్యుడున
పుశకస్తుడునై సర్వబగశ్రీనై దద్ధుడు నసర్వగతుండగు వెత్రపాణియై । సర్వశరీరులు నైరిగ వసంగతి జైతంజై విశేషృమాణాలుతై । పట్టిన బాణసభంబు గతి శ్రీ బార్యాము దా

బుగానెరెం గిరెప నాకులందరెం బుగాదనప్పుల తెప్పు నేల వినుము॥ వ॥ అమరద్రి విత్రిమస్ఫురణా నందినదల మ్మువిశాఖాం పృష్ఠ పాదపే గమల పాతంబున్నై
నత్రిబగెం బులలత్రావళి నెఝలనత్ప గొకవు॥ వరియించినంత నుణా స్త్రీకొనికా విధరించు పాదప ద్రుమము తలదినుస్త రయ స్త్రీ పాషంబగు శత్రిగణిరత్నే
కృమేలు॥ మ॥ హారిమాయాబలమే నెరలంగ నటశక్యంబేన నందాదిస॥ [illegible] ములు నైన బుద్ధినితరం బున్న నానే వాధిక॥ స్ఫురణాం
దమ్మరి తానల రాగగుణా విస్ఫురితనైన హా స్త్రీ సుఖం॥ దరతెం బాల్యగు నైపుణల స్నేరుగ డెన్నం జొప్పనె లాండురు [illegible] తరము హా
నిలువు వడినెంతయు మువిమ్మభ జించు వారినా॥ త్రితబున నే వినాం సురస్సెరలుపాట నేస నోజునా ఘు॥ వెత దరుణాడనెప్పు డబిత్రమలు
నంగత్తు నెం వలనలుద్ది వారలుల దురంతమై ప్రతన రలనవిప్ల వపురయు దరిం [illegible] చెప్పు డుల నై॥ వ॥ మరియు నులసంసారము గన్నై విపనంబులు ప్రాప్తి యుం తెంబులన
శుకకల గాలభత్తుం బులయునే రాయం బులందు మ ఖ్యంబు నేయు కళగవదవ నాంబు వెళ్ళినధినా ప్పులు గొందరుగల కెరెంగెంతలవి:

౩ ను। మేలను నేబ్రహ్మత్వంబు నంబొందురా జనంబు విడిచి యమ్మహాత్ముని పాదారవిందంబుల భక్తి విశిష్టుండనై శరణాగతత్వంబున భజియింపం
మనప్పుడు తెలియుదు। రా జసగుణాలండయునదె వియం బ్రాము। నా స్త్రింబులు ప్రపంచింపక కేవలభక్తి జ్ఞానవైరాగ్యంబున సేవింతు మరియు
సనకాదులగు మిారును। భగవం తుండయు నరుదెంచిన సు। హృత్తుప తింపెన ప్రవర్తేదులం డునను। సర్వేయుంబుల వేమునను వృను। నత
నిపత్నియగు శతరూపయయు। దప్పు ప్రులగు ప్రియవ్రతోత్తానపాదులను। దక్షత్రికలు ప్రా వేసబవిగ్గోయులు। బుభువు। వేసబునకం
దగు నెంగులం డుద్భవిండు గద్దవం జూలు దురు। వెంద్రియయు॥ సీ॥ గాధి మూనుపి తపకలది రీపమాంధాతలు భీష్మయయుయాతిసగర।
శషులు మనువిరులంద్రేరంతిదేవాద్భుత తోదంక భ షిగా। శ్రుతదేవ మారురు తి శతధన్వ పిప్పల బవివిభీషణా శిబి పాండు విదురు। లంబరీష
టరాశరాలకేసాభరిదేవల మి శేశ్వ రెంద తల। లా నాదుల శైనమ త్ముహేలమి। దవిరింపులద్దే వ భక్తి చిత్రమ్ము లధి విపి॥ఖ బరాయణా

ష్యండవు అంగీకరించుచున్నలావతారకథావృత్తాంతంబు నేనీవలనెఱింగింపుమనంతకుమున్న మహాశివరూపాదిరమావతారంబులంగీకరించితి త్రియో ఘనంబులు దేవే
మున్వంతరావతారంబు నంగీకరించిన విధము నంగీకరింపంగలవు విధముల్ దైయుమున్న వివర్తేమానంబున ధన్వంతరి పరశురామావతారంబులందా ఖైరయున్నవాం
డు ఖావికాలంబున శ్రీరామాద్యవతారం బుల నంగీకరింపంగలవాడవ్వహాత్ముండు బ్రహ్మాదికార్య ఖేదంబుల కొఱకు మాయాగుణావతా
రంబునందు బహుశక్తిధారకుండైన భగవంతుండు సర్గంబునందు పంబు రేలనను బుషిగణా ంబులు నవబ్రజాపతులు త్రైంయవతరిం
చివిశ్వోత్పాదనంబుగా వించు విష్ణుం డు ధర్మంబు రజ్ఞుంబులు మనువులు యుత్రాదిదేవ గణంబు ధాత్రీపతులునై యవతరించి =
బుగంబులరక్షింపుచుండు నధర్మంబు బురుద్రుండు మహారోగంబులు రాక్షసాదికంబులునై వి లయంబునొందించు నిత్తేరంగున
భరవే[illegible]రుండు సర్వాత్మకుండునై హారి విశ్వోత్పత్తి స్థితి లయంబులకు హేతుభూతుండై విలసించుచు ధరణీశ్రేణులు వృత్తైనగణితింప నలవి యసంగానియని
[illegible] మహాత్మ్యాది లీలావతారాదులు తత్కథలకు బంబులు నెట్టె తెట్ట నెట్టెదని నిక్కళ్ళంబ్రయంపులుండు నీకుసంక్షేపరూపంబుననుపన్యసించితిసవిస్తరం

కారంబు ష్వ యుంచి సాధుల రక్షింపిన యది టట్టి ... నగ్గతలం సాలుగ్ర నెల్ల ప్పుడు నీ॥ వే॥ అట్టిలాకొ క్రొ ... దె నక్కృ ... ని యమ వేళా ... పూ ... పెట్టిం చి

తినింక వ్యాసావతారంబు వినుము॥ వే॥ శ్రుతి ... మ ... కుండి తభావ ... తరా రయు సాధకులకు నైన మేటి కల కీగ ... బహుశాఖ

కృతములు నైన వేదతరుశాఖలు దావిష్కృ రించిన యట్టి సాత్యవతీసుతుండు పరాశర ... నైపా రి స ... నగ్ని నీ॥ మరియును బుద్ధావతారంబు

వినుము॥ మ॥ అతిలోలాత్ముల సూన్య తోకృత్యులను వేద బాహ్యులు ... ధర్మపోషకుండై తాపడ ... ములు బుగ ... హారు నైన టట్టి యయ॥ దితిసంభూ

తుల ధర్మవారసన లవ త్రింపందదావా రసం॥ పాపి పేరుయుంచి పూరించెదాన ప్రల బద్ధ ... డు బు ద్ధాకృతిని॥ మరియును గల్క్యావతారంబు వినుము

ము॥ మ॥ వనజాక్ష్యసువశూన్యమై మరి వేషట ... ప్రజావాక్య ... హీనులగుచి నా ... తోక్రి పదరుపై పాపండులు ... నవి॥ ప్రతి కాలయంబును కూడ ... ప్రభలుగవి నేభా

... సంగక్ష్మి ... బనసంబంధి యదు ధర్మవెల్లి నదమ స్థాపించు ధర్మంబిలనీ॥ అని మరియును బ్రీతావమహాండుని నారదునకిట్లనియె॥ ముని ... ప్రాపుండరీకా =

విషమేశ్వరనంఘ శ్రీ॥ మండగాండలమండకసను ండవృష్టి (శ్రీ)వడు క్షోనుడు [illegible] సొదృండుమండవింపు। హిండుపవననమహిద్దల వేటుల విలయులు సము యుసంవత్సకాబ్జి
(త్రిబులతిడి [illegible] వులుబుధ్వారా॥ సహస్రరధవిఖాకలాపు రుచిమే తస్సెధావుతీవల్లికాదిత్రి దగ్రముమ పరయ్యృభుస్సతితధా(త్రి)భాగకిరం(ధ్రి)వెల్లి। సుపాత్ర శ్యశ్వకరదిండులమండలనే
వేసుంభావితాశాంతరవిప్రాహం బావెదకర గగేస్ఫుటశిలా॥ వాడ్కి ప్రాగధారాగవెల్లి॥ వ॥ (అ)ట్లగలదియువా వబుల్గ్మెల్లనరివృలుగొనినెలవృలువా
౩౪ యూసమృశిలుగొపగోకలలంబాకలలం బునెందికృప్లకృష్ణరశ్రింపుర ప్రేంభువునిరియూత్రం బుగందికల యుష్టిడునరిణ్యభంకరురునారంనునవముత్రం
డుత్తక్షినసురదృమురడునగుప్పరడ శికాప్రలండు॥ కా॥ సెప్రాం [illegible] క్ష్మం బులచాలుద్రినిబుభల బూత్రం ఘం బునంవిలతో। సహావాం
బుబు స్త్రైలరాజులవులు లసమైౖ(శ్రీ)ంబుగాడా(శ్రీ)సం।గల త్ర(ప్రా)ంశులు లక్ష్మైసవాధ వేడుల గొగోపాలక(ప్రా)తనేను శ్రీ। సహాం బాధిపరేత భూధరుసకాశ్మృప్ప్రంబె
శైలింతింపగశ్రీ॥ శైలసాం(ద్రి)శరప్పం(శ్రీ) వం(శ్రీ)కాఘవలితవిమలబృందావనవీధియుండుగ్రాసనే శ్రీ నుపెల్లసుద్రియులుకిన్నిబులలబూ ప్రే

ఊరక నిత్యానమున వేములనను। ధనదారులమంద్రమధ్యము తారకలనెంపుదరుల కొత్తరాగక్షేదములబలిలగెర్డెతబుమహజనాం
ధారనిహాదపంచమహాక్షేమధ్యముస్వరములలో॥ గడలు భూతలలువము నేనెగలుగవెలు। నాక వివరాంగునైన్యనలాలనముసా। ము విరుతగతిబాడె
నవృత్తముధరవులగను। బంకెబూస్తులం   దారువృలంకలరింపు॥మ॥హరివేణులాస్థలమంబు   లస్వనని నాదావహ్మాంతమై గోపసలం।
దరునే తేరడనాదెపాను చరగంధర్వుండు   గాంతో వదత్రరులాలు ఋుడు శంఖమూడు భుజూడ   పుంబు మారయించి తా। బరిరక్షించిన
రాముడిక్షుని నుతింపం తక్కువేలయేల   కెనె॥మ॥ నరకవము రెపొంబయమవన కమల్లకం   సకలం। బరసిద్ధాల పంచజన హాంరక
పెలదళ వేత్రహా। నరఖరఘాలబమతి బ కనాద్య విధుల రకరుక్మికేనిద। దుర్భరవృషభేను కప్రముఖదలస్తని కాటంలద్రుంచె ద్రౌపదినె॥ మరింయును॥మ॥బల
నేము ఖచాపధరరూపవాణ్ణి బుతంగ్రాకులతి। మల్లులనుడుప్తధాతవేశ్వరులసం గ్రామ వెళ్ళక పాకె గొదు। బలలకెరెండ్లనుమూడినసక్తల

ప్రాపణివాసవసుపుత్రుని బలవత్త్రినిగ్గతూగ్నాపిరిపతిపిసాంబుపానమేలనవేటాజినలలన్న్రితి బొండెడెపైఁయులుభీ॥ కరగరక
జెబలిపాల్పడగుడ్రానిరమేపన్నగునారాత్రా బుపె॥ ప్రైరవెడవింపెకొపెఁరయుడులనింపాదులగోపకగోగగాంబులనై॥ మ॥ తనరయూగోపకలయూక్షేరా
పిరినినిత్రింబెండగాపెనిచ్చెవె॥ పినగ్నస్నా మమలనన్నిపేపలపులలకన్నిరపండగుంగావవైరయునినంగస్న ఉమిరపలమెరపట్టిదెదావాన్నిసైపసన్ని
తత్రనీననవారక్లారయునపన్రెంగెనిబులిబ ద్రవృత్తేండుపేలాగతినే॥ కే॥ వలందులనిగతిరయుముసాంబువృ॥ లండునినింగ్రుంకబిద్దత్తిపిక్రైనరయూగ్రసం
మునివరులుగాలనిబంధన॥ వలందులనివృత్తుని క జేసహారిసదరయురద్రు॥ వె॥ హారయసనూనన్ఱదగుడానవు రఢులనిబులవలారయునెల్గాపరాబలినమహా॥ త్త
రయంరావార్త్యూనరెంపితప్పుధవులనిరంత్రం బలగావింపెననె॥ రరయమెుత్పున్లతిలానురాధవమనిబూరంపృ ం పిగోపోవనెంఢరయుత్రోగాపినెన్కస్లా
స్వమృదానుమెలకన్నాత్తమెతాపసాగ॥ క॥ పిపిడాంత్రుశ్రీతిగనల్లిపజానుపైటేపట్టెంత్యులావితసహసైనా॥ గ్రవవులుపారివలానిపిననోసువరులుగాపిరవకుష్ణబల

శతిగ్ యువేతలించె నందు భగవంతు డధుల సాష్ట్ర ద్విష్ణుం ... బున వరాగ ... కమలంబునా వెలిగించు టంబొనే। కేవల ప
రమేశ్వరుడంచు యొప్పున వృషాలత్సుండా చరెం మకోర్వంబులు ఎక్క వేట్టనె వృషికెనెల పిగొడద ... నెనాకల గోవధించి నిరంతరము నెరెంగిం వేదవినుము॥ క॥
నూతన నగరత్న కృతి రమణగలు। పూతనబు రుటుంటి లోనె బాహుల చిత్తమై। చేలనవము అపారిణుం చిపు। శ్రేతన నగరమున కలనని చెగృహ్లోడు
౨౨ వేలు వేనే॥ క॥ వికటమున నిజప పాహ తి। త్రికట మనుగామయోడు నెలల చాలకలపెం యూ। కటని శౌటుని నంతక। నికట సత్తుని బత్తెనె భక్తునిక
రావనుడై॥ క॥ ముద్దులకామురలిని (దె) తెలి। శ్రేద్దల కెత్తన్నిలేకరబెట్టి నగట్టునే। బడిద్దలకలమనస్క ముట్టినే। ముద్దులు పడగులా చై బనసమా
బమువాగడనై॥ మ॥ మదికృష్ణుండు యతురోద చిక్కడని నవ్యారి బాల యొగెం (ద్ర) తప్పదనాం బ్రో బమువులో బు రావరసమున స్త్ర (ప్రా) ని బాలాతా పమి। సదన ప్ర
(శ్రి) మ యాదిరయ కృమగుల నొనా లోకజాలంబు బాల్యదనూన (శ్రీ) యుబుటా పెదన్నికె నమహేశ్వర్యంబు వాటుల్లగనై॥ వ॥ పరేయమవుకానదే ―

వన్నె సుప్రతిష్ఠ పెంపొందిదియు బున్నొ బ్రహ్మాండ తనస్కార నాదన రి సేరత తా(త్రి)త విభీషణులుడుగా వెలిందె యము సంతతా(త్రి)త విభీషణాత సుప్రి। మించి తన కీర్తి చేత వా
రించెదివ్వేలు। దరమెనసు తియుంపరామహానె పురికె నైన। జారులతరములు విర్యవళ్ళవ(త్రే)వతి। (ఉ)కటగుణసాంద్రు దశరథరామ వంద్యు। అత్యద్భిరామావతారంబు బ్ర
గచ్ఛావనంబునె స్ప(ష్ట)సాధ కారణాంబు సెను త్రికెక్కె। నిం కెక్కె వ్యావతారంబు వివరించె దివ్యతాపనా తుమువినుతైశ్వర్యం శవుల లబుటన్నర
సాధవిల త్రిసె నాక్షసేమతు। లగుచు వేధమే ల్తరుతై ధా(త్రి)బెనక్క [illegible] బాధల నలయుం వలటధర్మ నావ గల। భూండల మెవార్పావఖు ఖార్దవము
షుహృటకె పారిపరులు హుల సారాంయతు గాంచంతడు। చెప్పరహ నిసితాసిత కేశయుగమున బలరామకృష్ణ రూపు ములదనరి। యదుకులంబునపెలమై
యచుడయ వరసెప్పె। భవ్యయశ్వుడగుచు వె సు కేవకార్యపైన। గోవిందనిదయదేవకియును సురుడ్పుపవతు ల। యంతయు సుత్య త్రైత్ర సంహారియము
గుమములవ్వయిలు ఉప్పుఁడ శ్రీకాప్పుఁడగు నారా యతుగాలు రఘునమున భూ భాంతి వారణాంబుసె యుంధనమెనికే శద్వయంబు చాలునెవిలాత్మ(ప్ర)భావంబు దెలు
|। హృకారకునెజునకాసంభవస్రైనరామకృష్ణ దేహావ [illegible] బులు [illegible] ప్తాం బులని నిర్వహించుమ [illegible] సితాసితకేశద్వయము వాణ్యబంబునె [illegible] కృష్ణబ్రులనలరి

శ్రీం బు. దేరు చే జూవకులక్ష్మన రి ॥ వ ॥ ఏక పక్షావలు ధర్మ ... లభోగుడే గుము శ్వేతరెండు గ్రోడ ... బికల ... మూంచిన రవలంత మూత్రి వులన నెపెవ్వధాడి
సంతప్త తో । రతుకేనా గ్రోహాతి తెలంగి లక్షే నక్షుత్రే వాక్యే ప్రవా నోత్రికా । వరక్షారెండు వచె త్రేము క్షా బులస క్షత్రే నితో నింకి న ... వసరంబు నసము
ద్రుంటు గరు నాస ముద్రుండు గుత్రిరా ము క్షద్రి నిరనాంబు నెలు క్రి నంగరు నెంచి రయ ... యు క్షిని క్షిపెనలు నిచెనె తలచు బంధించి తక్ష
గణంబు నంబు ని ॥ వ ॥ పురవులు బ్రాహ్మలు న నె క్షత్రా నామ సు నె మూర్తి లంబు గావించు చక్ర రవు ... వందంబు నచే శ్వేతాహువు దు । లంకావ
ట్టణం బెక్కి నా । పురంక్షాలంగ నా హా మ్ని గాంచి వనె ప్రోద్ధ్రు ప్రత తోడ్క వా । ... టరథా క్షుత్ర పనే శ్రీ వుంభిరని శాతుత్రి నితో ప్రత్మి డెనె ॥ క ॥
రావణులనఖిల జగద్దా । ప్రోవగులబికి మాతెనే నివిపరక్షా దిక్షుగణారావణులనను జన్మదినై । రావ నక్షిత కే తిర్ వెలక్షిన ంఘుచుడెలవిలనెనెను ॥
ధక్షసంరక్షక క్షత్ర భాపుండు రయప్రక్రమోర్ దిక్షుంగనక క్షమునె బోడ లె । ఖరదండకాదిములు క్షాతబాండకుండెరయు ఖరదండకాదిము క్షాతనవెలుగనె ప్రాణ్ణా జూరా

పొలతనస్త్రీకాలులారాము బరిణౌతుడయ్యెలలాట నేత్రి॥ కరాత్మకేత్పంగ సమెుంకులవేగరాగనేఉడు॥ అంత॥ కలరాముస్నేవకజులదా॥ కాన్నాముకసుగు నారిభిరాము సత్పభవ
సుత్రాముని దుష్టనారాటవి॥ రాముం బాహ్వాననా బంత్రేరధుడడపులకులనె॥ వె॥ అరుడుగలత్ర్మిణాలు ఒడుఱునకాత్మజులయునిదన అనోడనెగుడెనసిరి॥ రఘుస్వాత్రాము
ఉముదమారగజ్జూమై దరత్నేగెంపన్నై | సూ॥ కరకరిపంచుశరకపిఖర్కులరంగవ్యకావిభక్షకా॥ సర | ముఖసత్పవన్నుచరాము చండతరాటవిదం
ఉకాటవిని॥ కె॥ అవనమెునవనెయుంచె | న్నా॥ పొవననదముత్రావియుక్తినెభరాముముజుగ॥ త్తావనము | నిసంతతినిగు॥ పొవననిదిరాత్ర్సరామష
ప్రుంజెలమెునెళకె॥ ఖరకరకులజులనిధిసా | ము॥ కరుడగురఘురామెవిభుడుగరగరిణోదనెఖరునివ | ధించెనురఘునభి॥ కరకరవములనెఖిలజనను
లుకమరుడడదనె॥ కె॥ పారిసుతుబరివారు గాగాని॥ పారిసుతుడునుమాడిపనిపారిలత్తవమునకెనె॥ పారిది మనకుపారి [illegible]॥ పారిరాజప్పమధంబుని
చైవారిసిద్ధిముత్రై॥ అంతనితాగినిలక్రంబు [illegible] లుశక్రంజకుండగుడనకరతుండడు [illegible] మారత్నుతకు [illegible] సమెుతుం శ్రీవనెముగగనిలంబ్జియునసము

శ్రీ పెటగారె శ్రీతా బారకి తెర బుద్ధులద శ్రీరా మేుడన్న బిం౦చెకే దాపేసం ద్రోత్రమా॥ మరియు త్రిరామా వతారం౦బు నె బదవినులము॥ శ్రీ॥ సీ॥ తారయబు వేళ వం
కడు స్తపాదావర రాకాదిచూత క్రైకవది తు యేమా॥ కేవలం రాపు కొనే లప్త్యే భృత్సతా॥ భర్త కృత్తి స్నింపు లయసన్యైక్త్రం౦ మా॥ నిబ పాకహనే కరివే స్ల తుల క్షిత్ని ఖిదారంధ
౩౭ కాకవి శబ్దిత పుంక్తే రుపా శబ్దు వెుధక్త రఘే శ్రుర కృతాప్తి రవాటితా ప్రాంగనా కరివే లానా కహా ౦బు॥ నెలు లదాని వగహా నె ప్రై కావ్య సరుం౦
డులారావనా యులాపు క్తెల చుంరం౦డతు రదు॥ నెగుమెులానె కోటకరం౦థ మెవతిం౦పె॥ రామయు ప్రకృత్రిలాణ కావి రామయే గులమె॥ కె॥ వి శ్రీ మయే గ భరతల
త్రై॥ నాగ స్త్సా నే లక్ష్మి నే ప్రా బు దేడను మునె॥ థ॥ శ్రీ నె త్రి మయాడు వెలనెబు॥ విపుడు దు స్వా త లతాంల విత్రి ౦డుగు మునె॥ లాం౦ త॥ నె॥ తి సల రయు బం౦
ఔ౦డ మఖి నెనం౦ దమదా శ్రీ పడ తె లమ ఉ దడ నె త్రి॥ గాఠ రెక రభ వత్రి విరయ చప్పదిని కేం౦బ ఘు రాఘవ రు కుల వమే త్ప్ర బుధుసకం౦ఠ॥ ముకుల రచం౦ హనఖిం౦బ కులక గజ్జల
ఆ౦ కాక గండగం౦ బా స్త పాద్రమ లెస్ల రాళ్లు॥ రొం౦ ప కెం౦డు ప్రథి నేకం౦ పాథ సుల్వాలనా నెకా స్త్రం౦గ ద్రా భ శివరె బు॥ రయి సూథా వకుర్కులం౦ తలపనెన నా శ్రీ కవితు బుసనాన్నె

క్రొవ్వెక ధరించి పట్టినను బుగ (శ్రీ)యుము నెక్కూరికేక్షితి తుదులనె। నిరివులు వసుంధరాస్థలి నినిబుట్టెరు తూకె విషములుబ్బి పోలినికైనె। దలకకకెనులు కృమాటలకు దారక భూరి వదాన్యుని
బుత్రైవమ రెయుసె ప్పురమేశ్వరుడు రేడు గారదానీకు హంసావతారంబునొందియు తినయుభక్తి యోగంబున సంతుష్టాంతరంగుండు గుచు నాత్మతత్వ (ప్ర)దీపకంబ
గు భాగవత మను మహాపురాణంబు పదిరెం డై। మత్స్యవతారంబునొంది పకెరియు భ్రె (ప్ర)భావంబునన (ప్ర)తిపాలంబైన వ(శ్వే)ంబు ధరించి దుష్టవ
హాసెంబులయునె రాజులదండింపుము పరిపాలనంబు సేయుము। నాత్రేయ కేతి వెం(ద్రి)కలుసత్త లోకంబున నెలుగింపెమరియు ధర్మంత
రియుసెన వతరించినా వస్తారణంబునె పూ జనంబులకు సకల లోగవారణంబు సేయుము నాయుస్తోదంబు గవ్వించెపెంచెరియు బ్రహ్మ రావమావతారంబువి
సరమయు మధర లేకంబకు ప్రైన మెప్పాదయసే౦ (శ్రీ)(త్రా)తవముక్తిపూరివి। గుప్పరి. తోదారకు స్థారంభారగళ్ళ నృసింహపదుచూ రుకె మిరి. బారి సోడెంచెన మస్త్రభూతలము

దరుక్షేవమ్మునికావతుంగదికినేఙ్డ(?)కేరాగాస్రవి। గస్తు శిత భ్రాకేలటుతాకృనిం పూగవిరజ్యో రాజువస్త్రంబుఖీ। కరెబొప్పిన్నిఖిరొజుతద్పుంచె(శ్రీ)జుగర్త్రల్పుగాసం
ధారుణిరాత్రి॥ అడివముగాలావతారంబుసెప్పెద వినుమ॥మ॥ కరినాథుండుజలగ్రహాగ్రహాగ్రాహుండు ... వంచెన్నెరాయువస్త్రరమునేగురాయుమునుండు
౧౦ తెల్లులకలవిష్ణువాప్తిపేశుండుతు॥ హరిశేషేశ్వరగణంబు నాకనిస్సకులరామాత్ర్వరించి కలరూప్తిం ఇచ్చెవేగవాత్సురంపెద్దంధ్ర్పంప్పికరేంద్రుగా
వేమవిహారాత్తాహాంబుసంధారసుశు॥ మరియువామనావతారంబువినుమ॥ ॥మ॥ యజ్ఞేశ్వరు ండఘహారివిష్ణుండదితిసంతానంబునకు
నెజ్జదమ్మునరమ్యభెంపొరగుణావళుల బెద్దగ్నాహామునేమురాతిన్ బొబలిచక్రవర్తిన్ దైతీశదూత్మమి: మోడుపాదమ్ములనడిగిపదత్రయం
బునసుజగత్రయంబు। వంచించితోనేయనుకాసెన్నసకురాజ్యమందిరపతిశ్వరుడయ్యెమొరగి। యుదికిరూపంబుస్రుకొనియుడుగవేల్సె। ధాత్రికలలోను వయ్యవిన:
రాలాచితవముగాగానివెడగుతనేమునెనూరకవిగ్రహంబి। మలనమందిపరాడునిశ్చేయమునుప్రత్త్రా॥ము॥ బలిని జావెతాదినేనవృదుని పాదసరోరుహాభవ్య తీర్థమును।

వెలుగొందును వేదమయుండు అఖిలాంతరాత్మకుండగు ననుపమయుక్తిప్రారంభుడు డై భగవంతుడు దిగ్విజయ [illegible] పావనమగు నాకీర్తి [illegible] సన వర్ణములందు ధరియించె
వేదము వే॥ వేదములకు రేతువు తత్త్వవేత్త [illegible] రంబు వినుము॥ శౌ॥ ఘటనను ద్వైవ [illegible] ప్రళయము నూర్పు కుదృష్ట ప్రయోగము రుద్దెంపిన సృష్టి రయుగాం తపసము రయ॥ వం దుల విచి (త్ర)ము త్స్వ
వేతార వము తాళ్ళి రయ ఖలావనే వురయాం బిగుము బలసు గర్భ జీవులకు నా (త్రి)యు ఘుం టురగుము నేకా ణార్వంబైన అశేయములకు నడుమ॥ మ స్మ
ఖన్నత వేదమార్గంబు బుకొన్న [illegible] కు ండశాఖ వేష్ట గ జైత్రి। దిక్పాలక ధర్మ రప నాకధర్మ దెప్పి యు న్నై। మను ప్రేరేంచి ప్రసన్న వచన ధీన మువ॥ వు
నగవుం డగనరనైన యూని విలసా వతా రమే శి కేనుతి యిరవ దరమ వత్స॥ మరి యుగుణా త్మ కతా రంబు వినుము॥ మే॥ (అ)వ్య తో తావ దనే
యుత్పన్నైన విబుధ ప్రతాప్య సేనే ముం ఉమందరా॥ గ ముగ ప్పంబు గ జైశ్రీయు క్షీదరు వంగాగ వ్వఫలం గొండ వా॥ ధీ ముసుంగ నే పారి కూర్మ రూప ముస నెన (త్రి)ండా పై తెభ్రప్పట
(శ్రీ)మ గొప్ప బుట నీట్ట్రీటు కనిపి యురంపంబె ర [illegible] గానారదా॥ వె॥ ని [illegible] తారంబు వినుము॥ ము॥ స్తుర లోక రము గలం చెడే వసుని [illegible] కోంచి రాతా [illegible] దాల

చెంది బాల్యంబున బూనకు నినేడనుండిన వేత్తల్లి! దన్నాడు పెక్కుత్ర ... గుంది ము వింతతపంబుసేగావించి పెక్కాదరంబు ... నామోదర్దెపద
సాయరమ్మేయుటనిమోదన ద్దేవతిం చుమ్మగొప్పదివయును లువేషురగతి గిందవతిం చునప్రబులుమ్ములు లుస్యెం ఫ్రుడే పిరిపదన్నను తేం ప్రమెండు! ధ్రువ ధులనానె
మునప్పిప్పలులమ్ముదే గుమును నన్నెల   నాస్తి తప్పడిప్పలుడు నుక్షవాడు ॥ పృథునియవతారంబు వి   ను మూ॥ ఉ॥ వేనుడు విత్రి బాహు మ్మనాప వి
౫౬ నెత్తత బాగా విద్వ నన్ను రుపులం! దైని |సంయంబున్ం బడినసాత్త్వతనూభవ ప్రద్రుపృథుండునా!   బూని బాణంచి తబ్బనేకు బున్నదకంబు
సుబాహుమే దిని! ధేనువు చేనివేస్తు   విత్త వింబి దికెనే హారిన శ్రీనాంశుద్రే ॥ వ॥ అని మురియు   పృథు బావతారంబు నెండె బుదెప్పిబా
వరస్సైన రామోగంబుదాస్తి! శ్రీరాం ... కరణంబుండును విరామ్ముకేసంగుండును నైపరమహాంసాక్షిగ వేల్పుం త్రై జపదంబిడియని మమ్మేషు ఖు వలుకను వులం
[illegible] బురించె మకరింయు పారయ శ్రీ హావతారంబు నెప్పుదవిని పేయు ॥ వ ॥ అనఘు చేరిత్ర మన్మథువులనందు బలిని చెప్పాయనెనాట్ల తక్కె! విను తసు వ

నే నూర్చక్షించునే ము నే తమునే కై నే। వారలరూప విలాస విహారములకు నెలవైరం తనమర్చునమునే ॥ వే ॥ త్రిం శద్దళములనేర గారంధ్రములలలో
పైనా విష్ణుంబుగా వింపం బూర్ణనములు విలాసంబులలవూననిక సంకల్పమూ త్రింబున స్పృష్టిస్థితి సంహారంబులూనే పక్షంబ్రాలునే వృష్టిహేతుల్ దేసం
బనికిరాకకృతముల్లనకేలం జేయుటనే పక్వతింబూరా నిష్పలంబులయునే సిగ్గనంగు రాడు చే। నూ త్వనిందవమ కేలమలు భ్రాంతిగా గొ
నితవలవస్థైన బూడనే మరలిరంతా ॥ కే ॥ కొవేయునిద పెంచె త్రోదవము హేవము హెమసురుద్ర డటింయుతికోపమలనా। ధీమ। హాలులనె
విచిరనిన ॥ గావములనెల్పుటకుబె భిగానే మిటితికై ॥ అట్టినరగారం రాయుణావతారంబు బుగ్నేతాబ్బివచ్చంబ్రై విలసిల్లె। ఖేండియు
ళ్ళావతారంబు వివరింపెదవినుము ॥ కై ॥ మూర్తివెరితలకుత్తానమొత్తండన్ను ఘూవవర్గొళ్ళనకలసతబ్బుదళగ। నుదంబు। వివలఫ్రావళ్ళబెం

యులనొ యప్పమురాత్రి। వలనఁ బ్రిగొలుత గనుల ... వము ... పరకృ ... వము రాతుర్నై॥ కే॥ అనఘుఁలు బడ రేఁడ నవమునా। విను తత్తెఱంగు వృత్తిస ...
బుధాధిపుడున్। మనవమున నిబుధు ... నై కే। ... మ గడంతంచి డి విక్లు కాంతా మనాటు లనై॥ కే॥ నా విం చి ... విషణ్ణము। గా విడిపి ...
ము బలుక గడు వేడుక తనర। భావ ... జవానికి కెను లనుగా వనితలుస నిరిబదరికావనమున కలనై॥ అం ద ... నరనారాయణులను
౬౩ లు క్షమాటుటని వమరు న్నా కెనవమూ ... సాంబుచ్ఛాగ్ ... రనీలం బునీరూపవి ... ము కదా వాతుర్వ ... నేల వెరంగి బరి పానె సాక్యలనాటపా
తలఁ జురింపం బూవిని క్లింతత నై॥ ... డెత ధర్మనే తప్పః ... ఖావనిరతి ంబాటుం బిరి పూ మున్నై॥ కే॥ క్రోధము దపముల కెక్కనుఁ బాధక
ముగు టనెరిని డివిజ బాముల ... మైత్రాత్మకులా కెరయుంతేరమున। క్రోధము దేశ్రైరి నట్టి అగునా యము కల్పలనై॥ కే॥ నారాయణు నాడ ప్పుడు దనె। రయురాక
లు పెనె భటీరనం దునఁనూడు యుంచైనుబిం। పారంగనూ ర్పకేము ఖా। గారే జునకే ట ది విజు నారు లు వెలృకై॥ కే॥ ఈరంభులందుఁ జు నెంచి నపారణము

ననవుడు దత్తాత్రేయుండు బ్రహ్మనింజెప్పె నవ్విష్ణుపాదపద్మని వేరునా బ్రహ్మపరాగసంద్రోహంబులచే భూతదేహాలలగు మేల్కొహారయ యదువంశమునైహికాము
ష్మికఫలరూపములగు యోగబ్రహ్మపదుశ్రీ। సంపత్తజ్ఞానఫలసులభయుశ్వర్యలక్ష్మి। శౌర్యములబొందిపమకీర్తివదలవెలుగ। నిందుననందుననా
ఖికినిన్నైశ్శస్తిమృతరమూతి౯వినష్ట నతింపదరేమెు॥వ॥వెండియుతుసనవ్వాదశదశావతారంబు వినుము॥సీ॥అనఘహాస్తనే నగలభదిని
విశ్వంబుదబ్బియుంపదలవింతు ంపిలతపంబు।నద్గికటేయుపలసనయుల్లపట్లటయు నదిగారగాంబునసనాబ్బులనగలస।
నందనసనకసనత్కుమారసనత్సు జాతులునెబ్బరసంభవించె।వరాననలతప్తనైపవరా నతినైవిలిప్పరాయునకలభింతమున
తనెంచె।నఖ్జియేక్కియపతకలంబుబుజటేశి।సంప్రదాయకభంగిని జగతినెల్ల।గలుగజేశిరిఙలవిష్ణుకళలదనర।నలుప్పుఖియుల్లనైన [illegible] దేనే
యవశిత్రా॥మశిరియునరనారా [illegible] వతారంబువినుము॥తన్ముగ్గనమతింభదనరనారా।యణులనధమార్గనకలనుధర్మయుమ [illegible] దాస్త్రీ

బు విను మనియుట్లని రాముఁడు॥ శ్రీకరుఁడు విద్యా జ్ఞాపతి కైకసే వేదాంత శాస్త్ర కళాతి తరుణ లతాంగి॥ కథ బుస్మించి విను యము బ్బున్నః నాశైల వ్వను నవ్వడు
దట్టిగా రాముని నే తి వేరామంరూపు సురామ వలనా వరా మరసాప్తవంబు బుట్టించి యుండ్రపు ద్రవెలసె యుచ్చేంద్రి లీల॥ నఖలి లలాకంబుల రూపాతికే పేరెంచిన
నత నిమాతా మహా త్రైనమనుశ్రు॥ద నవనం బు నదప్పరి త్రమునకలరి॥ పరమ వ్రు ణ్ణాండడు హారి రు ని హరి కై గానే॥ నం చెత బస్టైనే
౨౮ నిధిరామ్ల సురామ బస్టిదల మి॥ దాహనా॥ త్రమహారిధామ వతారమరామ్బ॥ అని చెప్పి సాంఖ్యరామా గ త్రి వతకే కాశావాత్ప వర్ణిండ గతకేవిలు
నియవతారంబు విను మనియుట్లని రాముఁడు॥ షు॥ ధృతమ త్రిదేవపరాతి కైని దివ్యవిఘుండ గుకదకే మత్ర జూ॥ పతికి బ్ర వెలాద వెయుపైన నవ బావు
లతాగ పిలాఖ్య బుట్టి రాము॥గ తి హారి బూనరున యట్టిసు భేగంబ గు సాంఖ్యము పన్నెంచి దలప్రతమలు లు వాపి పూపవయు నిసే విత వ్రైత నరాదు వెలాగ్రవయు కైః వః
మరిరామందత్తాత్రి రామావతారంబు విను మయు॥ ఇం॥ తాపసోత్తములు డత్రితన రయు ని గోరిర వేలసు పెడిన హారిరాము సు నీకులగ నమడ త్రుప్రడ కైతిన నిపల్గ్యవతము

౬౧ నాకైన రాముగుట పుత్రునినిన్నుని ౹ వినబడికి తిశ్రీరాముడు మిగుల వేడుక తోడ నైక కనా కాదిలోక వములల తో ౹ నాకునీ సరివ చెప్పిన పట్టినందను నీయట్ల ౹ లోకైంపవేరుగా పునః నాకునీ
సరిసేనకాం వునవునసై రుగుటి ౹ వ ౹ అద్ది రాము నేలాగాక ఘనా సుల శ్రోత్రముల లన నామ బంబగుటంచె నివి శ్రీ నాక్యం బుద్ధి బింపరాము నా భిష త్తి =
రాముగు వెలరులకే విరాముండు నేనైయు త్తరడునై బనినియుల ఆపెదనే నిపవిత్రి పరే మే శ్వరుండా శ్రీత్రిపత్తి రాముగు మేరు దేవిమూ పుమం డనా రాము బన్నం బునే
నం తద్ధాకనం బునేం డెనానా ఖిపిన్ దరాము రస్టైనిదిగం బరులు ౹ తే పాపిలు ౹ ఖల్లానులు ౹ సూర్యకే రస్తి లునగు నై శ్రీ కులకు రెవాగ ధవలోకం బులల =
నెరింనిరపంపలం బెపురడ కేకా స్తం డులనా పి ప త్తి రాముగు మేరు దేవి గహకాం గాం రంబునం శ్రీ వెంకెం వెనం తంగి కమే కు కేవిరాముండు మే రు దే రులం డనము
హరిసపులస్ల అడు నా స్త్రీలుండుల ౹ శ్రీ ముదవం రాబిగు నానే సా రచుండు దయుం వెసకల ఘునల కెల్ల సరడ సేవు గగి గధ పక్ కాం పి రాము శ్రీ కన రుడే హం బులనల ౹ వలవి రాతే
బలపరా త్త్రమం బు విర్య ౹ మనుపులం విమూ విజనకేల్లుండు. పురిడి గసపుటి నైబులు షహుడ నసమె నెపుంచు తోడు కకుధ రసే సురులను వరకల్లి ౹ పరివార కలువి ! ౯౯

తులుప్రభులు బొందవప్రలు నసుస్తు॥ శ్రీరమతీశారాజ్యచేతురాయి గరమ సుతాగవము నేంజ్యాబుగా బుద్ధి విశాలనే॥ క॥ పురుహూతుండతనివ మివాములు॥ కేళగున నివిధి విత్ర
మునకును సంవాత్సవయంగా విలంబరి నెంపె బుసుకు ఖుకెడె ధేర నొనె నావృష్టి విగులదప్పవము చేసెనే॥ గీ॥ అది యొకింగి బుసుఖుడెంత టతెరూగవగా॥ యూబలంబున
తననఖిలరాజ్య॥ మందు గురి యొజేసెన॥
బునకును నవ్వియ బునాథంబను తనమండ
పకుసంతసిల్లి తనచేత నంగీకరింపడునె
ప్పంత సంభూరార్ష॥ వృష్టిదినదినంబు వృద్ధిబొందు॥ ఇట్లు బుసు
లంబు సుభిక్షంబుగా జేసి నాథియుండన కోరిన నందంబు
కలోకధర్మసంబుగల పుండరీకాక్షుని మాయా విలసితం
షభుండు పురంధరుండునే యొనుదొప్పం
నంబు ప్పండు జునియుంచి వృద్ధిబొందు
బును జేసి బాలకాకారాతం[illegible]యుని మొహాం
బుననుపలాలింపు మంబ్రజూనురాగంబు నెసెసృష్ట చేవష్టకుండయునె పుత్రునిం దనరాజ్యంబు నందభిషిక్తుం జేసి భూసురులకు దానవగంబునెకృప నెప్పరించి॥

పురుడవరగాఁడి నరనారాయణు లెల్ల నంత్రైన బదరికాశ్రమంబున కంబునికి। యుష్ఠటమహాశాయులాగ సమాంత్రిమైనర నారాయణు లా బన్దంబు। పురుషోత్తములు లయున
గున్నాను దేవతాదాక్షింపి శ్రీగాదేహమంత్రయానా భేహారితాదాక్షంబు నెంచెనంతాం। వెనసరసతనెరిపా లక్సేరి జస్మునెసునెంతుక్షు భూ... తత్త్వములు। సకలనిజ
నాథు నెంచగ శ్రీ సత్యతపపెట్టినసంతమెచ్చి యుష్ఠరుడుదనెంతగర్వములునవచ్చితనూభవప్రబిరెమె నాసనేరవతినాజ్ఞికెంసరి యుద్ధనాడుగు నై నరా
ధరునన్నిలనెుసెుఘోరావరుడు గుబురుష్షమై ఉడసనరాజ్ఞంబుగవుర్। ఘూమిగనాత్మగాంచి జనులు। కరడ రకునసు శ్రీయుయంబుగానె ఉన్నగనృతంశ్రీంబెల్లదే
లుపంగకలబికెవర్। ములుబూసి యముటకేగు రుఘ్రులయెలుత్తవేడంబు ఘటివిపారలయును జన్ననువభాంచి। శేతమునన్ని జిమ్మినసటిబు యుంతికి బరిగా
యుంబ్రయటిపడతివలశాఘరతుడాడిగ సులు లనూర్లపెరసుగారమైన పట్టిభరతుడి పెకె ధరాతలం బుపుర వరా శ్రీముఁ దిరిఁగిరి పురాణామ్ములగు
మునివరిభోరతవషగా మమునవింమేట శ్రీవసపాభారతవర్షంబునందు తమతమ పేరంగల భూములకుఁ గురానేత। ఇలావర్ష। శ్రీహర్షవర్ష। అంత్యవర్ష।

మలయము కేతువు । భద్రసేన । ఇంద్రస్పృక్ । విదర్భ । కీకటులను తొమ్మండ్రు కుమారులును నవతిప్రముఖులు కులబ్రాహ్మణులను గాఢసేనంత కవి హరి అంతరిక్ష ప్రబుద్ధ పిప్పలాయన ।
ఆవిర్హోత్ర । ద్రుమిళ । చమస । కరభాజను లను వారు తొమ్మండ్రును భాగవతధర్మప్రకాశకులైరి । భగవన్మహిమోపబృంహితంబులగువా
రల మహిత్రంబులు వినుం డెఱింగించెద । దక్కిన యును బదియేరుకు కుమారులును పిత్రాదేశకరులును తివినీతులును మహాశ్రోత్రియులును యజ్ఞ
శీలురును । కర్మవిశుద్ధులునైన బ్రాహ్మణోత్త ములైరి । ఋషభుండును స్వతంత్రుండై సంసారధర్మంబులం బాధరహిత కేవలానందానుభవుండయ్యును
యీశ్వరుండయ్యుం డయ్యును । ప్రాకృతుండు గోవెరగాలానుగతంబులగు ధర్మంబులు నాచరింపుచు ధర్మప్రవర్తకులకు సమ్మండను పరాం
తుండుచు । దెల్లచుండుగారు నితెలుండు శ్రద్ధత్రమర్యయును వర్ణాశ్రమదానాచారం అవరోధంబు వేగృహస్థాశ్రమంబు వొల్లంబులం బ్రజలనియమింపుచు నానాంతకాలంబు నోకి ॥

బుషభుం
శుభ్రముల
కల్పిదిః
యువహె
శింపుట

మూగేంబు దప్పికే। ప్రజాపాలనంబు సేయుచు। వేదరహస్యంబుల గుసకల ధర్మశాస్త్రంబులు సృవిదితంబులు యెనను బ్రాహ్మణోత్తముడే దేశ ప్రశస్త్యకంబున శ్రీవ్యదేశకారల

వరుస శ్రీకృష్ణద్విజశ్రేష్ఠునిపనింతంబులుగనెల
నైవేద్యాక్షఫలములు గొరలు పురుషుల భిక్షకనెం।
నేయుచుమనంబుడనంపలటనెస్సెనాడాత్మయోగం
జేశి వెనువెంట గాడుకులు డాశింపులు గావి

క్షేత్ర శ్రీరుపసనతపోరంబునను యుగాదిభిగజేశిసుఖంబు
నను గానకారులంగమిక్కటం। నినతే బుంరడతనివలావమానమ
డు। దలప్రాశిభలాలశేకఫలము చేప్రింప్రుక వెలాహంబుది
విరాగ। నజ్ఞనయుశిగ ప్రహ్మవత్ దేశంబులండ్లలనపొరుడు

రంజనంబులకు బునవరబులుయ శు నిరాజ్యుబు
నిచెప్పునే। నేను శ్రీబుం। పుణ్యంబులరాజంబు
నగారాజిప్రపులకులను। ఉనరా జన్మవెల్లన
మూహాత్మ్యము ప్రైనె। యుట్టినుని బునన వస్త్రఖం

బంధుజేశి। లనడు పుత్రుల నందరదాయుభివివి। హరవతిపుణ్యంబుడు బుషభుండు భక్తి, ఉోడ। మార్గనుండు మన స్ఫుల డిగ్గనుమ బవికైకశీలత నయుతాశారధి విసుడు ధైర

ఆసన బిట్టునొప్పురుషులలమనసు శునకేమేలలకునేని। కష్టములలను డెచ్చుగొనగాఁ వంబులు। వేలను బుద్ధినేరము వలదు విహార[illegible]కు[illegible]న ననంత సుఖం
బుల బొందెదనను (శ్రీ)। కేశవ తిరోధపంబుల దగ్గొకొనివె :। నిన (బ్ర)హ్మసౌఖ్యము ०। దిరవు గగల్గు వృద్ధులను డీసులు (జ్ఞా)పుడు దుష్టవర్తన[illegible]రు ము చునప్పుండుద్దరవే ము
తేలలసంగతి బాసికుడు వీరాద వేలగునేమి యది యునెం గనాసేకుల లగుకావుకుల సంగంబు విరంమురలా పంబయును సంసారంబగు మహాప్రంగంబు
మెహాత్మ్రదొబరం బగునట్టి మహాత్మ్యవెప్పరని నా। నత్రి మి(త్ర) ది వివేకంబు నేకనమవిత్తులు। (క్రో)ధరవిరాతల యు। సకల భూతదయాపరులు। సాధువులన
గువారలు మహాత్ములనందగు దారట్టిమే హాత్ములు నారయందవిన్ని మహంబె(ప్ర)యొజు నంబు గనన్ని యుండుటంజేశి। విషయ[illegible](ప్ర)వృత్త
లగుతలబును లందు। దమ మెహాగ్రహా విలు (గ్ర)హా శాత్త్వ బూదులందు (బ్రె)తి నేక యుండుదురు। విషయ యోగకల్పుండు నవాడు స్వార్థేకమగ్రంబు లం జేరయు నెప్పుడు స్వత

౬౪

కమఠంబులంఘ్రియుగాదేషుడుగుబునే మఱిఘగుమున్నెకొదంబగు దేహాంబునెందు వుండుగాఫ్సనంబాహ వయాలంబులయునకావలంబుయు గొణకల్క

జ్ఞానంబెంతగాలంబునేక యుండునంతగాలం బాత్మతత్వంబెఱుంగం డాత్మతత్వంబెఱుంగకుండుటచే నిదేహాకిదం ఃఖంబధికంబయి యుండు నింగదేహాంబెం

దడవుంకునంతదడవు మనంబుగమర్ణ వనంబైజ్ఞానవంతంబుగాకయవిత్రంబాంతుకుండులకర్తి రంబుగవమ్ర్మయాలంబగుటవలనే గమర్ణం

బులుజ్ఞెయుంబునడువాసుదేవుండగు సాయుండుల శ్రీ తియుంతదడవుకేకయులుండునంతదడవు దేహాదవర్ణంబులబాధింపుచేదాహసంం

డయినను దేహాం శ్రీ యూడులయుండును శ్రీ తిజేశిన సుఖఫలనేఖావసుఖ ప్రధానంబగు గృహసదా శ్రీ వంబులనంగీకరించి సుఖరూపవ్యావిషా

నశ్రీం హైవయూధుండగు మనందులయుదాహా. తాపంబులంబాందుబురుషుండు శ్రీ తోడంగూడియు కేఖావంబునెందు ఖవారలకుహవ్వద

యు శ్రీ యప్రియుండునంద జ్ఞానకేకుగృహాదే శ్రీ సుతాప్తవిత్రంబునందునేను నాయది యని యుడి వెలహాంబుగయాగున తట్టి [illegible] విధుర్ణ బావంబు

వనంతానంబుగలుగ్గుష్టాసంతానకారణంబున గృహాదే శ్రీ వైత్రాదులు సంపాదింపంబడునందువెలహాంబధికంబగుటంజేసి నొతృనా

గసం బన్ను పద్దెగు నిట్టనసం సారం బున సదేలం డెరయు మనంబున నెవ్వాతం డమృత చింతం బేరయు నవ్వడు నతసారరభు వారరయు [illegible] బులు
మంగుళుడ సెయున నారయందు ఖత్రిసేరయు పవిగత తృష్ణరయు ద్వంద్వ తితిక్షులం సర్వలోకంబు లంధులల బుంతు వృసనావ గ్రతిరయు శేశ్వరం విషరయక జ్ఞానా పేక్ష
రయు। దపంబు విగతేశ్వరయు। మత్స్య తక మత్సరంబులు మత్తథలు విసఫ రయు। నక్షద్ర్వంబు గానెరుం గుటరయు। నష్ట దగ్గగా కేతనంబు నిత్రి
సామోపతవలంబు లుదేహానేహంబు లందు నాత్మబుద్ధి బిహారసరయు। నధ్యాత్మయోగంబు। నేకా ంతసేవరయు। బ్రాసాంద్ర యాత్మలగెలుచు
పరయు। గతస్వాసిశిత్యాగంబు స(త్వ)ష్ట రయు। బ్రహ్మవర్ణంబు గతకృతకృత్యంబు లందలన(ప్ర)వ ర్తింపగు పరయు। వాంఛ్నియ [illegible] బులు న
సర్వంబున నన్నకాదలం ముపరయు। జ్ఞానే ంబు విజ్ఞానవిజ్ఞంబెతంబయునే రాగంబు తృత్యదప్ప మంబు సాక్షికంబు నాదిగాగల తెరంగు
ల వెతవిరాగ దేహంబు బుయుం బెదె వాకులకు [illegible] ండగు మనుండవల రయు ॥౧౧॥ అరరయగ [illegible] మగు మనం ద్వాజున్న। వెల్లన పాదయు బంధనాదిలల।
= = న(త్ర)మ తంరాగమను మహాసురిరను వే। దంపవలయు నంత దెంపు తొడ ॥౧౨॥ జనరని ట్టనరాగ యుకత్రిండుగురు దృనే। ఖలాపుడైన నిప్పు ఫల(త్రి)వ =

కులు। రావె గనుతుల లక్షే యము నెప్పుగా వేశ యుల సేను। గనుల కే పరుల లక్షే యము గాదు కారు దుల ॥ క్షు సు తెల్లన దర్శి వారి ॥ ప్రేమ లక్ష్మీ ని యమ ప్పుంత మహా ఘు ప్రి యవ్ర వాకెం బులు
ము నెం బు ॥ లందులు గారు కందుల కల్పు నా ఖ్యా ములు ల కు నెమ్మి న్ని పైరం బు లం దిదల ॥ ఖ ॥ ముల ల బూం దుల ద్రుల కల గానన ల ॥ యుత కగుల కుల రుయులు నె వాడు మా యమా మా పా

వశ్శరడ నెంత్తె ॥ బు డుడు డుల నై న టుల్లి యబాఖుం
యు బది ది ॥ యు తుల మ గు మ డిప్పు మెల్లన
బుల లూ నె ష్టం ప్రె న నల సం సా ర రూ ప వల్లి
రం బుడు క్ష్మీ కా వ్యం బు నా దు మనెం

డు వ్రు సెం డు నుతుడు యగల్లిమి క్షి తి థ మల్ బు ద్ధి గె సెన్న లు న్న వా
యు రా మొ ప్పు మా గఁం బు చూ నమల యనూర పే । గా తొ డు ॥ వ ॥
ప్పుర వి తం బ్రి స మొ ప్పు మా గఁం బు బూ ప కు డె నెది వారె
బు న ఫ్టి యు యు త్రం బు ధ వెల నెమే తం బు పొటర వి తం

డు గానని వాని ది ॥ దెరుల వ్రు మూ పి నె పల్ల దేవి
మలి రీ యు వి త్రి గురు బు నక బం ధుమ తి ప్రి వం
పైడు నవి తులు లు గా నె రరు ॥ నా దల క ॥ ౪
బు నె గుటం క్షితి పిటిళ్లు నె న్న బుల తుమం

ఉం బు గా వి నె ము క్షే న ష్టే మెల యం బ్రి సె నా వ క్షి రం బు నెం బు టిట్టి న వి బా ర లం డ ర ల న ల సొ ద రలం డు మ పా తృ్మం డు న (తే) బులం డు నై నె బర రు నె గ్లె కా ఝ లా చి యల గ్గె

బుద్ధి వేషంబుల నొప్పు దండితులు నాకును శ్వేతహయాంబుల ప్రజలో పాలనంబు చేసియు టయును మీకును బరమేశ్వరుం బని మది రియు నిష్ఠ నెఱ తెలుప్ర ప్రోత జ్జాల
ములందు ఘోర జాడముల వివర్ణములు వేషాలు హాంబుల కంటె బోరి గిరి కులము ఘోరి గిరి గంత తికన్న ప్రాధ నిష్ఠులు బోధమాన ప్రలకన్న నుము నన జ్ఞానులు। విశిక
క్షను నిక్షివి బంధ గంధర్వులు వారి కన్నను
శపుకన్న। గవుల పవృద్ధ కన్యదా తనికంటెన్
కుసరి దేవ॥ బో సమారా వరములందు నె
సురకోపారి కన్న। నింద్రాది దేవతా రిందరి కన్నను దష్ట్రాది సన్నా
విష్ణు। దధికుండా. తదు విప్రుల నాదరింతు। గాన విప్రుడు స్రై
రంగను నాకున్। భూసురులు గుడుమున ప్రతిఘ యాసంతో
ర్థుల పనె కర్జ। దండుల కె నుఖగుల దాయు
వంబు మానవుల కు॥కు॥ భూసురుల
హంబు తోచదగ్ధుల యుందు నె॥సీ॥ మంగ
ళంబైన బ్రహ్మస్వరూపంబును వేదరూపంబున నాదిరుచు। మగుచున్న నాదు దేహము బ్రాహ్మణోత్తములు ధరియింతురెల్లు డుత ప్పబుద్ధి। శవల దవలను గు
హానప్ర తపస్స తిష్టులుగల్గు విప్రుండు సద్గురుండు। గాన మిళ్లై విభక్తి గన్నిరు చింపను నైన భూసురుల। దేహముల వలను। నందు మండు నను నావు దేహంబు

షుని పరిపర్హ్య భక్తి భరంబున ఖిడినీకృతహ్రదయు గ్రంథింగని గీ.. ంతోషాతిశయాంబునం బులకితాంగుండు । నానందభాష్పనిరుద్ధావలోకనయుగుండు నగుచు నిట్లు
సన్నమితొల్లస హ్రకృవరణారవిందానుధ్యానపరివితభక్తి యోగంబునం బరమానందగంభీరహ్రదయుంబను నవల్ల తద్రొహంబు ననిమగ్నుండగుచు దానవుడు ప్రాఙ్జలియై
బునెరుంగక నిట్లు ఖగవత్స్తోత్రంబు ధరియించె యేనాటినవాసత్రీపవణొసన్నినంబుల నాత్మకు పటిలకప్పిన వణ్ణాబుటాకలాపంబులుగని ॥ మార్తాండాం
ఉగనితలరడయున పరమేశ్వరు నివారణ్యాయు పురుషుని నింగాధలంపు మునిట్లనియె ॥ ఏకవర్ణఫలంబులుగ డకనిష్టుచు మనో హృపారవులననిట్టియు
ఖులలోకముల ఝైని యా లోకములు ఛేలనం త్రాపులియగుచు బ్రవేశించియుంత పిలాదు । నానందరూపవెల్లన షట్బ్రహ్మము కోరు మున్నటిపునిదనెందున్న =
యోగ । శక్తిచేదగనిత్తంబు బాలనేసయుపొందె యంతటను మార్తాండము హ్రావర్తియగుచు నిట్లు వరలుచు బుగములు లా । యందునుండి ప్రకృతి బొందకంటు । నతులదీ
ప్రవయాక్షీణయొల్లసయానందరూపము నునశరణా పెటుందె ఖరత విఘుడు ॥ అంత నాభరతుండొక్కనాడా మహానదింగృతాభిషేకుండయి మహాలాతత్రయంబంతజూ

విత్రవములతో। సారంగచపలఘుట్టిభేరతుడు। ధారుణి పాలించెనత్తిథతడమర్త్యశిఖాతతన్త్రైః॥ మరియు నాఖేచరులుండును శ్రీవత్సకౌస్తుభవనమాలాలంకృతులుండును। సుదర్శనా
ద్యాయుధోపలక్షితులుండును। నిజభవత్స్య బునకుహ్యా దంసాహరవిందదాసులుండును। పరమపురుషుండును నైన్యైన వాసుదేవునియందు దనధిక భక్తినను దినంబును। ఓజియును।
నేఖడిల పలవేవేండ్లు రాజ్యంబు చేసిపిత్రు
౧౦ లగృహంబు నుంచాసి పులహాశ్రమంబు
చొచ్చుచుండు నఘ్టిరమ్యంబయిన యాశ్రమ
సుఖేరతులుండు బహువిధనవపుష్పపల్లవ
పితామహదత్తయాంతంబగు సాధనంబును యుధామాంసంబుగ
నతరిగెనంతట॥ సీ॥ ఆయాశ్రమంబున నిందిరాధీశ్వరుడుప్పటులవా
ముస। నిపిప్రసాలగ్రామములుగలగండకీనదియుండునెంత
ములానతులతులస్నదళంబులనంబువులనుగంధములా
బుత్తులకు బంచియిచ్చి బహువిధసంపదలుగ
రలనాదరించి। పుష్పఫలములనను డుండబాయక
యుగదిసెయుండుడు। నమొట్టటనేకాదియు గుమ
దిఫలములగంబు ములనుఘునతన పెంచ
పినిద్ధులుదనవివేకనేవసేయు మునుండెనా శ్రీమహాశినీ॥ దానంజేసి విగతవిషయాభిలాషులండై కమదమాదిగుణంబులంగవినిరయుధేచ్ఛం జేసియుడెతెగకపరమపురు

గళ్లనేరతావ నిం।గరమధీరంధరంబెండ్లి సూడేను ఖస్వంబరధుభూపాళ్లభా॥వ॥ఇట్లుప్రైపావిథుంగ్రెరూపంవబునవలనేనహుంకారంబునెంబంపవసూత్రంబు
బునియుంచు పెరంగునేసలవు విరా(త్రి)ఖుకెసుదర్శన ఆవరణాధూమ్రకేతువులను నేపురంబు పులంబుపట్టించెనవమునబునాఖంబనుపారంగలవర్షంబుధరతుం
బుపొవించుకత్తంబున భారతవర్షం॥బునా బరగెను॥ఉ॥క॥ధరతుడుని బుపితచేవినకరణినిగమర్వము లనెన్లిగ్రెకాని(ప్ర)బులనెహరికృపనెలందరు =
మునేవిన।ధరణీసురవరులు నాగడధరణి నాధా॥ఉ॥భగవంతుడగు బుగత్కరితుననల్పంబులునధికం బులలంలనపెక్కధ్వరములు।దక్షిణపూర్ణిమ
లవేదగను బ్రాహుత్మాస్యవులలనన్లిపోత్రిము వలనగడక।బన్మసాపులపులు ÷ వేతబలుమారుబులాబలి ంచివేదశక్త్రవుయుర రత్నాదివులలకమర్।=
ములగల్గుధర్మంబుపురలహోత్రవేలాపవ్ నొంబుగణెరాలుపలనువు ఖంబులునువలం(త్రి)।వులలనుబలికెడునాప్రైవవులులను(శ్రీ)శు।వరయువంబులుగా
సుఘూదేవుడు(శ్రీ)వు।వనుదినంబునలుకారయశ్పతనేలదలవి।రాబులరాబ్రాహ్మణసంధానుడగుమనుండె॥క॥యూరీ తిగమర్నెపట్టలు।నారథుననత్పంతశుద్ధవుగల

నంబు చేసిన పశమ ప్రకుపూ ధ్యంబు యునా నాం ద్వీంబు నేల జొంచుడుచు రని సప్త ద్వీపంబుల వారలు నేడుల నుం గాని ౧ వూడ్లు చెలుండుడుదు రుద్రు॥ యూదవుల కలమీదా
కునన్నెంత కులలగుల రు। వైనక్కే ప్పుడె చటనైనగ లడుు। కాలు చెలవారికె ల్లసుల భ్రుక్తి వొత్యంబు। నివబ్బు బుంటనే రసు నేలనీ కుల॥ నీ॥ నితాఝ్చను ఘూతి వెతానిబల ర్ఘూపలాభనివ
త్ర వెల్లదగుల మహా ప్రశ్నగవిని॥ యుతులవిత విపుల మాయాధార విత్తం బైన లాభంబు నకు దగుల లంబులనే మి॥ వు తెగన్నిలాకులల నతి వేడ్క గరలు గించి యభయుదా
౬౭ నంబిక్తి రయుండరికిలు। నవృయొంబ్రైదివ్య వెల్ల వుహానంద వెల్లింరుత్వం తనే వ్య వెల్ల రయుతుల వెల్లన। తనదు లోకంబు బూయా పరిగదరిన రుచుపట్టి। మొాత్రే
భరతోపా నూగనే॥ బునని గించి వియుక్త దేహాలగుదగుల ముదావుత్వ మొందె (బ్రా) తృప్తి విష్ణు। వైన బుహు ఖలుండుడు నులకెల నదద్భుతము గు॥ భరతోపాఖ్యానము॥
ఖ్యానము మ॥ భరతుండంత ధరాతలంబు గడ్కంజాలింపు వు నారలుస్సో। వృర చంద్రుండ గుప విశ్వరూపున కుల ములనే నంబూత యెల్ల రయుండి ని। భర్గ కాంత్రినె విల శిల్పపంచ్ఛబునిపెరం

ఘులకుల మోక్షమార్గేం జేసు పదే... మేటకుల న[illegible]నదింయును రాగాంక సప్తాసముద్రపరివృతంబులగు నీభలాద్వీపవేషణంబులందలి జనంబులు దివ్యావతార
ప్రతిపాదకంబుల తీర్థంబులునగు। నెవ్వని కృత్యంబులం గీర్తింతురు। మఱియు నెవ్వని వంశంబున నతికీర్తి వహింతుండగు శ్రీయుశ్రుతుండుగ నిగ్గునెందు జ
గదాద్యుండగు పురాణపురుషుండవతా రంబు నొందెక మహాపాతకంబుగాని మొదొత్పథమహంబులం దెలిపె। వెండియు నెవ్వండు రాజాగమయా
నిపత్థులనసదుర్భావితంబులగు పంచేశినిర సింపచెన ట్టి బుపఖుని తోడదప్పిన పత్రియుత్సులగు నితర రాజాగ్నీశ్వరులు మమనోరథంబున నయునననై
ట్లు సరియగు డు రిట్లు సకలవేదలోకదే వబ్రాహ్మణులకు గోవులకు బరమగురుండు భగవంతులం డునగు బుషభు పవిత్రంబు వినిన వారల
దుష్కరితంబులు తొలంగు। మంగళములు సిద్ధించుము మిక్కిలి తృప్తితో నెవ్వండు వినుపించు వానికి పారిభక్తి దృఢం బగున ట్టి హరిభక్తి తాత్పర్యంబునం బెద్దలు భాగ
వతులగు టంబోళి సంప్రాప్త సత్పుకృషార్థులగువు। వివిధవృజినపాతకంబగు సంసారతాపంబునేను బాశియు విరతంబు హృత్కీర్తి రాతాగావపృషన్ని

విశేషాశేషలండలు దిగంబరులండున్నె సంచరింపు హాయువేగ విధూతవేణులు సంభూషణాసంజాతంబగు నగ్ని దావానలంబు దర్పనంబుదబిాంపనందుల దగ్ధంబు డయ్యెనంతన
తదితృప్తంబులు తద్దేశవాసులగు బ్రాహ్మణంబులు సహితాముకులందగు తద్రాష్ట్రాధిపతి విధిని బుధవర్గంబులం బరితృప్తులం జేసి విస్తదేశస్థుల తోడంగూడి దానాయామారం
బులనంగీకరించి యుధవర్గబహుళంబగు కవియుగంబున భవితవ్యతవే విమోహితుండై మనుజులకన మంబునంబగు పొసంగడమ తాభిని వేశలం జేసి
మత్తియును గవియుగంబునందు మను సాధములు దేవమాయ మూరితులై శాస్త్ర శాస్త్రవా రంబులు తపిచెన్నిచి జేత్స్యంజేసి దేవతాపారణంబు
లు సయుమ నశ్వసాధనమునాన్వాచకే శోలుంక్షనాదికాప విచిత్రతంబులు లుసయుమ నదమర్గబ హుత్తంబగు కవియుగంబునం జైరుపం బడ్డబు
జిధమర్గంబులుగవిధి వేదబ్రాహ్మణయు బద్ధపురుషులు లదురాప్పింపవు లోకంబులంతమతమ మలతం బులకులందామేసంతరింపవు నవేదమహా
లంబగుసేవక్షంజేసి ప్రవర్తింపయు ... విశ్వసంబు వేశితవలంతన సంధతవలంబునం బడువు సుందలమురి బాహ్యమ యవతారంబుల జాలావ్య పు గుర్తుగు

౬౮

ముఖుము రెయును జే। తోవమూలవ ల గుటను దా। నీ మహిమలో మనసున వర్మరైపు డుపై ద్వైశ్లేసు॥ అడిగానన్నె క్షణుకైవల్యము లెను జెపట్టిబులాడడులు లోకవద్మవెనె।
వారల వెనభివండ నరెబులు నాండి వెలరంగ నెవధూత వేషభాషా। నాం బులనెరిగి కానిన గరానిభగవత్స్వరూపంబు గవిగింపూరూపముండు। బరమ రెలాగధ్యాని పట
కులనెల్ల దేహాత్మాగ స్వవంతముం బునంతలోన। జూపుచుండెయు దేహంబు బాపనిచ్చు। యింపెనమ్మటిదివ్య రాపూగింధ్ర దాదప్పు। డతుల దివ్య(శ్రీ)నాశకులడ
వలరవరుడు। పరమపురుషులండులబుషు ఘుండుల పాండిక్షేం(ద్రు)॥ వ॥ (అం)త విమయుత్రింగుండుల భగవం తుండులనగు బుషభుండుల మనంబున దేహా
భిమానంబు విసర్జించి కులాలవ(త్రం)బు కేలు లాలునిచే(భ్ర)మి యింపబడి విస్పష్టంబయున నల(భ్ర)మి యులంపులగతి (యో)గానిన నంస్కారవిశేషంబగు
నభిమానాభాసంబున దేహావలనాదికం బులనెప్పియుండియు యోగమాయావాసనచే యులుకు ండదాప్పి। మరియును నాబుషభుండొక్కదినం
బునంగాంకపంకపటకంబులను దట్టనాకెనాకటక దేశంబులకు యదృచ్ఛచే జనికుటకాచలోపవనంబున నిజూప్ర కృత శిలాకబళుండగుచు నున్మత్తుండై వండంబున

త్రెంబగు వాంఛను వృదచేడిచేలదచేయాబునపద్మంతంబు పరిమళింపంజేయుచుమండె గాంపెప్పిగురంకచత్త్రములంబులరియుండు ముఖ భగవదంశంబయునే బులు హఘండుల మహానం
దంబున నుభవింపుచుండన యుండదుస్పర్శ తత్త్వమియుగువాసనంబేవునిం(బ్ర)హ్మద్వంబుగాంగను గానుమునిద్దిం భూంబిన వైహారియు సమనోబులు వపరకాయు(ప్ర)వే
౬౨ శాంతధాన్నె హూర(గ్గ)హా గా(త్రి)వణాది దేవాగనిదక్షులుదనంతవచ్చినం స్వైకాసకయుండెననిపరికిన మకరారాశిగేంద్ర నకులంబరిషుక్షరేంద్రుండెజ్ఞనియు
కేముహనివరరాంగజ్ఞనం బలనజైరు పంబద్ధకమేవులుగలాపక్షతీ। గనియుండెజెయొ్నత్తుబు నుబుహఘుండెరిగి యేలలబూండదకయుండెను
(అ)నిన నునునంజిజ్ఞనియుముధరణ్యవల్లి భగీదులవాక్యములు తత్త్వంబింతయుండఖదె। ట్లరయుం వనువప్పగంబుపటప్పవడితానావేశనాలుభ
నునే। ధరవంబిందినమూర్త్తింబి(డి)యువులంలందండంబిచిత్తంబు ధి। భక్తరకావమాదులతాసయువ్వగడుసంరంభంబు తా(త్ర)వృ్మరనె। కేమిరకాలతపమునైననను। హారి
యుంపగనైనా(ప్ర)జూత్రనునెపక్షల(గ్గ)। వ్వ్మరలజూరులలనునుజూరిణి। కేరణ్ని రాగశింపుమననుగావమాదులలనునె। కేహామ(హ్రో)ధాదులుదా। భూవిమాశ్చరకేమర్బం

సే దురు కృలంఖరి భూతలంద్రైన నగద్రవం పెట్టి కవన నమదేశంపు మన్త్రి కాడికృ ... (ద్ర) వంబునను జాణ్ణై కొనక। దేహాభిమానంబున దక్షతిత్రు వలనంబునై ఉండక। రాకాకాంత్రి రాత్రివ
రిందు ముండన తిరు ... మారంబులగు కేతవర నారసింహలంబులు విపుల ... బులగు పాంపుర్వంస కరత్వ వదనాద్భువ రావవ విన్నాశ్రసంబులుంగ విగి(ద్రక్కు) తి సుందరంబగు ము పత్తె

సుక్రు చరహాసరు విరముభార వింధంబైన నశిన
వదన వి(త్రి)వలంబుల (త్రి)కాశింము తనదివృమం
సరితంబునై జొడలు గట్టి గడల పిశంగవర్ణ।
వినంబునై నరువ రువవముల తో। దవిరివశిం
రుద్దమ ... సుచలనాత్మ బుద్ధివ్యాపి। రంబ జఘరంబు మాడ్కి నవ

దేహంబులబారి విశిశికతీదికల జాలు వ్రెంది రాయరు నారాయతంబు
గహ వి(గ్ర)హంబు చెబురసుందరులమనంబుల నతిమోహంబు
ము నగు కేశపాశము నువెలిగింపు మ। నితరు వెవరు దన్ను నెరు
పుము నుండును। భువి భూతాత్రింతుడు యున పురుషులు ని మా

లగున రాశంబులచే దేబురిల్లు ముని గూఢస్త్రిత
గలుగ జే రాయు ము॥ శ్రీ॥ ధూర్జటి వెత విగులు లధూ
గకలండ॥ క॥ అవధూతవేషమలనది। ప్తివ నిన
ద్దినై॥ శ్రీ॥ బనులకై ... రారాగసం బారవచెల్లవి।

నవశిప్రసుండదేఖ। ఖణ్ణక మర్క ము నకలబాలు పడు మ॥ రయ ప్లవీభ్రష్ట రూపంబున నవసుందరంబది రాయుండి రాయుక్షం =
= = బుఘు జిరింపు వేత భజింపు ము ... వ। ముక్త పురీషంబులు విడుమము। నవి శరీరంబున సంధం బారలు ము॥ంది మరి రాయు దప్పు రేషసౌగంధ్యరాయు =

సుఖ
రాయసూవ్
నాధికం
బులగుక
పోల
తనాస
దండంబు
లచే।

కాకంబు
౮

గాగనెరిశివరులగు విప్రులనెల్లవత్తి। బూజసేయుచుండెనన్నబూజసేయుచునుండు వినుపించి మరియు నిట్లనుచు బల్కెను కన్నతెరగు దెలిశి భూసురు। బ్రా
తింబూజించుచున పుట్టి జనుడు నువలూయెూ। తే తుండ్రైనిక్రం బు గ। భూతలమున మోక్షమార్గ ప్ముబ్బాడగాం చు నైను ఇట్లన దాచారులగు కమారులకు

లోకానుశాసనార్థంబాచారంబులుపదే
శేశియుపశమనశీలురగువునులకు
బునంద(గ)జుండుపరమభాగవతుండు
మహా(త్రా)వలంబనంబు చేశిదిగంబరుండైయు

శించి మహాత్ముండు పరమసుహృత్తు వునగు ...గవంతుం
వత్రిజ్ఞాన వైరాగ్యలక్షణంబులుగల పరమహంస్యధర్మ
భగవజ్ఞన పరాయణులండులనగు భరతునెధరణీపాలనంబు
స్వత్తొ కారుండగు వుం(బ్ర)కేణొకేశుండై యుగ్నలనాత్మనొపు

డుబుట్టబాపదేశంబునంగమ తాప్యగంబు
ంబుపదేశింపంగలవాడగుచుంబు(త్ర)శతం
నకుబట్టంబుగట్టి తానుగృహమందె దేహ
ణంబు వైశి। (బ్ర)హ్మవర్త ...ంబునబాశి బు

డాంధబధిరవ...శాచకాకారములబోలెనవధూతవే। షంబునొంది జనులకుమారువలుకక వెత్తాన(ప్ర)తంబున బుర(గ్రా)మాకరమ్ జునపదారావ...(స)బుపైరా
...సాగరశిరివరా(త్త)మృడులయుండు వెంటంబునుదెం... జ్నతజ్ఞనతాడెనావవానవేపహాననిష్ఠవనపాహాణాశ్...(డి)జుం(ప)ట్టెర్లుణాబ్రా(తి)వా

లంబోదరుండు (బ్ర)హ్మప్రాప్తిరణాంబుజేయుచుల యడేలుసవయుంబున నిర్భర గర్భిణియగుపార్వతిని బులాధీరాజ్య్రయుం టిబి బులాశయసు విలాసంబున కేలవచ్చి బలల
పానంబుచేయుచునైడ నాస విలాసంబున వృగప తిగబ్బింబిలోకవయంకరంబుగ నాదంబుచేయుచు హరిణీస్వభావంబున భీతయగుటం జేసి బెగ్గడి విహారివిలోకన వ్యాకు

౨౧ ల చిత్తయై పెద్దిగ్గన నదరి గగనంబున కెలనై గరి
టంబయి బలంబులం బడి యేలనాహారిణి
చేతంబున బలంబులందేలు వలక్షణ
నయాత్రమంబున కెలంగాని పోయిమి
నకేల గాత్మనియమవంబున్నైన

యగతప్తహయగుచున నదినుల్లంఘించనైడ నభికఖయంబు
యుల్లంఘునాది ఖయంబునం జేసి దత్త్రరంబున నుండు గిరి
రతులండలగను విచ్ఛిపలావికరునార్ద్ర విత్తుండయు వృ
క్ష (ప్రి)తింజేసి యుపలాలనంబుచేయు చలంబొష్ణసాపా

నంజేసి యాగర్భంబు యెలాని ద్బారంబున గద్దె
దరింబడి శరీరంబునున్ బాసె నంత నాహరిణి
త బలనని యగలహారిణాపోతంబును ద
లన(ప్రి)నానలాలనానుధ్యానంబుల భరతు

యష్టాంగయోగంబులును పరమపురుషప్రాజ్ఞాపరివర్త్తిదులును క్రొక్కటులగ (గ్ర)మ(త్రి)మంబునంగాల్చిదినంబులకేల సమస్తము

ఉత్పన్నంబగు నెందెనంతః కేయూరకే తపవము వలనె వెలుంగుట। రయను నుఖ్రరతుం దేరుగ రాత్ర యోగంబునే ఘుణమ్మునబాధపారిణా ప్రాంతము। దనవుడిలుగోడి పిప్పి ప్రిడిదపుకబవి
కెనెయు। అక్కిటదల్లిబానిహారిణా భక్తకమాత్రులునే మిషైశిరాజు। దికక్కనే నేకయుక్షిటదె మైత్రిగా యుడభిమ్రుగాభక్తులం। వికక్క డు ప్రిమఘైశి వరియుంపు నునుక్ష విగాడున
శైధినే। మకక్కవఘైడిదిని గడుమక్షనలందగ బ్రో తలనెంతయులనే। కునేరంగాష్టునివ పెప్పబంతువు। గరుగా గనువిప్పి మూచికావినబలుగ్ర్యం। బరరయుగ
నధికంబనివలునే। గరవెలిగింపెనుమునేం ఉగణావులుఉట్టివులనే। అనియుల్లహారిణా పైరాతంబులంధ నయూ త్రివలంబునననతాన్నత్రింఘైశి యూనన
శయునాటనస్త్రినసవిలతక్షశకులసుమఫలపే లాశమూలోదకాహారణా డేవఫూజాబపాదులయుడం దనయెలుక్షననుని వి. కానుమూ। వృకసాలా వృ
నాదికహారవప్పగంబు లవలధిభయంబునేవసంబిల లవెను వెంటదిరుగు మూగ ధిక త్రి గొంయుభరటశీతహృదయుండగుమూ। నతిష్ఠహాంబునం ఘైశి కాంతనే ప్రుర్యంధంబులు
వహించి। వలికిరాంతదడచేరంబున నగుళ్ళంగంబు నగుండ్లి కొనిలాలింపు మూకెంత నంబునెలందుమరియునాభరతు ండుని త్సన్నెవిల త్రిరాడి త్రియాకలాపంబునిట్ప

తిగ్గించుచు నెడనెంతట నంతనే విషాదికాతులగొలుకంబులు దిఖలాశ్మము మాలి। గింజలు ప్రవృత్తి హృదయంబు దౌత్రాదాని సాక్షి శ్రీపురంబుల నటి సందిం చు చుంబులుం బనాదులుం (శ్రీ)తి జైరయు చు।
తటి వెలాపాలం బులనెబొంచుచు వెలరాజుల నెడు॥౧॥ గరళమున కాశీతినె ల్లనెగెరలుపైడి ఖ్మి।వెలగిరియాడంగ భరతులు రడు చిత్రమందు।సం తసిల్లు చుసుండెనా(త్ర)ము ముబాణి।హరిగొడిం
చకెదుం తలూనల రికె చరిగె॥వ॥ వరతల్లరడం తదస్మ్రు గశాబకంబు గానంబడకుండు నభూడు విలక్షి వాక్కలు విత చిత్తుండగు చునష్టధనుండు వారైన తి ధి
౩ సుండయనేకేరు నౌ తొడంగూడితఖిరహా విహ్వలమతిరొప్పదానినదలంచు చువునతిశైలాకంబు తొమునే ంబునదుః ఖంబి యిట్లని రెలు॥౨॥ హారిణా
స్ఫూతంబభీకలవనాంతమందు। గ్రూరవృ గబాధకేకుండ గోరుచుండు।దల గిపోయితెయుసుచు బిత్తం బునందు।రాజు బుభుఖుండు భరతుడారా
పమంది॥౩॥తల్లిచచ్చినహరిణా ప్రాతం బువచ్చి। పుణ్యా) ద్వానుండ నగునన్ను బాంబి పాసె।నే విలసెయుడునే నింక నెట్లుగందు।జైరియేలశిథిగాం చిరస్మ్రించు వాడ॥క॥కట్టా
యొయా(త్ర)ము మునె। బుట్టినప్పుణాచ రయువములె న్నాధరినహరిణాం। బిట్టట్లు విరుగుచుండగ। బట్టివప్పగెంధ్రుండు గాఱ్టి బాఢిం చెనెలు క్రో॥వ॥యుట్లభరతుండు

హరినామములనే ప్రేమంబున గోరుచు నే చెప్పుడు వచ్చిన నట్లనంతరగుప వేదములు నానా(ప్ర)కారంబులుంయున తనగ నేపుల చేత నెప్పుడానంద మొందించు ధ్యానసమాధినున్న నెప్పుడు నన్నహరి
గావున్ల ల(గ్రా)కులము నుండున పుట్టి విచారదంబు నెప్పుడు గనుగొందు దేవపూజా(ది)వ్యంబులు (గ్రా)క్కైన మయూరకోటి నిరంగొరిపించి మూర్తి విశంగు మూర్తులుండు వారెవె దూరంబున కులం
బునిధి బిచిన వంరల నే బిరివినే నే కని రిచి యుం డున పుట్టి మెల లకు వాసు భావంబు గలుగు పరాతు పుట్టి భూపాదేవి యుంతత పంబు చేసి నది యెరుగా। హరినాపాద
పుత్రర్ లంబులంబ వి(త్ర)ంబు లయున మూపి పిగాపు వగర్ కామ మైన ముసులకు యుజ్జా పూరంబగున పుట్టి హరి నా పాతంబు నె ప్పగనగ గాంధునేది
యుసును గాకెడ గవంతుండగు వంవృండు వృగప తిశ్రేయుంబున వృత్త జునరి యుసు సె చె(త్రే)ము పరి(క్షి)ప్తం బు నెచి వృగర్లా బకేంబు నను గాని పోయు పం
పుష్మన్నా డో వసున్న పు(త్ర) విరాగతా వెళ్లి బయనే వెం(ద్ర) కెరణాంబులం బాపుడు నిపుడు హరి నాపాతంబున నశ్వర రసవర్గంపటే నిచం(ద్ర)కిరణాంబులకు నెదికంబగుమం
బు(త్ర) విరాగత పంబు నిజరభిం పంజాకేనేన వంత పెక్క చంగులు హరి నాని మిత్రంబు నైన మనోరథంబుల వేతం మూర్తి కమవరసంబు నరెలగ(త్రి) ... గు వర

తుండు భగవదారాధనంబు వేళన వి(శ్రు)ంని తుండగు ముని తత్ర జ్ఞాతిం బుట్టిన హరిణాస్త్రాతంబు విలాడి మెూహాంబగలంబగు చుండను రండెనని ప్రవిత్తి:
ముచృప్ప మునికృతరామాశేండ్రుండు మశరయుని ట్లనియె॥ సీ॥ భువనాధ్యమా స్రవిరోధమని పాందు గారా నిప్రత్రాదికంబు వెళ్లి! జాన్సి తెవుబ్బియొత్త ఖరతుండు హరిణాశాబ
కేప్రాపుణాంబున పాలనవలునే। నకు లాలన ప్రీణనాను హంగంబుల వయాచుక విలమతిణోహము ననునుపర్యంబు బాణ్మిన వందంబున నుయెూ
౭౩ నవిఘ్నంబు మిత్రి విప్రశ్రేణి। గాననేంత పానికైననుగాలంబు। గడువరా మినట్లుగాకప్రాదు। పరమ ముసులకైన బాయెుడుకమర్యంబు। నరుల
నంగనేంతనరవశేణాు॥ వ॥ ఇట్లు భరతు ండుమృతయెూగతాపంబు నెుందు చుండు నెడనాపృగశా బకంబు: చనుడెంచి నసంతని లుచుండె
నంతనెుక్కనాడు॥ వ॥ భరతుండు ఉన నంపృగాలవులు వెసం(బ్రా)పించవగానప్పుడా। హరిణంబు ంగడుభక్తి పుపృగతి నత్మాస త్రివెట్లింపనా।
హరిణంబుండనరయాత్మలూ నివిప్పి దేహాంబంత్తేటంబా సితాహరిణీగర్భమున సంభవించి హరిణంబైయుప్పె పూర్వ(స్మృ)తి నై॥ వ॥ యిట్లు భరతుండు హరిణీగర్భం

బునంబు పట్టి రాచు భగవదారాధన సామర్థ్యంబు నందన వేగ కారణంబు దెలిసి శివిదై విలాపంబు నెటందు మనిల్లని రాజులు ఉగ్రంబులు లు(ప్ర)సువు తింపగు రంభ బుస వేసాంస
డస్సైత సూజులు లనేరాజులు లజ్జై శిలాపసులు లురాజు బుజు ర్యంద్రకటంచు బళ్లగా। దే జన్మము నెుండి రూపాహరిణి దేహము నందులు ల(శ్రీ)లి జాశిసా। రహో జు వెడంగనే బుద్ది
లిరాలాగి బునంబు లలలోన పేల సైౖ॥వ॥ఇ ఘ్న(శ్రీ)హరి(త్రి)వణవు [illegible] నన సంకి తర్ణ నారాధ నను ప్ర్యర ణాఖై = రాలాగంబులు లంజెరి రాలు శలాన్ప సకలరాతా
వులంబగు నా లంబు నంగల నాంటహారిణి — పెళాతప్పర ణాంబునం జెరి రాలాగవిఘ్నంబు (ప్రె)ప్రంబరాత్ర॥ మాల్ప్రమూరుంధ్రెతినెనిగూడని స్వేదనుం
డగువు॥ దన్సింబా శి(త్రి) వ్యుర నుపన్నవు శేలము నిగణాళ్కవితంబై భగవ(త్రి)(ల్లం)బయునసాలతరు నిబిడతవు (గ్రా)వున విరావు [illegible] (ప్ర)జులహరి(శ్రీ)వుంబున
నేలంగారాలం బునేవత్ప్రతంబు వలన బునర్జన్మనివారుంధు వేగ దేహాత్మాగావసానంబు గోరువు సంగంబు విడివిరాలు కాకిరాలు గుమ। [illegible] నారా వీరు దారావా
గురిత్వ వేగత్వనివిలత్రంబగు నానదేహధర్మంబు నందున వసానంబు గోరువు దత్తిధర్మదకళ్లేస్థం బగువును నుండు శరీరంబు విడిచెనని శేళశ్యాయాగంప్రారడు పరిపూర్ణకం

౧౪

పూ... నేకు వినుపించి వలెరి దయు నిత్యాగ దయు ఘను వితరాదేపా ము ఖాని దయుంత నాంగిరసాంపత్యదయుండు నలుదృఢుడు పవిత్రుండు పూను పుడు।
తనుదమును నేఱ్ఱు విథాదయు నిరతలుండును గతి ముక్తుడు నీతి క్రోవిదుండు। నై శ్రీ బ్రాహ్మణులను కలనాత్మజులు రాఘవ క్షత్రసంగము దల నను ఖాతి కడుండు గలకము। గమక బంధుం బులు లభించెం

పడాయుని శ్రుడు నిజన్ని తలన బు త్ర వణావను
సులనివిధాయులంకె। పరితరయ శుక యునభరతుం
లనిత్తరేన గలుగ శైనిన సంపు బురులుండు
రుద్రులను గుభర ఉండ దప్పి। నలం శ్లో ... బు స్నం

ననుముల లనునా రి చర నాథ్యనము లను విష్ను। ఖదయు నేము ననుచై
డు పాఘీ వేద ఇత్తనిరసుండు ప్రథమ భార్యయందు
పరవలభాగవతులందు। రాజుపిత్ర వరుండు నలు ప్రస్తు వల్లగ
బులనన నృషు నసంగమంబు బు స్వపరంపరల కులగారణంబని

వినలనవుండు కాదయు నీకరిని చిసంపుత్ర పిసేదయు
త్రనవకరంబు। గనిత్య కార్య దయుంకల త్రి పుత్రకులు
శీలుండు పరవన్న కీరంబు నంద్రా పిత్రి వి... ప్రవర్త
దయుత్రుంత భదయుంబు నెంతికవల కుంభవిధుర్ధ

ననత్రిపవరాస్మరణాడు లత్రి హారిదయునన్ర హాంబునం బూర్వ పూర్వపరంపరల సంస్కరింపు నలుదన న్పురూపంబు స్మర్తు బుద్ధింధబద్ధిరరాపంబున లోకరఘులక్ష్మంబు పూర్వపు వుండె

సంతతము॥ భువనవలదండగిర సతండు నాస్త్ర భుతి నా స్తుల్పుంబు సంబెంస్తు చుటం॥ దేవదేవం బ్రహ్మాది కర్తృవులు లవేతం సంప్ర [illegible] భువన వేక్షు [illegible] ంగడక
శ్రీపాదారవుల కేశ్ప్సిసకే॥ ఘనదాభ్రాగ [illegible] లుంద [illegible] స్వతిని దర్శవర్సంబులంగ్రక్రానానేసివ॥ యిట్లుబ్రహ్మ నాకలమాకం [illegible] గవుకంబ [illegible] ండు [illegible] కేక రయు [illegible] రయు
గుభి పృనిరయాగని బటిందం [illegible] సంచిత్రసక్షితి యుండదయసవిహావిశంబుగా న్నాహ్నాతి శ్రీ నావశిరస్సవాతం బగుసద్భుగాయ శ్రీ వసం శ్రీంబుబ్బిదయం
మవు శ్రైత్రావిదతత్త్వసంబులసమవేతంబు గవేదంబులసధ్యాయసంబు సేయును చూండి ద్బుసకలండా త్ర్యబు నైశ్వర్యవారంబు సేనిరి॥ వవలయ నగు [illegible]
కాబారంబు నసవత్తేంబరయాత్రభూతు రడగునాస్త్రబు సంద సబివేశితవితల్పుండగుచు శ్రీపాదవ వసాద్భుయు స శ్రీ [illegible] రయు వలగు స్వన లక్షు శ్రీ
పృష్టాంభిరేంబులనభిరయు త్రేంబులయునలభుత్రీ వెసేనరింద్ర్యుమున శ్రీపుత్రుమనెరాదుండరాజ్యసంతం॥ కం॥ ఉక్తే తిని నాడుకునే [illegible] చారంబుల గకల్పి వింతే సక్షవామయ సపంగా
రెయునగుప్పండదివ్యదుట బ్రాగ్రంల సదేహాం ఘాత్మకైవ్రాయున విడాదనే॥ గీ॥ తల్లిద శ్రీ తోడ దాన సైబ్రాహ్మినా॥ నత్రనివు విరామ్బు వెరుగ కంతలూసేన॥ సవ శిపత్లిశౌడుకులలవినేతులగు

౭౪

మనము। నా(స్త్రి)విద్యలు తనివడు చనేక॥ యుష్మ(త్రా) తత్త్వగాకుల మహాకృతి నీనవతిఠక్షి కొండుకులలు వేదవిద్యల వల్లకం బాపి గృహాకమర్ంబుల నతని నిరయుమింవిన॥ కే॥ ఉరనోసు
గోత్రా — మయుడు దానరుడు గడెము వారుతానెప్పినె విదెఱెల్లనను నే। మరకందుల (శ్రీ) తిసేరయుకే। నిరతము గృహాకమర్మములు నెరపు చునుండెనే॥ యుష్మ గృహాకమర్ (శ్రీ) వర్ణనుండగు
మనుండు మహాత్ములగు జీవాదపకుల పేను స్తోత్ర ఘడ బద్ధరయు నియూహానయ వహనుండగునప్రా షుకతను రూపంబులగు నంభాష్యగాంబుల
లనునమర్మము బశేచ్ఛారయుఖ్యు ష్ఠలం జేశివి ష్టిపేత నయూవరాడులవలనది రాయుత్రకమర్ంబులం (బ)వతిర్ం షుమము॥ గీ॥ అతు [illegible] నాద్రి నృ వెల్లనవహ్ర ఘ్డనైప
నే। నెత్తివెట్టిన జలహస్తిక్కు [illegible] వహుడా శ్రీ। దే లవిథద్రిం వగాంకొండుఘలవివిలగులలు। (శ్రీ) తిసేరయుడు రుమ లండులపెంపుఱుకోడె॥ వా॥ వతిరి రయునా: [illegible]
ప్రాండుసె కేనిత్యానందసుఖలాభం [illegible] గవి గి। వాహప్నసుఖదుఃఖంబులయుండుల ఢే పాఖిమానంబు సేయు కే। నీ తాత్పవాతవమూర్ [illegible] వంబ [illegible] కుల నె॥
పైవీరగప్పుక। వృషభంబునుం బో [illegible] నుండుగతినాంగుండుననువుస్థండిలశాయి రాత్రంబుపటలంబు నంగప్పం బద్దదివ్యమా [illegible] ంబు వైరాగ్య నసఖి [illegible] (బ్రహ్మ)వర్గనుం

శ్రీమదిరాంబరపరీతకేయూర [illegible] ండునతిమహోజ్జ్వల ప్రభాయు [illegible] పదీప్తులుండును గుటంకాశి యుబ్బి [illegible] బులు॥ తదుభ్రా హస్తనాభ [illegible] సుందుల వుండు యుండునే [illegible] లు కసంచెరించెను చుం
[illegible] గేవకేవయూ బింబలనం బరలు ళువే ళునాపరరం బులు [illegible] నప్రకుల ధవా వారులను వ్రదస్తా [illegible] తకవులేం బులనందును ని యు [illegible] వి [illegible] వివితస వల విభూవల నవ్వానా శికంబులు
[illegible] రుంగక [illegible] వశిరింభ వేలు। నుర [illegible] వృడుల చెలకే [illegible] పెంకా [illegible] ప్రెటు। పూ [illegible] యుండిగాగల [illegible] బులలయు [illegible] ండులనవ్వ తంబుల పగిదిరులచివేశి భక్తిం వృచుం
బనిరావతి రయు [illegible] సుకైనా [illegible] కయ్యురి [illegible] వృష్ట లపతిదా। నరులుదంగ సంతానకామ [illegible] హూశ।బు [illegible] లపదస్వలవృగాన్కికి వేదరవేయు గగానిరావబ
హు [illegible] లగినభ [illegible] గి [illegible] రేకా [illegible] రయూ [illegible] పేంగానమున ఫలికాఫలవి [illegible] లబుక్కి। నే [illegible] రయూగి [illegible] కెక్కని బూరగాం చొవశేలు వృవుం విదనలు చు బు
[illegible] క।ఆ [illegible] చేయు। నారయు [illegible] మునకెలధగభ్రేల్లునే। బూరుననగా [illegible] విసబిశి। వారుత [illegible] నాదిసంస్కారం బులు [illegible] యుప్ల [illegible] గనా దిక్కృత్యం బులు
[illegible] సనంబుల గట్టిని [illegible] గంధ [illegible] నా [illegible] లంకృతులనెంజేశి వృష్ట [illegible] బులులు భూజి యుపరెబె [illegible] వ వేప వెూలాశ్వలాజ్ఞ కెనల యూ [illegible] రఫలోపహా

రామలు మానవు పెంచి మహాపాద్మ హారామంబు ఆదె దు నా ప్రారుషపశు వు ంగాకై కొదెవి నమ్ము ఖంబున సాంసునంగా వింపై రాత్రా వ్రుషలు పతి పురుషపశు వు రత్నంబు నం ఖ(త్రి)
నైసం ఆదేషవెళ్ళుండలంవి తానై కావలంతా షైమం(త్రి) హారంబున తికరాసంబునైన ఖండ్గం బందిని బూ భేష్ఠ నిద్ధి హిం పందలం పైనే ॥౧॥ సక్ష్యమాంత వులు లకు సబుడు సు(బ) హ్మ
తాత్మ్యమునై త్రికరుడులు సే(బ) హ్మా। సంతు తనితే — బులంబంత బయాడ దు సు హామయున శ్రేయము మంద వరకలు మళ
బున్నలు పు వ్ను నం శ్లు పాసంబు శ్నెమ్మ పాపాశ్మ — లు నందు పవరులు నురాజున తామునకృత్స్నం ధానలగుమ — (త్రి)కా నై। (గ్రో)ధంబు మువృక్ష గానగమలం కారం
వగసంబు తానేదులు శ్శ్మిసగాత్మి। రానాచ్చుడు — వృషలా క్షీ ప్రి ది శిర మండిరిలు। బాజియు రాడు మున నందుంద(త్రి) — వి(త్రి) వరున ష్టుమి హాం సింవు వృషలుపతైని। క్ష
రులు నై గణేగ దుల వినవా రశ రయాగ జొడు దుడు — రు నిక్షేవులు। హారిధర గ్నే సుక పశ్చేగాళ్ళు లంధుండు ల ట రయతశ్రీ॥ మ — దసప్పై ॥౩॥ ధర లోనే సన్నేరెని రయులు। ధర గాసు ర
నయుంమున శ్రే సమాగాద ష్టైన వాశి రయుండు గరవాలు వులు నందు నైలగాక్షి రయుం దుడాల। నమ్ము హేభావవ ము శ్రీ ంవి హామ్రద రయుంబున పద్మ దనా త్మ్యం నైంత రయును నై। మ ష్టిక — తిరయు ॥౪॥ (అ) వ్వా డవి(త్రి) సూ లానులు డుల ఖరయుంబా

తదెబ్బ రాలనునరాసవలు నెండవే రాలు రెండు నెంత తరులు నే॥ మదె రాలు నాపి శ్రీ వెం డులు వం డి కా గృహం బు వెల్లువ డి। త్ర వృత్తం బు నికా వ రాలు
హు నెడు॥ నె॥ శ్రీ ఈట గా త్రిపో రాల నవల లు నశ నెందు భూపాల నవలు నే రాల భూపా వేరు రాడు। ధీర తనిద్రు మ త్రీ తీరవలు నేను న్నకపిల వాహ వలు నిగాంచి తత్తు। వి జా॥
నెదినెడు వేదు రాసిడు త శ్రీ బి రా లకే వా ఖా వుల శైకిరాలు గులపులు రాడు। రాలు ఉనరాశి బి కరి గాపా కలలు వే నిగాపున్న వి పృనిగాం చి తె ప్పో। శిబికవెలా ప్పిం
శ్రీమాంతనిపేతనె నువలు బిల్లి వలాపి నే బిల్లకె బెట్టి వెరా ఫు। వలను వల వెలాపిం వు నంత ధరావు రుండు। శిబికవలూపు న నిడి రాలుం డలజా
తతెతె॥ తె॥ తనవలనేనుకాలదిన జూడు। వులు నుకా నిరాము శ్రీ రాముత్రి వలు ననడులవగనా। జూనపతిని మెన్నిన్నత వె్ర। వెను ఐరావిరిగి శిబికవెలా
బిసులబేసనరి రాజు నె॥ నే॥ వేరశిఖులు డిశలజాతి మ్మైవి శ్రీ రాతు। స్తం బు తానడ ధగి నినడు వు వుండు। వి షవు వలగలు వు నవు నే వేగం బల నను బాధ। వె ట్టుడులు క్షదక
వెను। తి ఆలరాది॥ వే॥ దేవాలయా వెన్న వలగవలనం బలు మావ లనైనదిగాడ తురి రాల వాపా కలుండులు సు భగవనం బలగా నడుల వనేరండుల వీని తాడ

౨

కేంపనుగా సమున చేసి దవంతిని సకలొ నారసింహ నారాయణ పాలికృష్ణ బలసుందరయుననంత బలరామకృష్ణం బులసం బులపల్లి న శౌరీ పం బున సం గాపించి వివిమ సర్వదప్పిని పురుగ

సర్వస్వ ప్రఖ్యాత వెసెరుంగ నారాయణ బ్రహ్మత్రిజ్ఞుల బలరామ కృష్ణ తాలని శ్రీరంగం టకేం బలగాఢిపుగ్గర పారకృష్ణం బులలనిశ్లోని రాయల పబు అబు సిత్రి సెంత రాయలక్ష్మారాస వి పాక టడ నిసితి చేమ

సాక్షిగ్రామ బలవనసన స్థదీక్షి వివరణ ధర్మదయ దూ రమయమైనా సినేసత్తేని వివి దెదవం జ్ఞానముఖ వర్తమాన నిపుగ్గరవలు బ్రీ గబల్గ్రామ రాయరమ బులకక సెలాస సా నిపిక

హస్తగావశక్లోపలసెం దిశి నేస్త్రం ఉవ ఉ బృహన్నా తా మర్మవరం దనాదన కలంగడ వటలిది రాయగ కకేదేబరంబు సందుల సహరం రారం బు బంబాంతనె సమిద్ధ విప్రాసె

తవారా పుండ్రెబ్రహ్మత్పాత్రం దైవారా సంబ్రోహం బుగసాసి చేసి నెలారాయమ స్త్రైవిష వర్గమనంబు మహావిరయమై కలపితుండగ మలుపోరావరలం దుంటెంకెయు

స్త్రీనిరయ ఉనా జైత్రదవ పర్వత విన రశ్రీ జితేవృప్తవి తనారాయ మహాద్వ ప్రముఖ వడ వెటింజ్ఞానే వి శ్రీ పరాగేం బుల విశ్నేరాయు విడిపించి సడపింతు నిన్నసగాత్మగే మందరు సనిరాజు

శాస్త్రం పలక గలము సగ్గ కాత్రయం బునస్వస్త్రి బాం దినె శ్రూరానరులంద యులు బ ద్ధత్రి లరాప వలలు బ్రాహ్మక్ల్యు మంటినె ఘూరావి శమ దవారాదులలాడే బ్రహ్మసూత్రగ

మేలు బ్రహ్మాగతి (బ్ర)హ్మత్వస్వరూపము చెప్ప సకలభూతాత్మ । ముముక్షులకేసత్వంత పితాచు దైన ఘూసు కుండు । యోగివర్తన పెబ్బి రయు నే రయున్నరా బయునేంత
నీత్రింబి వబి రయుగ్నిట్లనల చుల బవి క్కి ఉన ॥ నికిం (ద్రా) నెక్కు నెక్కుల నదిన త్వం బుట । బ్రాదం బి కృరీర యత్నకేకాని నా కలంగలుగ నేందయున నుని నెద్దాల్ప కాకల్పం బులు లు వ్యాధులు నాదుల
ద్మునుస్త్మలు లు వి చ్చువి రోధ భయం బులు లు బు రా మరణంబులు లు ఆపనిద్రా బ్రాగంగంబు అహంకారరమ మకారం నుద శోహ నాదుల యు నను । దేహంబు
రోగ బుని యుంను ంగా నీ నా కలంగలుగ నేరవు ఒకివ (స్త్రు) తటుంటు నె కాదా త్వంబు లుగ యుగుటం బ్జనె యుండరి యుండు నుగ ని గి యుం డు (స్పు) వి భృత్యు నం
బంధంబులు లు వి విధకృతంబు లు గు చు స్త్ర వయా రంబు లం జ్ఞే శి న రీ రంబు న కలంగలు ...నగ నొ ఒ శివ్పనిక్కి రయుండు। న వింయు నుంగా కరా జ్ఞా వి వరానం
బు న ధీ నా న క్నె జ్ఞా పిం పై ప వే నె రయుం (బ్ర) మ యుం ఉ క్కైన నే కుం బూ ర్వ స్వభావం బె ట్లుండె । నె య్యగా కే రేల నే మోక్షే రయులు హు నై రింగ వె ప్రు వ యు క్ష త్ర వ యు రా కాం ఢ జ డ ల ల జా లె
న హ జ్ఞ స్వ భా వం బు నంబూం దీ న రాయుం డు నీ శి వ్రే యే మి రా ఫం బు బా రాం దిం వ నే వి ర్వ న ది యుం ను ...గా క త్త జ్ఞుం డు ను తు రుం గు ల కై న నా కె ల్ల నీ కి ట్రి న్న ధ కం బు గు న ది ప రి కి ।

రసు పసె మున్న శ్రీలుండ్రైన మునివరులందరు పూర్వకృత మర్కైశ్వరంబున సంగల్గు భారవారావార కల్పంబు నుదలంగం దాలు టకల భా రంబు మది సంసార బికమో షుమలంబు నలెదన
రా జివన్నెఖండరు ఇష్టజిష్ణా రాపెద్రి తులండ్రై మని రాలజినారు గుటంధనె హృదయ (శ్రీ)ంధి విపెంరాచకంబలులు బహాల రేరాగ(శ్రీ)ంధనె మహ్యపం బులునగుల (శ్రీ) హృణవాక్యం
బులు బిరి రాణాశిబిక బెగనిఖ గనలిరిరియా పెపునిశి సాహంగ దండు(శ్రీ) ణారామంబు ఆవరించి నిగష్టివత్తిక్ తలంబ్రువలు కలనీత హాస్త్రంధగులమలనిష్టని
౨౭ రాలుకోటి ఉదరశ్రీసలరులబలోనె తలపనెప్పుడ దిపునెవధూతవే హిత్రైరోలవనియలంధులగ్నేమి టతిత్రైవెరి రియరావ ంగవక్షితి క్షిపటతి కినైకై ఉప్పుం టలిజినల టకేడుు।
సనలగృతారధు గిజిడిరాలనె సంకరాలుడగలమ హృదయ ష్టిరయాకపిలవులు హాసేవులనిండుృగడుదాసెమహాష్టంబు దవివివిపారింపనిరులగకష్ణైనితిగరుణాఖ్యాడుు।
తపులెన్రైరింపలనేరామ మదరుడమునకరాహ్మాదునిశాలంబు నకుసుమ(శ్రీ)రయుధవమునక్షనల మం(శ్రీ)కర్ణధనదశ(శ్రీ)(శ్రీ) ములలకులపెరువవిప్పనకెనిఘ్నవెరచెనఘ్నఉమరిరయుని
సెరింగలండెప్పై జూడలండపుంబాలకెనిగూడవిజిష్ణనంబుగ౨౧।వరిరియుంపుచున్నవాడవు।శ్రీదేవసంబులలయోగకష్ట(శ్రీ).సవరానంబులైనాష్టనంబులకునభి ష్ఠంబులలరులరయుష్టవి

రేను। విష్ణుకీర్తి గాసుకుం డేసా ప్రాద్ధరిం రవు నవకపిలమహాదేవుని వలన (బ్ర)హ్మవిద్య నెరిం రవుం గొని నను మన్ననాడు। లోకని కీర్తనా దర్కిం బుపృత్తింగుండు హైపరి
రుణంపు మిక్కిలి మహాదేవుని నెంత్రుండ వృగాబాగ బుదుహ్వ। మందుండ రుయునగృహాసక్తిం డెరిం రాగిశ్వరపరి (త్రిం)బులెట్టు వెరుంగనే మ౹గమర్వనం బునదృష్టింబయున
(శ్రా)ంతి వర్షించు చూన డుకుము చుక్కయూరయ (త్ర)మం బుసా కలసం బవెనెరుసగునని తాకుమన్నది। అవిందు ష్టినిసఘటంబు నేక జల లంబు లుపేనేరని
సెరంగున నేని దిగలు సనేరదు।గా పునం (బ్ర)హ్మ గాములంబయున లోకవృవహారంబు సర్వధంబు నసమ్మ తంబ్రైయుండు టం జూశి విలారలాడువా
ర్పుంబులు సాకుస మ్మ తంబు గా నేరదనికృ ప్పాంతరి దశ్క౹ంబు గానెంధుదేశాక్షిస్వరుండు ధినపింపిన నావిష్ణుండు లోకవృవహారంబు నకుది
పృం పౌ పొతికెం బగుం గా నిని శ్రీంబు గానేరదని (శ్రీ) స్తుతిం తర్కదశ౹నంబున నిట్టని రాయు౹నుపావనశిఖలచే ఖాండంబు దాదమ్త్ర మగుదప్పుఘుటములచే నంపుసు స్వ। జలము
దపిం చుసా జలమంపే దండు లంబులు దస్త్రము౦డి రుపు స్పుడు విశిష్టి। మయు నరవు క్షంబగు సా చందవు నను దాదే పేహాం (డి) రుయంబు లదెవి విరాడ౹

గాత్రీలుం చెలకే యలుక్షయుబట్టి జీవునకు ...హాంబున బ్రాణేంద్రియాదికములన । బుద్ధిగుణములని పల్గునగసాగఘు బన్న్రత్రి । దేవుండునైన నారాయుడు
పటెప్పనే । కేవల్పములలకుఖాశికంబాత్రపడనే వా । జైనసేని భవములజైంద కలండు ॥౫॥ అనుమధారు నే సూరాత్రయు జీకేతి । బల్లుటయలుకు రాష్టుపరిణామించివి
౩౦ నయువాక్యములను వినుతింపిత్తప్పనే । బుణావృద్ధైనదాంథుఘూవరులండు ॥ మహాత్మాయబునని రెలిడియల భిమానవదాంధలడైవమహా
త్ములండిరప్రశింపినననృగరుతిరావు మ ॥ నవాత్రబంధులండవు నీకృపాపృష్టింటైతి మహా త్ములనవమానంబుశ్లేనదురితంబువల
నవివేయత్తుండనరావృథు । విశ్వసుపర్తి మైననీకుం గోపంబుగలుగనేరదసమథుల్లియున మహాబాటవారలు మహాత్మానవమానం
బునకోర్చుంబెనకింతురుగ । గానసీవదయాలుండవైననన్నవలదింపుమని నానావిఫ్రలనిరోధక ॥ కేశవదేవనీవువిదాబింగసుదవైయుండియుననుపిగులమా
తిమని దాసులు వాడానను బలికెద । పుడుమేలన వచ్చిగాంతబుగుడుపులు ॥౧॥ ంచెమంతయులుతప్పా । వలనతుకోపుడదృమునుచెలిబడి

కి॥ నట్లుగాన నిన్నున్న నధికముండ వచ్చిన ళ్ళ। రాజులనాకుల చూడ రాజ్యచంద్రులకౌ॥ రజస్తేజ్ఞాదికముల లెండుల గావత్స్యయములు లయముండుచరేను మగాడత్వివాదంబు వేదు। సవిష్ణంబు
నందుల లసొఖ్యమాకారంబు లనేందుల లనిత్యప్రేమంతనే॥ రమట్టిచందమున వేదాంతవాక్యంబులు లదత్వంబు నెరిగించితలగు గాఢ్ణి। నిత్యంబుల్లైయుండ నేర వృబరులషులనిచ్చి
త్రంభుగుణావములు లహైందిరయల్లరహ।కాలమలుం ఉనను వరించెంతగాలమురడు।నరయువిజ్ఞానకర్మేంద్రియములలచేత। మరిగిధత్వంబు మరింవలాధవర్గం
హాసనా బునెజ్ఞ।ధగివెళ్ళుట్టిరాల్లి చులండేల నత్రంత మవిరామ।వహమరెయుధమార్థవర్గయులుకర్మంబు షాలరాము సురక్తంబున్నైన విత్రంబుగుణా(ప్ర)వాహంబు
లచేత వికారంబునైండి దేవతిర్యక్జన్మనత్రు రూపంబులైన దేహంబులుంబడ్డిం చూ।గాల(ప్రా)ప్తంబువైన సుఖదుఃఖాదులధయ్యఫలంబుల ననుభవిం
ప్రచల।నవరతంబు జీవుడితెం(ప)త్రుగుణంబుగు మగస్థాలనస్వాత్మరూపంబులనుండు నన్వెంతంబుగుణారవాతంబయునవమాత్మకారణంబుగు మృతవతుల్యంగలదే:
పంబు-ధూమల శిఖలంబు పట్టిం మహత్వాల నేకాల్తు నాశంబునైండిన స్వరూపంబు ఖాండ్డిన తెరంగునవమనంబుగు నాకమార్గను బంధంబులైన బుత్మాడులలంబుపట్టిం

చు। గుణజా[illegible]ంబులు లంబ్రాశనేని రత్నంబు రత్నంబు నెలందు। జిష్ణునేంద్రియంబులైన సువిషయంబులు పొందదు ంచు బుద్ధిశేను నభిమానంబు నేనే కాదన్న వృత్తు
లంగకాదికనుగంబు జతివృత్తి నాశనం బ్రింబులైన జిష్ణంబులు లంబాంతి దింపుల వెలనైనా పాత్రువుల నచిత్ర విలంచిన జతిపేరడలు పరం బ్రాప్తి దెప్పనే నారాయణ నాష్వరూపంబు గా
నెరుంగుమేయి సద్వివేర బులంగవలంబునైన జతి వెలకుంబవనుండు ప్రాణాం శ్రైయుక్తవందంబున నేశ్వరుండు సర్వభూతాంతరాత్మ విలయగుపుల జితాత్మకుట్
౫౦ కురాపంబున నెనుండు। జితాత్మకుండు జిష్ణు నెలాదయాంబు నంబైకి వలాయనెంతగా లంబు నంగెలువేకుం డుకంతగాలంబు వేయుత్రసం[illegible]డలు గాండ
శిపుట్టినంబు నలుబయుంచి పరతత్త్వంబు నెరింగినే నీశ్వరుండగు చిత్రం వెంతగాలంబు వివేయనస్త్రీ ంబగల నంతదడవు నస్నానంవ[illegible]బు నండు
నంపశింపలాగా పేన। మహా విరులండయు నెనెలు దనకులన్న తృప్తైన మనంబున నప్రమత్తుండయు యుపార్జి విహారంబున జ్ఞానయోక పరమ పలరుండు[illegible] [illegible]
గా[illegible]ంబు నంవిత్తంబు నెరిగి విన నంబర తత్త్వంబు నైలందు నని విప్రుండు వేరిని ననే తనిమప్రా మనుకు పెరంగుడి బ్రాహ్మణాల నకల నమస్కారంబు కోరయుమా భూపారుండు జిజ్ఞనియుం॥

ఊ॥ సారంగాపి(శ్రీ)వసంబు నలరు తారయముల నీరజ వధూతతే హముల నీఘరాశిరోరత్నముల్లోకేమిల్లి నల బాంర్వేగ మారగవల మత్తశాంవములుం। బ్రారుల విహారాశ్రమ త్రితలల స్మా
తిగుణాంబుజనుగుణాడ్యవతేనం। బారయుగళ్లునికుశనయంబునను (శ్రీ)సుస్తేదిహివల్లిభేరిగలుగునె॥ మ॥ జావిరిరాత్సరడుగు ణోగ్రకంఠధమ తీర్థంబయినవరదంబుగనె।
ధరణీనాతపప్తఫేవిహాగడు శ్రీతంబయు నరాశి రయుంబు ననె। గరిమనిం(గ్రా)వినకేతికాంతయుల నహాం కారావినాదపుల్లండలై పూర్ణ
హా వృత్తములు దప్పస్సందుప వేరుల్ల డె॥ ౧౪॥ వి (శ్రీ)వత్సనేన పేర్ల జీనాసంతే। యంబు రెల్లి నిష్ఠనదిరిడె యుగాదల విరయున్న పాడదప్పకేయల శిరిందా
ములివిత వృత్తి దఘయెంగ వేల్ల॥ (శ్రీ)నెయు డిగినయంబుగనకాణేట్లు నిరొలు॥ ౧౫॥ కానవశ్విన లమలులగమనే వృథాలమలుల గుజనార్జ
శిసంసారవములలనుజాత్తు। పెవ్వుడువతికెంపుణ్యమండలు గానైరు గతేదు। తపుడాయాసంబు పెుగులలనిత్వంబటంచు॥ వ॥ మ శిరయుని వసుంధర నున్న వరగాంభుల లకు
నైక్యపు బంధములానా మోదబానుమ్పలాపురెద నసూరు పుంలంచుల లకుల పెుడిరి (శ్రీ)కేశవుని ంబుట మోదమునకు ముందు కలినిర్వ పకండెంబుటమోదస్సంధుంబులం

౯

ము టీకా వాకు వాదా రు చుసన్నె భిక్ష దానికి శులు రా [illegible] నిరాలు డిందు ఖైమురానంబు గవిదిరాయలు స్నానాడ విద్యా చూత్సంబు రయున కస్తూ దానంబూరం జైన శ్రీ [illegible] బూపాల నంబు సె రరు

మ స్త్నా రాడకు గర్వంబు సెమూరా వెంటు లాదు పాశీ యుట్ల సభలగేనం బీరా ఓటలా ప్రొండు గారా కే రయులు స్నానాడ ప్రసాద వర బుంగ వేలం బు లకుల నిరానస్వా త్సం బులవేసులంధర దానెల్ల సవందంబు

సను [illegible] రసులల వెషనె కుంగందగిన జుగ తాత్కర — [illegible] సత ప్తుం బునె శింగింద్ర దా బరం పస్వా ణులు సవలుల దరాలంజై

పెలంగ పిలంబరయు నకృవసద్దెల బృహాద — ణులు సదేస జ్ఞా నా జతి [illegible] స్తా పు బె నానా కయ కారా సా వహుబుద్ధి — ధరి [illegible] రాప్రసవందంబు ననవిద్యా వలసంబుల

రాప్రక పెంపం బడిరాలు [illegible] శ్రీ స్ఫురంకరంబు — లంగరిని [illegible] కరాంబరయు భైగ స్థ బ్ద నాన్వం బు వి శేషంబుప — రూపవంబరయు సమూరారా వై బుగ తూక్కం డవరె

కటిరాలు సత్వంబు బుగ త్రసత్వంబగు నని పరిశి వులరిరాలు ఈ ౧౧ ధరలగే నర [illegible] త్వంబు దపవలు లదారంబుల సుగృహం ధవల్తంబులు సబులంగ్లె సావల సురార్భులచేత [illegible] — రేవారర్థంబు జ్ఞాన రులాపంబు [illegible]

పేశైనసు షరపులా బాగవతుల లపాడసేవ। బూండిన మూర్ద్ని బూండంగరాత నిపలుస్థుడు రారర్భులు పర్వ మనుసులు। ఘు నత పూబా పత్ని సాఖ్యా మలు లకుని వలు ఖులలైన

స్త్రీలు పారిసి కొనెను వారు। మొదలి తాత్పర్యము నెగు బుద్ధి పాదసేవ। నను దినంబును జ్ఞానేనంతరి। గాదు। మొట్టమొగ గంబున నకలను బద్ధాత్మజ్ఞను నందు। పప్పువ
ఠయుండు లనెప్పుడు వరగ బుద్ధి॥ వ॥ నన్నేంద్రా యేను బూర్వంబున భరతుండను రాజు నుసర్వసంగపరిత్యాగంబు చేసి భగవదారాధనంబు సేయుచు వప్రిగంబు
తోలిదెప్పహంబుకె తనవెళ్ళగంబు తెవ్వబట్టి | యుసంతుచు సుహారిక్షేత్రమప్పకుండియుత్పుడు మనుష్యం | డన్నె బనసంగంబున నుండి శ్రీకుండన నుచు
మను సృసంగనగరంబున సుంబారిరాజ్యాని | త్రైవేలియుం ప్రుమను స్నవాడు। నరుడు వృద్ధస్వంజేవం జ్ఞానిసం | సారమెల్లిహం బును బాన్నెహారిధ్యానకద
లకేల = జడ్డానుండు యిట్టుండరి కొన్న | నింబూజరింపు వుపరలోకంబునం బూరంటెనని ప విరివి | పుండు వురింయుని జ్ఞనియెను॥ ధరణీ
వారయ తైతెను దాటుగాంగాని ఘడవు నెమ్ముళ్ళ బడ్డజడ్డున్న॥ వెలుపెల్ల గుణాకవు స్వముల జడయుమును లాభమాని ంచితిరి శ్నెనర్యవాడ్ని। ఫలవు పెట్టింపుచు బా డు
యుకజలింపుండు వంసారవనాసెంబారింయుగను। ననవరతవును నుండు నావును బూలవనే మొండుగామలలో భాదిత స్వరులు గూడిద్దరణి వివిబలి తెండ్రియయుడుగాని

నేరుపని బట్టి। ధనుస్సునకు నెరయు బైరయా మోహనారూఢములెన్ని। నందిగోకులాచ్చాపమురయుడు దురసుపినరసంబులు గా నసనసారమును వద్దాగానాకాంద్యు వెలదులకు ॥ శ్రీరయు సనసారా
పవిచరలక్క రయా పుత్రిపుత్రి వారారాదుల వరాబుర గావలారాయుప్రకవలు లు। పరంవడినర బస్రువులను భర్తింపు వల్లి నేర లు॥ వేల లని నారాజ్ఞిత్తిపురకరనారా
బులకెల్లనులు జాదాలగిగలుప్పలపాత్తిరానాడు భక్తిని గ్రహ్వరము యు నగౌ। శ్రైలనికులంబువలు లండు మున్నెతల్లి నసంజన్నలంగలమ శ్రీకేతబులని గొరవలు
౭౨ వమ్మ్రనావినజాండవులంఛదాలువడిక్షి నౌ॥ గీ॥ మరి యు నీగృపాక్షమాంగలుబునకంపెళ్ళి। విఘ్నరయువాలలన బాంది। విక్రమెల్ల। గడకతారీడ నిప్పుగంధర్వ
అరకంబులగారదలంచివిలగులుబువెం॥ వదువేం డుల॥ గీ॥ వేల రికి కౌనన నవలు నగారవిదరయప్రవలు రాం డి। యున్నిగారి వెంటనరలుగలుమండి। గాంధనంబులగా
రికెలవాంరియుండ బాల। వేలనుదిరుగనేరుడు వలనవుండే॥ గీ॥ బహుళుకులటలంఖరయుగలు మల బహుళుతానాపెట్లలు। నెండమాస్త్రలనననతలగలవట్ట్రనవులు। నేరలిత్రిమువెని
పెరుతెలుకారీరుమలపుక్కబాటనిలువకులండుదెప్పుడుల॥ గీ॥ మరియుతెలిక్క బాకె పమతుత్రైపవనర। బాకపరాతాప్పడగలమమూ। ల్లపప్పి। దిక్కలునుగడాలుడుదిక్కులగులపలు

ము నా । నరలోదిరుగునెరలూడునరవరేణ్యు ॥ వ ॥ మఱియును నెల్కఁ బోటనులూరశిఖి శ్లిష్టనె ము దనమానంబులయు నశక్యరాజ్యతిరస్కారంబులను
దుఃఖపడుము నెల్కఁ బోటఁ ధృష్టధారాధిరితులంట్రౌరు పుణ్యవృక్షంబుల నాశించు మూఢ । బాపకర్ముఁడు ద్రవ్యవినాశనము నగుణవారిగా(త్రు)యుంను ము । నెల్క యుండంబిహ
సాపరుండ్రి పుల వినాశనంబయునే నది కి ఫలధి నరేశ తిగ్మ పావకంబులు లయినే పాటుం డులనే వింపుము । మఱియును నెల్క (శ్రీ)దేశంబునందశ్చిన్నతిరం
దప్పుండయునే నాండుడా నాశ్నిం జోరి క్ష ధనుండులకితి నన్నాధికిరయుగుసుదారు సోదులం జౌరిదు ః ఖుంను ము మఱియును నెల్కఁ బోటఁ పరవా
ధంజోతి విమలున్న గానకరాజుప్పు ఖేలాహం నాశముల్లైన పిత్రుప(బ్రా)తృ జ్యేష్ఠుల నైనను వధియింపు ము । మఱియును నూరల స్పృతంగా పృబ
శిసృభథనంబున పొడ్డి వెంతాపరవశులక్షై దుఃఖంబుచు సున్నంత గంధర్వనగర(ప్రా)యంబయున సంసారసుఖంబుల నుభవించి మోదింపుము । మఱియును
హా గాంబు నే యును నేరుం డుల గంటకే పాషాణాదుల వల నంబాధపడితుండగుచు దుఃఖంబు వందంబు నగృహా(త్ర) నైరా చితవఁబా

నూత్నానంబున నక్కలనాపుత్రి వింటివిత్వ నతంటు క పోతములలు వేల నంగకేరాపడిత లంత్రెదల గ్రాళింపువు। నెల కేబాటింబు తరాణ్ని పడి తలంటె
కుటుంబంబు మీదుగాత్రి పింఛ్యము వనంబు ననకులగరగరి తలంత్రె బలేకి తలంత్రె నవండంబు నరాత్రిగృహ తవిరయం దునిత్రాపరవశుం డయి రయరంగకె రయులు దడు
౩౪ ము। వలశిరయుల నువనంబున నడ్పుణ్యస్న
దగులు వనంతు లకొంద్రరయిబృత్తాగాంధకల్పం
శ్రీ నిశరాసాతకా ముంద్రై పరవారత్రివా
కూటపు తిత లండ గులము నపరదపుట్ట డయినతె రంగ్గనసం
భునంబడుల మనెక్కె రయుడం డులుంటలి తేనిరయు క్కలనైన జ్జె
ఖిలా పిరయగులము। ఘూపాలకులచేతనయిననుగృహావత్తి
సారి రత్నదులు కునలచేత వృద్ధిత పాదరయుం
గాబాధన ప్యంత దుర్గి ఖలి తలండయినవూ
చేతనయిననుదాడి తలండయిన కరంబు
నంబడు వెంకడు। రాతావనంబున సంపాదించినక్షవ్యంబులు చురులచేతం బాసాడిన విధంబున శ్రీతపా తాళ్ళ నకప్రరయూన లక్ష్మింబు యినేధనంబులు వాసాడినం
నారిరయు తిరిగాతాప్రాంతలంక్కా రయుండు వశిరయు నువనంబున కలు ఖ్ఖికలలు సంప్రప్తింబరంగినరయుల్లా మి షంబున కులనన నైవ్రాన్య్రై షవ్సంబున సంగల పొంచిన విధం

బునసంతుష్టవృవహశోరియును నల్పద్రవ్యంబులకుం బోరాడుచుండుదురని భూపాలునకు విస్పష్టంబుగా సంసారాటవి వెరంగెరింగించె వెండియు ॥ గీ ॥ అల్పధనుడు
విత్తమత్సాసనముల దృష్టి। బొందఁ గోరుల ధనము బొందఁ గోరి। యొరులవలని పాశివల నవమానములఁ బొంది యుద్ధికముల లనదుఃఖముల ననుభవించు ॥ వ ॥ అంతఁ గొంత ద
వెల్లిన నెఱుక్రొన్నవిత్తాశ చేసి మరలియును నగడు బ్రవృద్ధమయిన వైరములను బొంది పోరాట పొందుదురు। ఆత్మబంధు త్రేకయనువెసంబు ॥ సీ ॥ సరసార
మాగక్షంవారలక్రై[illegible]త్రయోసంబు ననుగూరిమర్ధములను విషారింపుచున్నగుండదరి హాలాహకఫలముల గోరి వెలాస్త్రంబునను
గోరకంత। జైడిప్రాప్రమొందు రెప్పుడు గానియందుకుకగపడియోగంబుగానేరరు। మానవం తులనసమానకౌరవ్యులునగువారు విను
లియొప్పనవైరబుద్ధిసాహసంబున వడియుదురు శరత్తెరాని। మోక్షమార్గంబుగానేరు మూఢవృత్తి। ననుచు సంసారగహనవిహారమెల్ల। దెలిపి చిత్రమ్ముగ నిరాబాధాత్రిసుజ్ఞ
లురుడు॥ మరియునుంగాలచక్రనిరయుత్రిశూలకంకైతిరాయుధునింగొల్వకకాకగుద్రబకసహానుకైనసొహుండు సఖ్యంబున నంట్లై శికారాల చేతవెంబిత్తుండయి

౨౮

బ్రాహ్మణులకు లంబులనం [illegible] ...
[illegible] బులరాలు ండు [illegible] ...
[illegible] ంబునం బడిన [illegible] సంసార [illegible] ...
గం బయిన [illegible] ...
[illegible] ...
[illegible] ...
[illegible] రాజగోపాలు [illegible] ...

ధుమతి తెగరుగా భూతు లణగమే। తప్పు బుద్ధినం బుపదేశించి యావారా బుచ్చేత వందిత చరణాంబు పూజాకాన్కవంబు నసంబూనె సంపూజాకాన్క రుగావస్తు
పూరావపూరిత సంచితులం దైవసుందరంబు శ్రీయుండు పుమేల రైదెంధుల భూపతి యయుసుబున సమాగవంబున లబ్ధితప్పు బుద్ధినుండై దేహాత్మ(త్ర)వంబా
సైననిపవిత్రి నశుకరాలా॰గీంద్రునకు బశి త్రిక్షేంద్రుండిప్లనియెను॥వ॥ అరయగవమ త్రికంబువి నెతాత్మ బుగులాడగ వేని కేతియూ। భర
తునిసప్తరి(త్రి)వములు(ప్ర)సప్తతిసేయగని వసుంధరనే। నరపతులకెల్లనైనాపరులమనంబునసైనను నింకనిట్టియూ। భరతులనిపుణ్యావతన
వమ(బ్ర)స్త్రతిసేయగనాకనుశకృపెను॥వ॥ నశేంద్రా భరతులండునెను తెదారరాజ్యాపడులనుబూష్ట కాలంబునందవిడిచె। భగవతృపరుండ
గువమ। యతుబుద్ధిరూపంబును। ధర్మక్షే రూపంబునను। సాంఖ్యయోగంబునను। (బ్ర)కృతిపురుష స్వరూపంబునైననారాయణగానకున
మస్కారంబనసేమవ్వగరూపంబునుంబాసె నబుద్ధిభరతులనివరి(త్రి)ంచెపృవరునెప్పినదెవ్వరువినినదెవ్వరువిఖిలించినసట్టివారలబుండరీకాక్షునడుమహత్రిం

మ।। నా రయు రభి వృద్ధి రాలగు। ధన ధాన్య సమృద్ధి రయు సనగ మేము। స్థిరోన్నత భోగంబు లం బొందు దులర నౌ।। మ।। సకల దేవా సుర యుష్మాం త్ర్య సమున నిం(ద్రి)స్సు త్యు దివ్యాం

బరాభరణాలంకృత భక్త్ర వస్త్ర లక్ష్మీ పాపార్ణ వై కుంఠ నమ।। ధిర బృందావన భాసుర (ప్రి)య దరి(త్రి) నాధ గోవింద (శ్రీ)।। కరహస్తాబ్జ కరరేపాసలదేవ (త్రి) జగత్కృపాణా గర్

క౬ మాల కౌస్తుభ వర మేచ దవాన దంష్ట్ర రుహ। రకరుణాకర వసు పాత్ర పావదితి సల తత్వా। సుర గోపికా మ సూపహార। సరస జలదళనే(త్ర) భక్త్ర జనసులతగా

(త్రా)।। వతాదిది।। సరస హృదయ వాసా వారుల లక్ష్మీ విలాస నవ భరిత కులమవరి(త్రా) భాస్త్రాం బ్జ రినే(త్ర)ననిరూప మధుర సగర(త్రా) నిత్య లబ్జాన సా(త్రా)। గురంత

రభవదూరా నిత్య పితామ్రిత్ర బారాంగ హ్వ।। ది నె తెలుగుకవి ఝుగానంద కర బాహ్వాసారమగళా వృ(త్ర)గంగరా కృ(ష్ణ) నోహరం బయల న(శ్రీ) మంగళ భాగవతపు

నా గాంభీర సమయ (శి)రయు(ద్రి) సనిసు జ్ఞాన దేవ్రయు (బ్ర)హ్మ దర్శనం బుసలు అ క్షేత్రం డ ప్ర(శ్రీ) నిబరి(త్ర) వించు ట రయు।। వహార్ధి పతుల జుష్యం బునలు। (శ్రీ) క్షేత్రం డల వనంబున

కులంబు నుపరయు। నాభి(ష)ముఖులరాజ్యంబును నాక్షేయజన్మంబును। బహుపుత్రుని జన్మంబును। భూపుత్రుని రాజ్యాభిషేకంబును। భరతుని జన్మంబును। బల

ఋషభుండు తపంబునకు ఋబు నునతుల
నుటరాయు। భరతుండు హరిణపోతంబు
యు। విప్రుండు వెండి కాగృహాంబున (బ్ర)తికి
ధవరా నాప్లసములు (శ్రీ) సుపర్ణ నారాయణా
డు(ప్రా)నికొనె నను॥ (శ్రీ)(శ్రీ)(శ్రీ)(శ్రీ)

లజ్ఞానంబుపదేశింపుటయు। భరతుని పట్టాభిషేకం
నందు (బ్ర)తి జైశ హరిణగర్భంబున జనియించుటయు।
వేచ్చిపటయు। సింధుపతి విప్ర సంవాదంబును। (ప్ర)నుక
పర్గావలు సప్త ద్వీప ధాత్రి సంవర మాగశీర్ష శుద్ధ గురువారం

బునను। భరతుండు వనంబునకుంబు:
వురల విప్ర సుతుండై జనియించుట
ధలంగల పంచమస్కంధము నందు (ప్ర)
రంసరికెల అవసరాల తిరుమలరాయ

[illegible]

శ్రీకాంతుఁడా [illegible] [illegible] యు। [illegible] కేశ్వర [illegible] భవభయుని [illegible] గోకులము [illegible] నంద గోప [illegible]

[illegible] పొండెన్ని [illegible] రాదరాయుని [illegible] పుత్రకుఁడు [illegible] చరిత [illegible]

[illegible]

వివరండ
సుధనరయు
ండుబ్రహ్మవిం
మే। నప్రభని
రతియుం
వృత్తాదమే
నులకు

తృరడరాయుపారిస్మరణా। రాయుంవుం రాయుజిష్ణునరేగాని పుణులలగు ప్రతిపూతర్। ప్రసన్నమతి [illegible] రమనే [illegible] గెనపె। నా ప్రతిపాదే [illegible] రయుండడు వాస్యవుఘూ
వరాయునపుత్రి [illegible] రాయుబుహృష్ణంబరాత్రి। [illegible] మకళ బుహిశల్బ్రరతుండుల నళదేధులండ నలసు తలండులబునెంపెనతనికిదేవకులల్రాంరతుండుల ప్రసన్నత గవిగె। నాతెదికి
వరకుహృరాయుండుప్రేతృత్రరేడులగవిగెనె। నానకృత్ర నకురాబుష్టిత్రిపుల్లండగులగెరయులండనలవులపూతేత్రిసంపన్న ండురరయుండైనెుగోగు అప్పటిగరయులనివలనన
మిలబతిపృలప్రాణివడలవిసాబ్బినబ్రిధానవళ్ళ రయున। రయుపుట్టివేలనదావ్బిరయుాన్మతప్పబిహ్మనుడగులమునుండె హూరినిబ్రాంశవులననుగవుగఅట్టినులహూ
కెరయ్యునుగుడానికరయుండగు గరయునిగాదా॥ సుదవర్సనంబుపురాణావిదులలకులవుపూతృర్నలమెదితెరంగు ననపుతింపబడులవులన్నది। సావధానవులన
కర్ణాండ్రిస్నిరయూలకింపువునియుష్ణాయరెయ॥గలాద్య మళమాగరంబున్ ధారలలకౌబునలనుబ్రివు గంబాలపుణాబ్రితుగాపా। లాలన [illegible] లత్రుణాదులలవేతబాపింపువుల
సుగయుజిష్ణువులనురయుబిష్ణు। పురుషుఁజిక్షేవు బిత్రవునవిప్పిసేవించి సొప్పంతవుండుహృయూర్పరులనిగాంచి। రయుభళి లజ్ఞపెత తృనిసానంద వెలుగులవేు। నిరభివరా

దయుం
వెన
నకన
కలాతి
రయుం
హా

శరము నేడర నిరతనె। సత్పుత్రుండదు విలగులనై శ్రీవరయుండదను। ధనమేశ్వరుండద యుజ్జైకమేశ్వరుండు। గయయు దలవ సలధలానే గంభీరాత్మసేడకాని। మాననుండు గాండువేలాన
వేంకటాయ గవగుల్లుపుష్పివ హవై పుత్రుల పటిగలణాగేణాపరిపురాణముల్ రడగులగయులనికి దత్తకకన్యకలనే త్రిష్టపుత్రి దయాదయులు కవులయలంతవన్ని కారికలోనసగ। నటనిద్రొఝులకల వసలండ
రకావమేధనమున్నైపితుకే। వేదంబులు సేకలకా మంబులనిచ్చెచెలరడు। సంగరంబునను సంగంబు నెండిననాజులు లక్ష్మణంబులు ఆసంగ। విప్రులు ధనంబుకావ పౌ
55 లుపుండ్రియుడు। నిరంతరసామపానంబును త్రిష్టపిశత్రుభక్త్రి దానాగంబును సంగవిగ్గిరలలనమేశ్వరయు జ్ఞంబు లకి ండ్రొదికవలులుప్పత్రుల యయు జ్ఞఫలం
బులనెసంగ। ఇ పృథ్విదిప్పిణాగలక్ష్మలతారర బులగానకలలోకంబులు వారికిచ్చెంబ్రాండదింపృతను। త్రిశ హారింపృథ్విబాండడజ్ఞె యయులవు। గయులరఫలమె
నగ్రకాలంబుల రాజన్యంబుల వె। నపుష్టిగలియుని కెబులయులం తిరయులండు జ్ఞత్రిదఫసప్తిలి। ఆవేణాధనుల సలపుప్పలు ఘకొడులకల బుపృథ్విత్రిత్రి। రయునవిత్రిరదులనికినా
గాశయులండమ్మ సొత్రొమ్మ వాసికెను తక్షయులడులముశవి యయువేమటికెవిండులమతి యుండులమేకలండనల వాడులసు ఆవిందులమలరడులనకల సశఫల యలతండల వేడలుప్రుఖలధలవు
నకలను త్రుమనేస్ననుదాశెయులండులవీరత్రిహలండులు। అవీరత్రిహలనకల భాగ్గలయులండులనృపత్త్రిప్పులసప్పపులనసనెరయపృశ్యమేలు। అంగదులవలశప్పు ॥

శ్రీరామ

ఫనకుల సత్వరయుండదు జీవనుండును అతనికై దోషయుండదు తృష్టయుల అతృష్టకుల వెయచనయుండదు విరజుండైనను వాడును బునిండె ... కు॥

డయుంవిరి। ఖలావినలత విషలావిరయుండదు బుద్ధిశతెంబు। రెన్నివలనైకకస్వకయుల। రెన్నివేకసవల స్వభునులలుహాష్కంబందనై॥ కు॥ ఘనుడు శ్రియు ప్రేతలవం ... శం। బుల

నకులండదురయెల్పనె విరజు ఖలావిభువంశం॥ బునుదానలంకరించెను। వినుమింద్రావరజుడయునె విష్ణునిమాద్రినై॥ కు॥ అనిపవిశినస్వక

౨ యెలాగిలగనలనానియుభ్రివసన్నిసుతల గనడుమెరాదము తో। వనజుదనాష్ఠునివువివాములు। వినిసంతసమందియునియెలవేడుకవు

రియునై॥ వ॥ మునెంద్రాసులార్హరస్మియుం. దాకంబ్రవతిర్లునన్మశ్రియుక్రంబయునచంద్రకిరణం. బుతెంతవేరదిరుగునంతదూరంబు

శ్రీయుశ్రీతునిరదనెవిలఘుప్టనలమెతసప్రదీవపంబులునుసప్తసము ద్రంబులునయెప్పనిపవికితివిఆప్తపసము ద్రంబుల పవిమానంబులుసవి

౫

౯౩

భూగోళ
నిరూపణ
ము॥

సేరంబుగా నెరిగి యెరిగి శ్రీపూవులగు మావలయాలు బునతి సూలు కూర్పంబున పైన (శ్రీ) హారి శశిశేఖరంబు బగుల నీలు నేకంబుల నందు నివిపిన మిత్రంబు బగుల గాంబులు సుసూ
ష్యంబు సాష్టాబృంతి యందుం (శ్రీ) ఘ్నంబు బశ్రైనే వాలాదివృని యందు విలు నిల్చుంగా భూనర్ద్వీప వర్షాది విస్తారంబు వినుపింపుమని నను కరొలాగింద్రుండిట్లని యొలుగకు ధ
రణీవల్లభ వినుము (శ్రీ)। హారి మూరాయాగు [illegible] ఫలంగను జులనిధులు నై జరగినవి భూల వర్షమ్ములు। లవయుంగా కొలదివెంపు నలవియొబునా
ద్వీపం॥ [illegible] వెదవ నంత్తైప। మున నను చిత్రగింపి వినుము దివియును। నను [illegible] నవివల శృను ఫలనేకుం। నిం పూగాను శేలకవుల
నే [illegible] ంబు [illegible] భూపద్మంబు నకుల [illegible] శేషంబున లక్ష్యంబు జునంబుల వెడల్పు నంత యని [illegible] కవుల
పు(శ్రీ)ంబు [illegible] వర్ష [illegible] ఫా(శ్రీ) రాహ్ల నవరి పిలు తారాయామంబుగల నవ వర్షంబుల నహివ [illegible] దాగిరులు [illegible] ంగవి [illegible] వర్ణంబ [illegible] యుండు నందు
మ [illegible] వర్షం [illegible] ఫ వర్షంబగు నందుమ [illegible] (శ్రీ) దేశంబున సువర్ణమయంబై॥ కే॥ భూపద్మము నక్కు వే [illegible]॥ దీపింపు మగణాకారము [illegible] తినె వెంపగలమ [illegible]

త్రాప్రక్కులగిరులై కాంచులగఁ ఘూపట్టనుసులరగినాకై నాగప్పంబందనె॥ నె॥ మఱియును దక్షిణంబున నిలత్రుదెలుఁగు క్షేత్రము గు మలంచిదిదనానగిమదనములు। విదితమై
పడియూరుపేల యోజనములు నంతియు లుశుల్రై యతిశయిల్లు। నామిరదవిస్తారమురయువు పడిరెండుపేల యోజనముల పెలుగియుండు। నాగిరికుత్త
రంబందు నీలశ్వేతశృంగవత్పర్వతములు నిం గిముకై యుండు రెండుపేల యోజనముల దనుక। బరపు గలిగి పూర్వపశ్చిమాయతములు। తంబు దక్షిణోత్త
త్తరంబునను విస్తారమగుపమిసులుర వత్సవత్సరకెంత్రాం॥ వ॥ ఇట్లు పూర్వపశ్చిమంబులు లవణాసా గరాంతంబులై యుండు క్షేత్రమా పర్వతంబు
లయుండు నీలశ్వేతశృంగవత్పర్వతంబు బులు నిడివినియుద్ధత్రమంబున దశమాంశన్యూనత్రమ ణాయోజనములుగల విగానుండు। వీని
మధ్యస్థదేశంబున రమ్యకహిరణ్మయకురువర్షంబులనునామంబులుంగల వర్షంబులుండు। వాని విస్తారంబులును నవసహస్రయోజనంబులుంగలిగి
లవణాసముద్రాంతంబులై క్రమంబున నీలాదిపర్వతదీర్ఘపరిమాణంబులనుండు। నిలావృతవర్షంబునకు దక్షిణంబున నిషధహేమకూటహిమవ

ప్రాంశుంబుల రత్నాంశుకను బర్బుతశిఖరంబుల వెలుగొందుకైతవప్రులనుబూని కైళయూతకుంబులాకరుంబన్నగ్రోథంబులనుప్పద్రుమాజలంబులునను (త్రి)వంబునకెలం
డాయుకెకేకాదకకతయోతాఘునారయతంబునకతయోఘనేకటశిరంబునలంగపిగిరయులడుము। ము శిరయునాపర్బతశిఖరంబుల (గ)వంబునంబయోవ ధ్వజ్ర
రసవృష్టిబులంబులంగపిగిశతయోఘున విహారంబులయునేసతోవరంబులుపైబురెల్లు। నందూసుస్న తులగునపరలకుయోగ్రన్వేష్రంబులుప్పి
ఖావంబునేనగులగ। వతిరియునసుడన్నై (త్రి)రధన్నై(త్రా) బుకేనర్వతోభ(ద్ర)ంబులనునావంబులుంగ లదేవోదార్బునంబులుపర్వతశిఖరంబుల
వెలుగొందుచుండునందుదేవతాగణం బులుదెవాంగనలంగూడిగంధర్బులతోసల్లాపంబులుగ నుంగాను చువిహారించుచుందురు॥
మందరపుశ్పతంబుకుదివమావిడిపండ్లవల్లతోడమానకెన్నె। మందరశ్రైలశృంగనునమానముకైనిరిమాదనంజిమాగకంధఫలామృతంబుగలగంబడిజూరి

శృంగవంతంబులను నీలపర్వతంబులును శ్వేతపర్వతంబులు నిడుపున దక్షిణోత్తరంబులు నిషధాలంబుగా నీలాది పర్వతముల కెలన నుండునా
రుల మధ్యమై శ్వేతంబున హరివర్షం। కింపురుష వర్షం। భారతవర్షంబులను నామంబులం గల వర్షంబులుండు। నారాయణావృత వర్షంబు నేకల బద్ధమై యుండునారి
౭౦ నమాల్యవత్పర్వతంబు పూర్వభాగంబు ననగంధమాదనంబులను నీలపర్వతంబులు పూర్వపశ్చిమంబులు నిడుపున। దక్షిణోత్తరంబు బద్ధమైయుంబు
విశాలంబులు నగుమేరు పర్వత నిషధప ర్వతంబులంగడచి పశ్చిమ సహస్రయోజనంబుల విస్తారంబై యుండు। మాల్యవత్పర్వతంబు పశ్చిమ
ముద్రాంతంబులు కేతుమాల వర్షంబు నుగంధమాదన పర్వతంబునకు పూర్వభాగంబున నవలు ద్రాంతంబగు। భద్రాశ్వ వర్షంబును వేరు
పునకంటకాలు సమందర పర్వతంబు దక్షిణంబున మేరుమందర పర్వతంబులను పడమట పార్శ్వంబుల నుత్తరమునంగు ముద్దపర్వతంబుల నను నామంబులం
గలిగియుండు। మేరుకటకంబు నుత్తరంబున సుపార్శ్వ నీలగంబన మ ద్రోణత వేలవిస్తంభంబున కలంబు తుమ్ముల ప్రక్షిప్తంబులనను। జాంబియుండునా చెతు

శ్రీరా

బునదశసహస్రయోజనంబులనిడుపునం దిరయు విస్తారంబునగు మసువర్ణమయంబయిన బ్రహ్మపురంబు దేవరిల్లుచుండు నాపట్టణంబునకు నలుదెస
దిక్కులయందును లోకపాలురపురంబులుండు నక్కడ పరమేష్ఠిపట్టణంబునఁ బాదిమున్న త్రివిక్రమునామములందనెసప్పె। క్ష్వీరవరణాగ్ర నఖాహతి। బరువ॥
దినుద్భవంబైన జుంత బగిసెనసెంద్రాగవఋ్న ఘ్నవరణానఖభక్తంజేసి భేదింపంబడ్డ యుత్పత్తికటాహా వివరంబువలన నంతరిక్షంబు వేశంబుసేయు
చుక్కవాహ్యజులథార త్రిహరిపాదప్ప శేరంబైరయు చుంబుసుదెంవి సకలలోకజనంబులదురి తంబులువాపుమ భగవత్పాదియనుపే
రందెజరిల్లుచు దీర్ఘకాలంబుసప్పగర్ ంబునవిహరింపుము। విష్ణుపదంబుననుత్తానపాదపు త్రుండునప్పంబరమభాగవతుండునయి
రధ్రువుండు తనకులదేవతయొప్పిన త్రిహరి పాదోదకంబు ప్రతిదినంబును భక్తియోగంబున నిమీలితనేత్రుండై యానందబాష్పంబులం దోయాంచి —

మి బారయడెన్నడుగను శ్రీ। లోప్రాష్టాధ బురదకు ందులరధిప ॥ ౧౧ ॥ దేవదానవులును దివ్యముర్త్రీంద్రగంధర్వులాదిగాంగద గిరి యంత్రు। యుంచె యుండు నా గిరీంద్రము
ఉవములనందు। పరాపర్వ మందిఘన విహారవేల ॥ ౧౨ ॥ నరేంద్రా మేరునగేంద్రంబున కలబూర్వభాగంబున బుత్తరదేవకులా ఫంబులు పశ్చిమంబునం బవనపొరి యంత్రు
ఉగను పర్వతంబులు నాలుగు వర్ణిసెదం త్రరంబులు లాంబదాం టలికి నష్టాదశ సహస్రయోజనంబుల నిడుపును। పూర్వపశ్చిమంబులు ద్విసహ
స్రయోజనంబుల వెడల్పునుగల వర్షింబు నైన్న లానంతర వీరంబులు నను నల్తుత్తరంబున శృంగమకరంబు లునను నానావలంబులుంగల దక్షిణోత్తరం
బులందక్షిణంబులు నాలుగు నూరు బిల్వావృత్తి ఫుంబులనష్టాదశ సహస్రయోజనంబుల నిడుపును। దక్షి ణోత్తరంబుల ద్విసహస్రయోజనంబు
లవెడల్పును నగు మనత్రిభరణినునకుం [illegible] గాంబగు మల్షపరిస్రరణాల చందంబున మేరువునకుం బ్రదక్షిణంబు గానష్టనగంబులు నిరిచియుండు మేరు శిఖరం

పగాఘృంన్తైయమలచ్ఛదరంబులనే పెనుసను సెబ్బిలంచ నెగరెయుంపుమమ్మునాడఈకెనధాబ్ద్రిపోగెంబునసనుండులవలంఠలాది పతకెస్రైనపతుష్నే లుసలసాశ్రిహాయిగదశ్ర
పంబిలకెరింరి। తానమలబూరేడు తపశ్శైధిరమాశనాశగంగాబులరంబులస్నైతులగుంతరాలు యమనెనక్షుఘూతాంతు తాపిలరమలగలనేశ్శ్వారలనిరయంరమల్లభక్తిసవిపిరయాలకరహా

ఘఃఆపెత్రేనే రాకవెరాత్రాథిక్ వమత్రివమ
బులరామంమనేమసథకెయుంవుమం॥

౭౭ సంఖ్య

నిపత్తివర్(త్రి)మాశ్నలకుమతోపువలవేల

త్రివనాగకంబుల బహుమానంబునే రాలువెరంగునబహూల
ఉడురులు॥గ॥(అం)పన ంబుస్రైనదివ్యవిమానసంకులం॥
రునగశిఖా(గ)ముననునా(బ)హ్మదేవునిపట్టిగావమునకువ

వసానరయల్క్రంబులాగాడదమజాంటాబులాదు
బాలనవిశాలమెల్లనాడెవవలానగకంబునవి
ల్లెరయంగులజహుచక్ర్కెరవములలసు। వరల

నరతిద్గఘనే(స)వాచకాంబులత్గువంను(బ్ర)వశింవిరమాములు(త్ర)వావామలుల్లసన నరుగలులవణాసనేగరాంతంబులుగనాళ్ల। వెలావలులండలనాళ్లనామవలు లసన।

దేవ్వగన్నవారౌదనపొ[illegible]గిన। వారికెల్లనమృతవారిధియగుచుండు। ఇట్టి శీతయను పేరవిఖ్యాతినొందిన యా[illegible] నదీప్రవాహంబు బ్రహ్మసదన పూర్వద్వా
రంబున వెడలి కేసరాచలయంబుండఁడఁ బ్రపుగంధమాదనాద్రికిం జని తద్భద్రాశ్వవర్షంబు పావనంబు సేయుచు। పూర్వలవణసాగరంబునం బ్రవేశించు। చక్షు
వను పేరఁ దేజరిల్లు దక్షిణప్రవాహంబు పశ్చిమద్వారంబున వెడలి మాల్యవత్పర్వతంబునం బడి కేతుమాల వర్షంబు పవిత్రంబు సేయు
చు పశ్చిమలవణార్ణవంబునం గలయు। భద్రయను పేర వెలుగొందిన యుత్తరప్రవాహంబునం దుత్తర ద్వారంబు వెడలి కుముదనీలశ్వే
తాఖ్యపర్వతశిఖరంబులం గ్రమంబునం బ్రవహించుచు శృంగనగంబునకుం జని మానసోత్తరంబు లగు కురు ఖండములు పవిత్రంబులు సే=
యుచు నుత్తరలవణసాగరంబు జేరు। అలకనందయను ప్రఖ్యాతిగాంచిన నొక్కప్రవాహంబు బ్రహ్మసదన దక్షిణద్వారంబున వెడలి యుత్కృష్టగతి దుర్గివలె

బున్రైనఘాతకరంబులుగడచిపోవలకూటఘా వలకూటనగంబులనత్రిశంబిరయతిశైనగంబునేనగమేన్షేత్రంబగుభారతవర్షంబుపావనంబుసేయుమదన్మో

లవనాంబుధింగలదయునంభగ॥కుబుగతి॥ సేరువాడిగబవ్వితవములకులబులకులయనప్పొన్నిణ్యతీర్థములుములునేల సంఖ్యలుగలవప్పుడంబులా శ్నిష్ఠపమునందుభాగ్యరతవ

షవమూరయుగమగఘామిదనైనవోవనములు యుడివంబుననుండిఘవిరివచ్చినవారుపుణ్యక్షేత్రములులు షలబురంపువసుంధ్రఘూసవిగన్మునదగు

నావవషన్మునుననుండునేపుత్తిపారులు।లయు తసంఖ్యావసురాయుపులయులతవాంగ।తంగబిలులుద్దేవతా సేమూనసూలతులలవడ్డదేహాలద్దేవర్షః

వైహాదిపల॥లత్రమత్రులారత్నులనేఘులద్ది పగవంమరింయునునసుకతసుఖానందంబునవెలాత్రంబు నయునననుంన్యకూవవేసకృవిసూంతులగు

వునననవరసంబునుద్రిపాయుగకాలంబునుంగవిగిప్రవర్తింపుశేయుస్తవషంబులయందునుదేవతాగణంబులుతమక్షేత్రవేషంబులతృప్తపావరంబులునేయు

నస్న బులు తరులయుండలం దిసలయుకులసుమఫలభరితంబులయిన లతాచులలశోభితంబులగు వనంబులుంగల వర్షనిధిగిరి ద్రోణులయందును
ల సెూదిలంబు లగుచాఋహంసకల హంసలుగలసాణి వరంబులయుండునేలు ఇల్లులకలకప్పుట కారండవసారసవినోదంబులంగ
త్రిదశులు తిమనోహరంబులైనా విదంబులయిన కొలంకులయందును దేవాంగనలకా మోహద్రేకజంబులయిన విలాసహాసలీలావి
లోకనంబులందివియు బడిగవల నెూత్స షింగల దేవగణంబులు వివిధ వినోదంబులుంగనిరియు చెప్పివిహారంబులు సలుపుచుందురు ॥కి॥
యూనవవర్షంబులయందు దానాయా గొలుదువచ్చిన నవరతము లాకా సుశ్రీహావులు నే చ్రైసు నంబీదలవి లబ్ధియుండు దగనె ॥ఇలావస
ధణాత్వతవహార్షాధిపతి యెవ్వనె పురహారుండా వర్షమునందు సంఖ్యనెందును సుండవటకునాయంబి రాశాపవన్నంబుల నానవనస్థలముల సందు నెప్పుడు వచ్చినదింతు

పైరాము ంండురావనవమండును బాల్యతిరాముసుతకం బాలేంగనాం పూనసిపూ[illegible] బుద్దెంబుల [illegible] [illegible]
మునజరింపుఘసులు [illegible] [illegible] శిత[illegible]కాశకములు [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible] [illegible] [illegible]
[illegible]

షోత్ర(శ్రీ)పాదకతత్త్వానకేవం(ప్ర)ధానాప్యయునసనూత్రాల్గనలుచేశిరియుచేలబుద్ధి। (శ్రీ)నృశింహుని శ్రీహరిప్రాణాల్చెయెసుతనా। కరుగానెలండుమనచూజ్య(ప్ర)కామ్యులగుచున్।
ఘక్త్రిముక్తులగ్నకొండ్లభూపవర్త్యు॥వే॥వలరియుల్కేలవమాలవష్టంబునందుభగవంతలండు(శ్రీ)దేవికిసంబోషంబు నెసగుటకుసావదేవరులాపంబులననలండులన
వ్యాహోత్పరుషునియు(ష్ట)త్తేఘోం(త్ర)...శంబు శ(బ్ర)హ్మాపతిదువిూతలగురా(త్రి)ధిదేవతలగర్భంబులుసం పత్తురాంతంబుననిభ్రర్తవంబునై(ప)వింము
సాకామద్వైవుండునేబ్ధనేగతివిలాసలీలా వలోకనేసుందరభ్రూమ...ండలసుభగవదనారవిందకాం తులంజొచ్చి(శ్రీ)రమాదేవినింరవియుంచం
ఓరయుభగవత్స్వరూపాకూపినియుగు(శ్రీ)దే విరయు(ప్ర)హ్మాపతిపు(త్రి)కలునుబుత్త్రులునైనరా(త్రి)ంభగన్నం గూఢికామదేవసే(త్రి)పాండకప్రాణాధార
సాదులంబూచింపుమండునేటయు॥కేయు॥వివులమతిచిత్రగింపుము।రవుణిధ్యాంప్రైనవిమలరవ్యకమునువర్షమునెకులనధిదైవతదా॥నమురంగామస్వరూ

పమగుహారిపలవన్నే॥౫॥ అష్టవర్షమునకు నధిపతియగుచున్న। మనుప్యపుత్రపౌత్రమంత్రివరులు। గూడివచ్చి వెళ్ళనకుంభినీధరుల చిత్రౌ। మతుల భక్తియయ
క్రిహోత్రులు కొలువ। ఘ॥౯॥ వ(శ్రీ)కాశ్యే(శ్రీ) ధానమంత్రి(సా)త్ర। ములనుధర్మకర్మములను పో మా। మలులను బనులు బట్టె నెప్పుణ్యాలయి
౯౬ భక్తిమయ। శ్రుతులను బొందువెందురెల విలతోడ॥కే॥ వినుమే విరణ్మయవర్షం॥ బునకుంగూ ర్త్యవేతారమును దాంప్పినయమా। వనజోద
కుడధిదేవత। యనఘుడు పిత్రుపతిమ హోత్మడర్యముడున్నపాం॥కే॥ అవర్షమందున స్మముదా వర్షంబునంబుగూడి హరిచిత్రములుగా।
భావింపసంస్తవంబులు। గావింపుమ గాంతురతని కైవల్యంబునే॥కే॥ అరంయనకసీతాలమ్మణాపరి వృతుడయి వచ్చిరామభద్రుడు గడిమెం॥ బ్ర
రెగనధిదేవతగు కిరశ్రీరుసుమహా వర్షమునకు ఘూపవర్షం॥౯॥ అష్టిరామభద్రునంబునే సుతులడుకిం॥ పురుషగణములు గూడి పూజవేశ। తప్పుకానక ప్రధానమం

త్రిస్రోత్రిపథగమనములను దగను ప్రోక్షితమై యుండు ॥ సీ ॥ భారత వర్షాధిపతి యైన బదరికాశ్రమమున నున్న నారాయణుం డుండు । మహానాదయామ మహాత్మ్యంబి నారదాదులు భా
రతవర్షంబు ప్రజల క్షేమము । వారలకు కథేరియు పోషితమై యుండు వైష్ణవ సాంఖ్య యోగంబును పదేశించు విత వృత్తి । నంది యుండరు నను గృహాశ్రమ్యులయి యుపట్టి నారాయణు
లాడే వృనారాధనంబు । ఖేశి యాత్మజాలజ్జి ంచిం చితప్పు కొరశకములలయిన మంత్ర సంస్తవములు । బూజు చేసి వను త్రిబాంధువమే నుండు దా ।
రవలవయిన భత్తిదమాది నంబులు ॥ కే ॥ భారత వర్షమునందు ల । సారాంశమయినైన పుణ్య శైలంబులు గం । భీ రత్న వాహాములు గల । వారయనైరింతు
వానినవనిసాధా ॥ వ ॥ వుల యపర్వతములను మంగళప్రస్థమును వెల్లనాకంబును త్రికూటంబును । బుష భపర్వతంబును । కూటకమును । కొల్లమ
నుసహ్యపర్వతంబును । వేదగిరియును । ఋష్యమూకపర్వతంబును శ్రీశైలంబును । వేంకటాద్రియును మహేంద్రంబును । వారిధరంబును । వింధ్యపర్వతంబు

ను। మ క్త్రిమ ప్ప శ్చపటంబు నూ। బుట్ర్గెగిరి రాయలు కూ। షాదిరాయా త్రింబునను। త్రిశాపశ్చతంబునను। చిత్రకూటంబు నూ। గోవర్ధనా త్రిరాయలు నను। శ్రీవటకంబునను। కలకుం
ఘంబునను। శేషగిరి రాయలు ను। కాకమ ఖంబు నను। ఇంద్రకీలంబునను। రామగిరి రాయలు నాదిగాగల పుణ్య పర్వతంబుల నేకంబులుగల వు। అష్టకులాద్రికలయునవం
త్రిపుర రాయలు। రా ప్రసన్నిరాయలు। అన వను ద రాయలు। కృత మాల రాయలు। వైశ్వారి రాయలు। కావేరి రాయలు। వే ణి రాయలు। ప రాయలు పినాకిని రాయలు। పయోధి రాయలు। న
౯౨ ర్మదా నదీ రాయలు। భద్ర రాయలు। కృష్ణ రాయలు। భీమరథి రాయలు। గోదావరి రాయలు। నిర్వింధ్య రాయలు। పంపా సైన్య రాయలు। తాపి రాయలు। కేవాశది రాయలు। శోణా న
ది రాయలు। సువర్ణ రాయలు। చర్మణ్వతి రాయలు। వేదవతి రాయలు। బలు పిశాక రాయలు। త్రిసమ రాయలు। కౌశిక రాయలు। మహానది రాయలు। యమునా రాయలు। గం
గా తీరి రాయలు। పుష్ప శర్మ తి రాయలు। గోమతి రాయలు। సరయు పు నూ। భాగవతి రాయలు। సూర్యతమ రాయలు। శతద్రు నూ। వంత్ర భాగ రాయలు। వితస్త రాయలు। అసిక్నీ రాయలు। విపాశ రాయలు। అనునా

మహానదులు గలవు। సింధువు। శోణాయను నందంబులును। యిప్పి మహాపుణ్య వాహంబుల భారతవర్షంబునం గలవందు సుస్నాతులయినవా
నవ్యులు ముక్తిఁ బొందుదురు। మరియు భారతవర్షంబునఁ బుట్టినపురుషులు శుక్ల లోహిత కృష్ణవర్ణరూపంబులగు త్రివిధకర్మంబులం జేసి త్రేతం
బులగు దేవమనుష్యనరకగతులను త్రివి ధగతులం బొందుదురు। వినుము యోగదృష్టాదిశూ న్యుండును। అవాఙ్మనసగోచరుండును
ను। అనాధారుండును నగు శ్రీవాసుదేవ మూర్తియందు జిత్తంబుల నిలుకడ భక్తియోగంబున నారాధించెడు మహాత్ముల విద్యాగ్రం
థిచ్ఛేదనంబుగా విందుము తంజేశ్చిత రేమ భాగవతశాస్త్రములు పుండెడు సుత్తమగతిని బొందుదురు రుగావున భారతవర్షంబు మిగుల సత్త
మైన మహాపురుషులు నిల్లసుత్తియుండ ండుదురు॥ భారతవర్షజంతువుల భాగ్యము చేవనిచెప్పవచ్చునే। భారతవర్షంబందు పాతివల్లభఖు

ఉష్ణము ప్రవహించుచుండెను। ధీరత తగోడ ఉష్ణవములపు దేశముసేయుచు జాత్రికే యుము। నాన్నిరయ బాంధవాన్విత గృతాదుల్ లజ్జేయుచు నరడలకెంత యుయునే॥ క॥ తన్నే ఝన్మ
వనీవులనుం॥ గానెయాడేడువారికెల్లగోటి నవంతనే। దనియుగనెనగుచు మోప్తు। బాలయులవు గృహజేయుగృహస్థు డవనీనాథా॥ యుష్మద్భారతవర్షంబులనండుల
జనంబులకలనెట్టియునసాధ్యంబునేడు। నారాయణస్మరణాసకలదురితంబులనడంచు। దనమస్మర ణారవిహతంబులయునయ జన్నతప్రాదాన
౬౩ దులుడురితంబులనడంచవేవు। బ్రహ్మ కల్పితంబుం బ్రతికెడి నితరస్థానంబునం బునర్జ న్మకయంబునఖీతి జగము నుండుటకన్న
భారతవర్షంబునందుజన్మింపరా ః త్రంబు మనంబున నసంగపరిత్యాగంబు చేసిన పురుష త్రయ్యనకు శ్రీమన్నారాయణపదప్రాప్తి యు
తేసులభంబునసంభవించవలగావునననుష్టియుత్తమమగు నీభారతవర్షంబె నెరుమంటుదురు। మరియు నైక్క డప్రైకలంత్ర్ నికథావాసనకేకలండదు। నేదేశంబునస

పల్గురులు లాగు పరమేశ్వరా నవతులు లేకుండుడు। శేషాచలని రమణ్ణేశ్వరుని మహిమ తత్వంబులు లేకనుండున దేవేంద్రలోకంబైన నుండదు గదు। బ్రహ్మ నాను
హృన శ్రీకృష్ణ కలాపంబు చేతమ నుత్పాద లాతింబాంది పాపంబున మహత్త్వంబాందకుండె నేని మహాగంబుల మాడ్డి నతండు దనకుండా నె బంధనంబు నెలందుల బారెతవస్తం
బునందుం శ్రీ బుల చేత శ్రీ దద్ధి రాయు క్రంబు గానను ప్తింపంబడ్డ రాయ జన్మంబులందు పెల్పంబడ్డ పావి స్సులను పెకల్ల నామంబులంబులండు శ్రీ కా
ప్లుండంబి తన మీద ఖక్తి రాయధికంబుగా శైరాయు శ్రేయట్టి మార తపహంబునందలి ద్విజుల మీదంగ రుణించి నకట శ్వరుండిహాపర సౌఖ్యంబుల
నెంసగువ మండు। జంబూద్వీపంబున న గరాత్మజుల శ్వేమెద్దా శ్చంబు। నవ్విప్పింపంబులు ఖాఖ నెనంబునే యుటంబ్దతె నిసర్వ్ణా శ్రీ ద్దివం శ్రీ
మల్ల శ్రీ వతర నేరము నాకా మండే హారులు మజ్జున్నా సింహాచలంకరమును నేని విలవిరాయుప ద్వీపంబులుంగవి గెన్నెలల శ్మే యాఘంబున ములులు లవహా క్షిపరివృ

౨౨
పావు

తమగుమల జంబూద్వీపమతిశయిల్లు। వినుమ రెండు లక్షలు విస్తృతమేగను లక్షద్వీప మిక్షురసాబ్ధిచేత। సావృతమైయుండు నాయొక్క వముగనందు ప్లక్షం
బుపత్రంబు విదితముగను। తనరు నాద్వీపంబు తనరు నామము విామ వే మిగుల లక్షంబన, శ్రీ ంపిర ద్వీనా। నందుల సంవరింమన పట్టి వారలకన్న
దేవ్యడమరుల నాదిదేవత యుగ। నందులలో నసాప్తియు వ్రేత సుతుడగు। నిక్కజి హాళ్షీడను వనుమవిాేవ: రుండు। వణన రెంద్రియాయుష్య జిం హార్టిం
డాప్లక్షద్వీపంబు నేడు వర్షంబులుగ విభజింపియుండు నా వర్ష ధారులు గాను ండుడన ప్రభువలగు నివ। యశస్సు। శత్రు సాంతయుక్తమ। అభయా।
అవృతులలి యెడు నేడుగుర నేడు వర్షంబులకధిపతులలంగా విం వియుక్తజిం హాళ్ఠిండుడ పంబుల నేరుం బని యా। నా వర్షంబుల యందు నవు
శికూరట। వజ్రకూట। ఇంద్రసేన। జ్యోతిష్మతి। ధూమ్రవర్ణాని విారంణ్యద్రీవ। వేల్గుమాలల ననునామంబులుంగల సప్తకులపర్వతంబులును। అరుణ నాయుస్వమ నిరియు। ఆంగీ

రసయములు। సావిత్రియులు। సుప్రభాతయులు। బులు తంభరయులు। సత్వంభరయులనన సప్తమహానదులును। నానదులయందు సన్నిహితులగు మంగతపాపన్నైన హంస
పతంగోద్భవయునసత్వాంగులనునామం బులుంగలవాతలశృంగాలుంగవినింతలుండులరందు పురుషులు సహస్రవత్సరజీవులును।
దేవతాసేవులును దృష్టిమాత్రంబున నైమిశ్వదాదిరవిశంబగున పత్యోత్తమదేనంబుగలవా రగుమవేదత్రయాత్మకులందును సుపర్ణ
పాపేరక్షాత్తుండగునే = = భగవత్స్వరూ పిరాగుసూర్యుని వేదత్రయవయునే వింపుదురు। ప్లక్ష ద్వీపంబాదిగా విశాదయుద్వీపంబుం వకవుం
దవిపురుషులకు నారాయుతిత్రియుపము ద్వీపంబులును దేవతలంబులును తోడనైనియుంపు మండుపకు। ప్లక్షద్వీపములు శ్లిగునిత్యంల
చేసే। రసాక్షిసుటష్రావిలస్నిజ్ఞాన। నిద్వేశరశాల దర్భగులనాం। బహ్మ్రయవలు। శాల్మలినామహాద్వీపమిలనిలిసిన అందు శాల్మలివృక్షంబులనన్నయాయముంశ్లైతేబులిల్లు। నాప్ప

౧౦౦ ధృతరాష్ట్రుంబు నకుల సహదేవ భాగంబున బలభద్ర రాష్ట్రులు గానుండుట గరుత్మంతుడు నిలవడగా వసియుంచు నారా... స్తోత్రంబు సరసాభిషేకంబు వారల్క దీవ్యవంబు నవిలసిల్లు।
సాక్షి పవవతి యాజ్ఞసేని యు ద్రోణా శ్వత్థామ ఋషులు రడగల యు బిక్కంబు వనము వచ్చెన వృత్తులు నగుసు యోవసానావమునదీరము గాక దేవ బహార్ పౌరి బహార్ అశ్వత్థామయును
లను వారిపైరానవర్షంబులక్కై పకరవి యూవేష్టంబు లయురదాడపైరగుమారులు నభిషిక్తులం జేసి నావష్టవము లయుండు మణి దేస కేత
తృంగవాము దేవకులముల వములు కుండద ప్రష్ట వర్ష కృతకృత్యులను బక్షి తసప్రకంబు నగు। అనుమతియు గాసివారి యయు సరక్కతియు కుమారుల అ
బుధిసంపదారాకరయున నస్వనవము పాసదు లు కృతత్రధరవి థావ ధరవ సుంథర ఇత్యాధర సంక్షిల గునావ షట్పురుషులు। భగవన్నంరూపుండును
వేదవనయుండును అత్మపరాపియులు నగు సోమునివేదమంత్రంబులచే సారాధింపుదురు। ఆశ్వీపంబులయందు ... యుపరిమితయోజన విస్తృతములయినను

రానముద్రము వేనాపృతప్పె తేజురిల్లు సంపత్తి శోభఘోరానాదయూ స్తంభగోవ్యాధికె బుట్టుగా నుండు కుకున ద్వీపము శ్వివిరాద్భు వాసంప్పె తాప్పివతులు లక్ష్మ్రంగారాజు
సంబులను విస్తరించెప్పెన్నులు ప్రమిగులు। నందు గుత్తస్తంభము నిస్సంబు దేవతా కల్పితంబైన ప్పెకాం తి నేత। దిక్కులు వెలిగింపు ద్వీపంబునకు
దనశేకనుస త్వి తెర్పింపప్పెయు। నట్టి దీవి కి ఉండి పతియుగు ప్రియ ప్రతాత్మజులుండు విశారెణ్నరేత స్సనంగ। దనరు భూపతి దనసత నామ
ము లనువర్షములు నేసన త్వంత హాద్మ మునేసను। ఇప్పు విశారణ్నరేత స్సువసుతాన ధ్రువకు వి। నాభిగుప్త సత్య ప్రతవి ప్రాయు దేవుల
సునామంబులుగ లప్పు పుల నామంబు లప్పువర్షంబులంగా విండ్యియాకు మూరులనందు ని విపి। తానుదపంబులనకుండు నెరాలు। నా
మహంబునందు బిపువతులు క్రేంగకపిలవి త్రికూట దేవానీక త్రిధ్వర్గో మద్రి కొలుల నను నామంబులంగల స ప్తగిరులును రసకుల్యాయు మధు కుల్యాయు

౧౦౩

త్రింబుల దాయందము వేలరుల ద్రుపదాత్మజాంబులనె దయులనెంతము నాపుష్పరథస్పందనాదియగుగవదిదివెనెత్తురంచు రవలను కథా తకనావలంభితులు పుష్పుల నిరులపుర

వర్షిత్ప్రదాయంబు నెండల నెవ్విషిశస్త్రలంజైని
పరదాయావేషించె। బునెనెఘటులనెంచెవెంచెరిం
గ్గఘవినుభ్రా। ప్తరథవిరథుల పవేరులవాతులజ్జ
బుచతుప్పిష్టిదర్శనదాయాబునవిస్తారం

తానుపూర్వ్వజులునేనినెవెరంగెనెఘగవత్రివమర్శిలురథగుకమ
ముష్కరులులుపదార్మ। ననునిదగనవర్గనారంగాథనేనెయుడు
గాలికేపరగగభేదముల నేకనలు। నరననతనములలగూడులంతన
వైనను ఛర్దిదకనపుత్రిపులద్రితంబగుమండలు। నవ్వలలూకా

కపంబునేకలింజూతిలియునంపునకెనమునప్టె
రవలఝుట్టితాట్ఫలకృమునననుకధరణీ[illegible]ప
కలఝునెంబుపాటవలదిదయునాపుష్కరద్వీపం
బుకె[illegible]తంబుండులు। వులదద్దిదకనవుత్రి

కాఘాకెపర్వతంబులనేటులమరెండులనేత్తుదాయాబునె విస్తారంబైనెదివినెఘటనమెదపనెసెంతరనమునెంబైదెవతానాసయోగ్యంబుగానులండుల। నాభూతావిలంజైరినవ

దాళకీతి బు మరల బూండవ శశకృంబు గానుండు। నట విహారదత్త లోకాలోక పర్వతంబెది పిదికోట్ల యోజన ఖండంబులు సువర్ణమయి యను సంపత్పరిదీప్త నాంతంబుల
గు బిబ్ర విరళాంబుల మధ్యంబున నుండు యంబే నైల్లో లోకాలోక పర్వతంబు నడిగి యరుండు। యంబాణే తో ఋగ్యజుస్సామ విప్రులంబగు భూమండల వ్యాసంబున కరు ‑
దుశి యోంచే ప్రమాణంబుగల లోకాలోక పర్వతంబు విలాదన ఖిలబు బుగద్దిరువగు బ్రహ్మచేత వ రుదికేశల యంలంధ్యబులు సూర్యచంద్ర
దహానున ప్రపరాజిత సంజ్ఞలంగలది గ్గజంబులు నాలుగును లోకరక్షణార్థంబు నిర్మితంబై యుండును ౧ అంతట శ్రీమన్నది విష్ణుతేజు వైత
సరిస యాదేవబృందశేఖర న్యాపిత్రపు బ్రహ్మ స్వార్థ। మెరి భగవంతుడు నగు నాదిదేవుండు సైన బుగద్దె రుండ మొప్పుచుండు। సరిశేసి ధత్తైరి బ్రాహ్మణ వై
రాగాద్ధులయునే విఘాతాలనల రెయోక్ష। అమ్మట్టి పృష్ఠేసుడాదిగా నైలున ...రి పూర్వ దల ల లోకూడి బ్రహ్మ కల్పావలయునే। నిజువవారా యను దాంద ... ప్ర)న

ఉత్పాదగు మేనా పర్వతంబు పైన మలి ... రత్నాధారంబు గల్గు పర్వతత్త్వము ... డు। యామ గనేరా యామ విరమితు హ్రేయమె పైమందుల॥వ॥యు ఉల్లవి విధము ౦ (త్ర)
౧౦౪ గుప నాథ౯ం బానగా (త్రం) బు నను స్తభగ
ఉంబున కు సూర్యుండు మధ్యాహ్నం
నండ కేటా హాం బుండు నట్టి సూర్యుని
గుడిత్రి పృనాగు స్మలతాది పర్వత జీవుల
వంతు నిడవ లోకాలోక పర్వతంబున నవ్వల నిల్వు నెరుల
హైయుండు। నా సూర్యునకు సుషయా పర్వంబు అయుండు నీ
చైత నాకా శభి స్పర్గా పవగ౯ంబు లును నరకంబు లును నీ॥
కును సూర్యుండాత్మ యగు మేను ండు॥క॥కరవము నూరాగం
కేలు సంచరించు నశక్యం బైయుంటి (ఘ) వస్త్రం
ఉపవ దేను కోట్లయా జూనప రెవగా నం బున
గా౯యుం పంబడు। దేవ తిర్యక్ మనుష్యనా
బున శ్రీ। ధర లోకమండల పృసన్ని ధానం బెట్లన్న
కువరె యామ తుంగ జాబ్బిత్రి। మరి జాప్పేవ వినుము దిక్ప్రమాణం బెట్లనె॥శ్రీ॥క వద్పుల జూడ మధ్యగతుడై నే సూర్యుండు। ఖవితలెవ్వరు యామ తుంబు పైత్త। మఱాడు లోకము

రసమ్మవం విశపింపంగ। శ్రీశైలంబిశైలంబ శ్రీరామ ... ముయుమ్ల ఖా ... రుండు ఉత్తరారామాయణాదక్షిణారయునవిషుప్రలసు। నామంబులురగలమూంధ్ర
శ్రీ సమూనగపులగాతాపూనావతోహాగా ... నభులయుంపద్దదీపుర్(శ్రీ) ట సమానంబులుగా శ్రీరాయుచుండు ॥ గీ ॥ మేషపులలరయుండు మి పతిరుండ పెనారా
పులంఘుదిరుగుసమవిచారనలుసు। బర గగపృషఖాదిపంచమాసములనెల। కొక్కేగడియదక్షిణారు చు ॥ గీ ॥ మింవెపృశ్చికాదిపంచమాసముల
నెల। కొక్కేగడియరాత్రికైనరుమ। దివము లుండునెల్లదిగజ్ఞారునొ। క్కొక్కే। గడియనెలక్కుడ(శ్రీ)కారవము నసు ॥ మేషమరియునివ్విధంబునదివసంబు:
ఉత్తరాయణదక్షిణాయనములవృద్ధి క్షయంబులసెంద నెక్కయు పారా(శ్రీ)ంబునేకెకపంచాశ దుత్తరనచకాటరయాఖసంబులవశివరా
ణంబుగలమానసెత్రరపక్షితంబునేసహ్యారధంబుదిరుగుచుండు। నామానసోత్తరపర్వతంబునంఘదూపునదేవతానియముమునిం(శ్రీ)పురంబును। సిక్కోం

బున సంయమని యను యమనగరంబునకు। పశ్చిమంబున నిమ్లోచని యను వరుణాపట్టణంబునకు। ఉత్తరంబున విభావరి యను సోమునిపట్టణంబునకును।
తేజోవిశిష్టమండు। ఆ పట్టణంబులు పరమం డు నత యమధర్మాపశ్నేస్త్రము యనిశేథంబులనియెడు కా లభేదంబులను। ఘూతప్రవృత్తి నివృత్తి విల
త్రంబనిత్యములు కులకులంబులుతోల్లవం డుచుస్సంజ్ఞపై ఇంద్రనగరంబునకుండి గమించునది = యూడిగాబడి యేలనగజరాయలలోనె కండు
౧౦౧ గోత్రమేగుప్పదియేడులక్ష్మలడబ్బడి డువేల యోజనంబులు నడుచు। నివ్విధంబున నింద్రియ మువరుణాపురంబులలమీద జలంధ్రుడి
ఉత్తరసమితోంబులు గూడి సంచరించును। పరిస్త్రండంచుల కాలుకవ్వులను వమాడులతాలలుంగవిగి సంవేప్తరాత్మకంబై యేకచక్రంబైన సూర్యుని రథంబు వచుహ

ప్రసాదింబు ననస్థిరతాధికేశవ పూరింతశలభరాయా బున్నెన్నుములు సంచరింపు॥ శ్రీ॥ ఇనురథంబునను న్నెంయు రుసెన్కె టతియులు మేరు శ్రీ
ఖండంబు నంఘను జైరయుండు గాను నర జా॥ శ్రీమేరునూన భోత్త్రర పర్వతంబందు లడిసిగెలు నా రధంబు। నిరుసునను స్రెండోరు సులుడగు లంగబు
సనపాకంబు ల బద్ధము గు మువ్వు నమండ లంబు నంఘట లనంటరియుం డుగా సంచరింపు మునుండు సంతతంబు। నట్టియరధంబు ను బడిదియా
రులఘు। లండు నంటతినకాడియు నన్నిరా॥ బు। నములఘ్ని సెత్త్రర వెల్లతు రంగములుగంధా।రములుడగులు ము వెలుగా ండురవుగా లగడు॥ శ్రీరధంబు
నకుగా యుత్రిఖంఢం బాడిగా నప్రచ్ఛందంబం లు నక్షంబుప్పై సంచరింపు। భాస్కరుం నకును నత్రి భాగంబు ననరుగాలం డనిరయు త్రుండ్రైరధంబు గడుపు వ్రుకులం క్షు।నం

౧౦౩

వటనన వపులు డులు త్రానె పొడా త్రజ్ఞుడు ధారుణ్నెడుస్త్రైన యూథ్యపుని వుహా ప్తవెల్ల! దెవి నిశ్చ వనేకింపట బ్రహ్మాకలన లవి గొదునె నెరింగిన యలంత యుష
కుపెలుకన్న! తెరి యుబరికితి (త్రి) వన్మర వలచి కొనువెలు! బరితశిప్రద్రొత (త్రి) పరిశేస్నరెం (ద్రా)॥ వరియుణా ధృవుండు నిమిష వుర (త్రిం)
త్రైడరేకేసంచరింపు జ్యోతి (ర్త్రి) హాన తు (త్రిం) బులు కలనిశ్చరు నిశ్చెత థాన్య (త్రి) వునాం బున బ శువులక్రయెపర్శ వినవేంధి స్త్రంభవులు
తెరంగున వెటగాగ క్లింపంబడి (ప్రి) కాశింపు వుండు గగనంబు నందు వెల్గుంబు లును! శ్చిసాది పత్సులును వాయు వశంబు
నంగవర్సాధుశ్రైవెరించు తెరంగు న జ్యోతిర్గణంబులు ను (బ్ర) కృతి పురుషయెగ గ్ర వితాశుశ్రైకవర్నివిత్రగ తేంగనినివ
బుంకరంబడుదురు॥ కేళి ప్రథుగ జ్యోతిర్గణవు ... నందరి కాశిం ... శ్చ వూరవుండులనుండు! గాండరుదరు వుగజ్జూలుచు! సుందురు యొలరింతు వినువు

...వరిత్రా॥ ...లు త్రింశ్లైవట్ల వేరెళ్ల॥ సలవి తమ గుశ్రింశ్శవతారవత్రి యునందునే॥ దలకొని ప్రాచ్యాగ్రంబున॥ నిరిబిధ్రువుండుండునే ప్రాడులనిత్తుల వెరితు॥

...యునాశ్రింశ్శవతారవత్రిహ్మ్యంబు
త్రిదేశంబున బును పిసత్రకంబునను॥ దక్షి
ణాయనశ్రత్రింబులును॥ పూర్వవరాగక
ష్టినాయనంబును ఆర్ద్రాశ్లేషలును ద

బునే త్రిజూపతింతును అశ్వినీం భధవలు॥ లును॥ పు
ణార్వసుండేదిభూత నక్షీరంబున కును దగయలనన హ
ంబున దేవమార్గంబును॥ నాకాశగంగయలను త్రరభా
ద్రిణావామపాదంబుల ... నఖిజిదుత్తరాషాఢలును ద

వలాలంబున ధాత విధాతలును॥ గ...
ర్మంబులును॥ దక్షిణపార్శ్వంబున దక్షి
గంబున బున శ్వసు పుష్యంబులును ద
క్షిణావామనాసారంధ్రంబుల త్రిశ... ణాప్ర

ర్వాషాఢలును దక్షిణావామ... వనంబుల ధనిష్ఠా మూలలును దక్షిణావామకర్ణంబుల వుబాడి నేత్రంబులును వామపార్శ్వంబున దక్షిణాంగు...

నంబులను। దక్షిణాపాంశ్వనంబున నగ్రుత్తికాదినక్షత్రయంబులను నుత్తరాం యమళాంబులను। వామదక్షిణస్కంధంబు
లనతక్షేమ జ్యేష్ఠులను। ఉత్తరహాను షునన గస్త్యుండును। నపరహాను వృనయమలుండు ను। ముఖబింబున నంగారకుండును।
గుహ్యాంబున శనైశ్చరుండును। వేలు క్రంబున బృహస్పతియును। వక్షంబున నాదిత్యుండు ను। సౌఖ్యని శుక్రుండును। జిత్రంబున
౧౧౦ ...ండ్ఘుండును। ...నంబుల నద్భినను లును। బ్రాణాపానంబుల బంధులుండును। సర్వాంగం బులను శనికేతుగ్రహంబులును తామం
...దారలు సున్నుండును నడిసఖి దేవతా మయంబయిన పుండరీకాక్షుని దివ్యదేహంబుధ్యా నింగానైరుంగులము॥ని॥యుట్టి దివ్యన
...రవాడు ప్రళ్ళినంబుండు సంధ్యాకాల మతిభక్తి। మనవలందక్కని పిలిచే యేమరకవిళ్ళి ప్రయత్నంబున నియతుండై తపంబున్ధై। పోనిజ్రతంబును

బుద్ధినిధిం బ్రహ్మగతి సంస్తవంబు దానెంతప్రాప్తు। బుధి యుచింపకేడు త్రిశాస్త్రములను మునీంద్రులె వృషములను బూర్వపు త్రిరూపములనవెలుగులు। విభ్రలశింశలు మూరవిత్తు
హాంబుజకులవందనవులు వందనంబులను శ్రీనివాసి। సనత్కృతింపనే పేర్లాసకలార్థనిధులు। బాంధు దిగాదము త్రిజగంధులనధిప॥ కు॥ ఇనవలం డలధబులనకు
శ్రీంధనుదక్ష సాహా శ్రీరామా బుసనంబుల స్వభావనిమంగలంబు శ్రీహావిష్ణు। ఘనతనువపు సత్వ మూరగతి సుండుల నవాం॥ కు॥ అను రాధ
ముడగుల రాహుము। విసరు హాసంభవు నివరములు పెంపు నెంతనే। పసయుగులు మరళ్ళంబున నసమానంబయున శ్రీహావిహారివము బాంధ
శైనే॥ సి॥ బునాధరా వాలపు బుష్మకవమునిం బులలు వినబింతులు వయుందర విస్తరించి। యులయలు తరాలా బున విస్తారాత్రవలం డలచయు భిషఘుహా
శ్రీవిశాల వంశ మండల వయు బిక్షకాలంబు లను శ్రీరామావతన సహా శ్రీ విశాలశైల్య విపాదనావాలగప్పుల। నదిబుహావి యుపరాగవలనుమునలబలులక్కెడుల కెళ్ళవాం

౧౦౧

శృత వింధయము విచిత్ర వింధయము దేవగర్భరము। పుష్పితవృత్తయము మంజుమాలయయును నసుమప్రమము హాసనములునెల। ఆనదేజులంబులు నసుగృహమువు జ్ఞనలగుము।
భగవంతుండగు రాము జన్మపురుషు నికెల వలకోవిద అభియయు కృత్తలనలగు లమలు లుగలవేషు పుష్పషుర్ లారాధింపు మండురంల॥ సా॥ అకునశ్లోపం
బలనరికట్టుకానిరాలుండనైనిమిదిలక్ష్య లఘునవృత్తాష్ట్రి। రామాపృతసాగరంబవ్వలసాధశేలక్ష్య రామాజ్ఞనముల్లిలితవసుగుము। నుండునిగ్రాం
వశ్లోపము శ్లేశయుందు మధ్యస్థదేశ ంబలననట్టిదివి। పేరుగాదనపేరవెడ్డగా జేశినస్త్రోంవా త్రిగలదానగంబుమలస్న। పన్యుఖుండు
దివ్యశరవములనఘునని తంబంబుడూర శైరిము బాల దెవ్లి। గరిమడడెప్పమండులవరు గాఁుండురద్రై ంప।నందుమిగులభయము సేంతకుండె॥
నవేంద్రా రామాత్రోం చశ్లోపప తిరుగు పుష్పలెపుష్టింపుడనకెలమారల భేరంగల రామామోదల బుధవహవెలఘు ॥ పుష్పసుధామబులు పెజ్జిలోవాతాగాఁ

వేన స్త్రీ పులి నుచు వహించెను ల నక్షత్రేశ్వరులు లంకా ద్విపరవస్తుకల్పి నాగుల నారాయణ క్షేత్రం ద్వైన (శ్రీ) పాదిచరణా ప్రాపించి దంబులున్నే వించెపుచుందపెంబున నలంకరిత నీరాజ।

గాపహాంబులు లరాయందుల కుష్ఠవధర్మ వరాన
రాకు అమృతాఘు రాయ। అర్పనరాయు తీర్థ
బులనుభవించె పుగురులు బుభవ (శ్రీ)ది
లులగ ది గిరాయులం డులు ॥ ఞగ చేశ దినను

భూమున భగవత్పార్ నాభ నందన నందన సర్వ లోభ (ద్ర)ము
వత్తిరాలు ప్లుత రసాపరాముప విత్రవతి రాయు కుష్ణరాయున
నాకదేవక సంఘ్నలంగవిగి వరుణదేవునిసుదరాం ప్రలు
ము (త్రా)ంచ క్లిపము నేలుత్పత్తి రాయుం డుపాదకలప్తం తెరా

లనునపృత్నీ వరాపర్వతంబులులునయు। అవ
నునపృనదుల రాయుం దులనుల బివి (త్రో)దకం
లంబూబులంవు చున్న। వాతుల్ర్వ నాంబు
బునవులు। విస్తార వెపా లవెల్లి రాయురదు

నసుశాకద్వీపమంచులు (త్రో)వానెనొలుండు। దం జివెప్పవుపదివేలు ఒక్కటి రాయం ఋనములవిస్తారవెప్ప రాయువు ది రాయుండు। నందున శాక వృక్షో మోదవరా తీర్పుమునను

౨౦౯

సుగంధంబున వెనగజ్జెశి। రుంతడనే పెరదివిశె భావ్యతమువరి। క్రైశి రయుండధిన మిగులఁ(బ్ర)శిక్షితెనై। నందులమేధాతిధి రయుగతుఁ రయుగులవెలసుండె। దవిని వేదులకు తన

దంశతనులజూవివశివరి రయునా(శ్రీ)రయు
వి(శ్రు)రథ। బహురూపి। విశ్వేవారులనుసం
వనంబునకుంజని రాను। నానాశశ్రీపంబు
లుపులును। అనఘ ఆయుర్దా ఉపరాయస్పష్టి

(శ్రీ)తపుత్రుండగుచునమేధాతిధితనపుత్రులుపేరంగలపులోజు
జ్జులరగలనప్తివపన్నంబులరయుండు। వారలకులబద్ధంబు
నందుస్త్రీశాంతిలరలత్పరగ బలభద్రనతకేసరసహస్ర(స్ర)
జ్ఞహరాజిత్యుండవనదిసహా(క్ర)స్పతి నిజుధృతిరయులనసుసప్త

నా। వత నొరజ్జువ। వే పవమానా। ధూమ్రా(క్ష)క।
గపుత్రి(శ్రీ)హారిపాదసేవసేరయుచెలదప్రా
తోదేవపాలమహాసేనసవలులనుర్సవలాగ్ని
నదులును ఆసప్తబలలంబులుపరయూగిం

చనెలెబుతేరలు(ప్రా)కారరూపాంబు కేశివిద్భరజుస్వరాగుణాంబులంగల్గిశిరమునమూర్ధినిహారయ్యు శరాపరంబ్రైన భగవంతుని సేవించెను। బుధత(త్రి)త సత్య(వ్ర)తదాన(వ)

ఉసుస్థితనాథులంబులు లోకులనాతులవేగినులతెను ంపవిగ్రోయుండుటు॥ నేను॥ ఉత్పత్తి నాశకస్థూపవతులికుత్పత్తి తత్త్వమూలంబునకధిగమముత్తంబువెలుగను। నందలి[illegible] బరిపు
[illegible] ప్రస్తుత బులజుటుట ప్రపటిలఘుగా విశాల। వతిష్మపాణవిఘాతంబదయుతల ౕ ంచనషిత్రవేడు లగగ్గికవలలగఘుగ్ధనకులనాస। నంబిగలు
పరికేరుఘాంబులుంఢునాక్షిణితమ॥ధ్వం బలనసెల్లెనెలక్షవహనసౌత్ర। ఠంబనంగబహుతంబులుండు ఢనకుబలా। రావిపరిమలుల నలుండలిఘటి
వహాగి। వలులతనలకెంటుబిక్షిణిలక్షిణిహుత్తా ద। నగనవలనెం[illegible]గకుగనౌలుండులు॥ ఇష్టదనకులొూప విడెలుపవిరెంటుకివమర్పదాచెలంబు
నలుంబోవిరియుత్నే। వహాసౌసౌత్తరకత్స్యలం బయిలుతరలాఘునవిషత్రరంబులనలు। నంతింతలరకౌక్షత్ర ంబులనలుంగవిరియలుండులనాంగంబులన
కులకులదెక్కలరవలుంఢులనలనాలుగులనెకపాలూరఫురంబులురిడులు। నావానసౌత్తరపుత్తంబులుపుండసలాత్ర కథవ(త్ర)ంబలగం పుష్పరాత్మకంబు త్రైలా[illegible]రా

౧౦౮

గుప్తపట్టమహా(శ్రీ)కరేఖంబులంగలరాయలువదివేలవారలఖురల్యాఖ్యులగలబలువిరులులుసూర్యప్రణీవుమండపటసామనసూత్రంబులలఘుతిరుయిరపమల్లిరాయసన్న

కన్నెలనులుసుగంధపుష్పవిత్తరకెంపులురు
బడిరాయుక్కెలతురారాజునంబులప
బడిరాజునవలులుసంవత్సరంపులకు
కనుబరితిక్కకెంపుండిడెక్కనేరాయుకేః

షనాగాపుష్కరస్ఫటతంగాడులుతోనేలనెలవర్తులాస(శ్రీ)
శమానాంబులగలఘూమండలంబు●కందారకప్ప
నైకరయహారా(త్రిం)జునంరెదెయాఘామండలమంత
షులనివరపేరుళ్ళుత్ప్రలకలునెలనర(ప్రే)దత్తిరామువరు

మంబునశేవించందామ్మిడికోట్లరాయ
నాంబునసూర్యప్రండలకెంపులవేలరాయ
రయసంవత్సరమునన్నశకరాజాగింపు
గుమండెడిరయాసురాత్మేకలసురా

క్షిక్షిరాజుకగుదినుపెండదవయదేవపరవిరాయశిక్షింపులతగనేుకేుఅగ్నిపవిక్షిక్తనఘూవర్తునిందగనుగానితుకరాయాగివిలగులగరులనాన్నితుక్త్రమనః

మునఁ(ద్ది)హారిశలు మనము । విన్నమని(దే)వ్యూరగని బద్ధి వినుపెం చెడగన్న నరెం(ద్రా)యుతేవేగరం బునదిరుగు మండలకులతా లవ(త్రే)ంబునందరి బు(త్రి)
మను మతక్కు వేశ్రైనగతిను ్డిబంతిసాగితిరిగె మ పివ్వివికాదుల వంతం బునను(త్రి)రాసుల లోగూడినగాల వ(త్రే)ంబు ద్భవమేరుపులం(బ్ర)థ్రైనా
బుతిరుగునబూరాల వ(త్రే)ంబు నైదు శశంవతింమసూంబ్భతి(త్రి)హాంబునశలనవ(త్రా)ంతరం బులయుండుసూర్య్నంతరంబులయం
మనుదితిగలుగుతుం జీవిసూం పతి(త్రి) హాంబులకలజా(త్రి)గతి షీగలులవలనగతిద్భయాంబు గలుగుమెండ్లమాదియునానాభూతాద్భ్యం
దాదినారాయణుడాయాతిదియుగలవత్బుతెంగ ఖలజ్ఞానాగణ్యేపురాంబులకునేవ(ప్రా)యాత్మకంబునగర్భిని ద్దినివిం(త్రాం)బునునేవబుగగకంబులవే
వేదాంతార్థంబు । లనెనేవతంబు వివేకిసాధనాలంబునగనముక్షన్నిలోవంబుగనులుభ్రునేవిదలుబుగవితేజ్ఞానవివసాంతాదిబుగులు లక్ష్యాధ్యావివే

ఘంబులయందుయుగలుగజేయుచుమరదుననెట్టిపరమపురుషులనిమహామహీలోకంబునగుప్తముగుపురుషులువారివారినార్శ్రీమహాత్మ్యవములవా
జూనవేదాతెశ్రీకారంబుగాభక్తిశరణంబునారాధించువేదుత్తమంబునెందువెందుకుఅద్వైతసారాయనమూర్తిజ్ఞాన్నిశ్వత
యుక్తేజీవుండుదీపితాఖిలజ్యోతిగను ణాంబులగలపాశ్చాత్యద్వైతశాస్త్రులయందు ॥ క సంవత్సరంబునసంచరించుచుండునట్టి
౧౦౨ యాదిపురుషునిగవనవిశేషకాలంబు నులోకులు అయన। ఋతు। మాస। పక్ష। తిథ్యాదులవేశ్వ వహారించుచుండురుమరియునప్పర
మేలురుషుదానాసులయందు రత్నసంవారమునందినేనవమయంబునుఋతువనివ్వవ: హారించుచుండురు। ఆరాసులయందునక్షత్రం
తసంవారమునతాని బొందినతరిఅరణ్యమునిచెప్పుదురుసప్తగ్రహములుగారాసులయందుసంచారముకిడినయొడలనట్టికాలంబునుసంవత్సరం
వనినికోరియుండుచెదురు। ఇట్టినివుగ్రహాశిసంచారమునందుశీఘ్రగతిమందగతిసమగతియనియెడుత్రివిధగతివి -

మేషములవల్ల పేరుపడెడు నా సంవత్సరంబును సంవత్సరము అనుపరివత్సరము [illegible]వత్సరము అనువత్సరము ఇద్వత్సరము ని పంచవిధంబులు.
చెప్పుదురు. పంచవత్సరంబులు తెలంగునా సూర్యమండలంబు విలోదల [illegible] బునంబులనుం డిసంవత్సరపత్రాశి నక్షత్ర ఘటికలు పు
మ్పుగానను మన(గ)ణాదిత్యుని (ప్ర)[illegible] జరించును అంతవృద్ధిక్షయముల [illegible] బున పితృగణంబులు లకు బూర్వపక్షాపరపక్షంబులచే తన
పెరా(త్రం)బుల [illegible] యుము సే కలిజతీవ(ప్రా)ణాంబు యుల యెలుక నక్షత్రంబు (త్రి)ంశత్తు హోరాత్రంబులను భవింపుచుండు
వత్సరంగణితి వన్నెనా ము యా న్మవు యవూపుతీవు యవల దేహాలంక్రైదేవపితృ — ముసు ష్ణు ఖతా తప కుప త్రిన రోన పవిరళ(ప్రా)
భూతలకు (ప్రా)ణాపెప్పు యునకేలుం. ఉగుటంజెప్పి జక్షస్సు ముండుడనబడును గకలా [illegible] వాల పైయూ. నందంబును [illegible] బులు

దారకొ(స్త్రిం)డు కొని మేరు శైలంబందు(ప్ర)దక్షిణముదిరుగుచు ఖిజితి షష్టము తొనే౹౹ నే౹౹ అట్టి [illegible] దక్షిణ లకెన్ని టికి పక్తి రెండుల [illegible] కశ కలు డి ఖా
స్థా౹ రుతి కివలుం దవ ఖిరుడనట హావప్పుడు దుళ్ళి(స్త్రి)సంచారములు లను భాస్కరుని మహి [illegible] ఖితి యుంపు ముండుట నబునగు [illegible] నెట కలూ లు యు
పృష్టి నెనె నగు వలనం తనం తు౹ బు తు రతె పృష్టి విష్టంభక(గ్రహ)హా రాంతి నెలనరింపు వారల కొసగు శ్లు భమ౹ లుండు నా మిహాదసా మ్పుండుల రెం
౧౦౭ దు లత్తు౹ లను బురెం(త్రి) చురవి మండలం బు వా రాసు౹ కంట్ల బడి ననల బు ను లకల త్లా ముడాం బు౹ రా దిఖ యలవులు లబు ట్లింపు ళతు లవు హావ౹౹
శీ౹౹ ధరణిత నూ బు డు ంత ట [illegible] పాద రెండుల లత్తు [illegible] లనుం డి మూ కడుల [illegible] త్తు ములు లనెల కే౹ రా శిదా టు చు నుండు(గ్ర)వు ములు న దా ఖేద శ్శరాను
లు ఖు బిరుంచు రా బు న వలున౹ వ(త్రిం)చి యెల్ల నక వ(త్రే)తనైన నుదరు చు నా ఖేడ లు [illegible] లకొ సగు౹ నంగారకుని పట్టుకావల రెండుల లత్తుల యెలా బు నంబుల

ఘనపవిలంప। రెంటికన్నా శిరుండును నెంకొక్కవపఖోదరా। బనుభవింపు మండును నమరగురుడు। పత్రిమెంజూడు దన్నైన వసుధామరు లేకనం నుభము నెంసగు ౧

నెలుఢుల్లవినపముగు కు సుకగురున కలిపిాంగ్రైఖా। స్రనరను తుడిరుల లక్షుల ఆసెబుగవులలకు జీవితకి। బుదపుమడింగద్యాసవుల్లలరు

దుగను కొక్కరాశిరాలుండువచి నే కుత్రింకటవులగరవిస్తుతులనకు। కెండదశలజ్యులనవు వీాసరెంలకునే। లూకులలకం దేలు లుగా

రుచు। బూకొగవటెడిన ప్రకంబు నెలంవు వపింంచు నైకువలు। నేనపత్రిక వునేనెక్క వా। దనరలపటాం విరాధత్రిరెంటాదశలక్షులెం। పునశింను

మూరవక్రింబనగాన క్లటికె నుపరిరయగు ముండునృపాలునే। ఆశించు మూరంఖ్య మెగు వత్రివులు నే భాగ వఘుడయునధృపుడింద్రవరుణాకన్యా। ప

ప్రజూపతిరయుపఫము ఖులతో కూడి బహ్ను మూనవులగ విష్ణుపదములజేరి। కేకులనాక్షులు త్రి... గాదిరుగుమ బులలనిరయులరడుల ... కల్పజరియేరయుగు

ఘనుఁ బ్రోదవేసి నేర్పులుగలుగు మాకు నెంతయు నీసాకేతకాంకేమండలపేయులు । గరుణాసాగరుని వడలఁ బిసారి సలఁదె తగ్గె । నంబుల వపల్లవనసు భద్రాంరంబు నన్నైదాశేలాగ

డిరవలకును రాపేలు వేడి నిదిరుగలు । కే । నరవర [illegible] నకు । నేడునతెనా త్రిందవిశ్వపా రణా విడిస్త్రా । ధరులు లయు శత్రాలా ఖనం

[illegible] విశవేయుకేవ ఖిరంజంచి వెల డిరు గుదులరెవటకై । కే । పరిక్రిందపర్వి ద్దివ్రాధరుల కుల బడివె బుత్రిందదేశలకయుష్మత్ । మువిరియుఁ నసు

మా వద్రిషులు । జురిరియుం యూరెర్ర త్రాడ్రౌ నలబుఁ పెనానే మేలు గొలుచి వకే । గిలు వెక్రిక్రిందడగిరివారయు శక్రంభుసా । వలలయలు వుండలు వేల్పుల వలం

కలంబులు । మేలుగల వండెలంబుల విరాడె కుషలుంచుభూరా । వండుల రబు త్రిథడనుండలనడిపట । ఆరుడ్తి ఘరావలండెలంబుల త్రిండ యోళాఖలు నాయలు

తాంతరంబున నేడుకటావశ్రోరావలంబులగనిగి త్రివలంబున నైలుంతౌంట్తి కేంరీంథగలమే । నతలు । వితలు । సుతలు । రసాతలు । తలాతలు । మలాతలు । పాతాళములగు

కంబులుండదునే బట్టె వెలుపగేంబుల రూండతను పదికిల్లు గేంబు నక్షత్రంబు యు నక్రావమ భోగంబుల నంబ్లి సేహ్యానం తత్తనులు సను సులు మల్లిక్ల సురావ్వ

ఇ(శ్రీ)దాబిపారకస్తానంబుల నవల భవించు
న్నాప్తుంధుల తాన్నే తాన పదిబు కలు లతో
జైపలవేది కారాయంబులుంగ వెగివిజిత
నాతద్దబులు గులు చేమ బరియుం

వతి ద్రిబి పారనపాకి(శ్రీ)వరదాదిపేవ రయ్యాసులు నిష్ప(శ్రీ)మల
దైవలు గారిమ నిరణాబది తంబబ్బులగల వితరమనిత్యా
మనా ... న్నెవి ని క్షేత్ర సూతనక్ష్యేసద్ద నవిహారణ మం
పురంధలు॥ అట్టి పాతా గంబుల అరుదును మయూరకళి

ధితానస్వరక్షుల గుల మైలగే (శ్రీ) పచ్చిసల్లె
గృహాంబుల రూండను సేశ్యరు నివలనం
చపవివి(శ్రీ)రొద్దాదుల రయుండునేసేవి
తముల గల ఫలవటైదన మురురయుండయ।

భవానారక్షనిక్షేత్ర(శ్రీ)కారభవనే గోపురర రానిల్లనెల్లొర విశేష॥ ములరయుండదు నాసులారాదుల లవిలఘునమను లపైశుక్లపినేశారీకానికరగుంకు॥ లమూలు

౧౧౯

శాఖిక్కృత్రిమ ఘామలులనగలగ్గుహా డులు పేర లిర్కృత్తు వలులగు వే। గుగుల మలఘలను గంధికేసులరసుస్త్ర బకనం। తకుల లవెలనవనతంబు పైన।
వృక్షరాజిం బులలరదులు రెలరములుము రడులిహరిరికిరపికనములు లునంతతుంబు॥ వ॥ ముకిరయు నానా విధ ఘులవి హారంగములు మెలకునం
బులురగనిగి ధిర్మల బులు ఫూరితంబు లైవలక్ష్మకలు సంచారక్ష్మ ఖితంబు పైనకువలుడకువల రకకృష్ణరలవి నారతనవతప ద్రాధికంబు
లకిట్టుకికి డునుగోవేరంబులుంగ లరల నవనంబుల యుండు గ్రుతవికైపులకైఁ షిగనఘూ మలులనవినయుంవనవివిధవిహారంబు
లంగనిగియుహారి త్రాధికాలపిఖాగ షరయు బుకేక మహావిత్రా వరులుదైన కై ఘనీ శిరోమణి దేధితులవెసంధకారలోప ద్రావంబు చేక।
నెల్లపులకుబి నేరాయు పూర్ణంబులగాను రసవద్రాయలకుంబునంబులనేఖిలుబునులంలధివిశ్వపదిరసురనారాయునంబుల నవన ఫలంబు కెర్మివనంబులగా నెడు

మునుం జేసి దానతబుంవారల ప్రభుగారి చెప్పెట్ సనసుఖపులితంబులు లునత బరాశగంబులునవ శరీరవైపరీత్యంబునను స్ఫూర్తిచేయుచున్నను
గలుగనెదరవునెల్లా నావలనోజట౹ ల గుడుము హరి చె(త్రి)భయంబు దర్శనస్వంబగు మృత్యుభవ్య భరాంబు నైరం దం...యుం దుర్గతియునం
గానకులు (శ్రు)ట్టుపొత్తాత్ తాకేంబునం దుమిత్తు చ(త్రె)మెప్పు దేవి దియు (శ్రీ) వెన్నంబును నుండను౹ న ప్పుల దెల్లన ద్రిత్రునట తాంగనలకుగగ్
సంపదలుండెండగకేగమంవుండుల్లు అతంత్రవాలంకుండెన మృయునె౹ బార్త్రబును దయున బలానసు రయుండుగ౹ సృతి బారీయుం చప్పు
షగ్గవతిమూత్యులగనాడి విరాళ మండునమౌనె౹ గుతలవులండులనేడ నెనక కొండ రుణిక్షేటులి మహాయ బైండి సం౹ తత్త్వము
బతెంవమెమెండుడుగుచప్పది మోహాది బద్దవిత్తు నైయుకట్టి బలువిందలారా వవింతలునవ స్పృతిరిగాలునునవ కామిననులను కృం కృలుటెనవ (శ్రీ) గగాంబులు

లు డుని యుంచితా। కాళిలన్ బునంబులు పాతాళంబు ... నిం చిన పురుషులు హరి తుక రసంబ నిరాయుడు గా స్ఫుర సుఖము ... కని చి। రసన్ని ద్దినింపు।
వించి రయుత నిరయుండు పటివి లాసావ లోకనలంగ స్మిత సల్లాపా విగూహా దులని చెప్పి విహార సంబున లుప్రవులం ... ప్రాయ
౧౧౩ షుండు వడాండుం డ్రైతానైనిద్ధాం। ఉనే నిరుయుసాగా రాయుల బలుండనే నియు। దలంచినా సావిధ రతి (శ్రీ) దల భూరమూనంపంబు
నెలండుమండులు। నీ। హాటతా కే భేరు ద్రైన యోంచినా ధీ సేవుండు విత లంబుల నరదులవేర్రని వి ని। తనదు ప్రా ... లు ...
(౨) పన్నా ... గానే పూర్వుం హాగస్సుల నకాన్న బాట పాత్ర తీసంభాగ్య హరుడ గుమలండగా వారల వెర్పుంబు వేలన బుట్టి। నపుట్టుమ హరి ... దినది

యుదిలాగణ్ణులు షష్టింపి యుంచున విడెయు। నడింపులు పాటకపు నుత్తేరన తిశయిల్లె। పన్నివిరారుపు పుద్దసుల వణాకపు రొమ్ము। నాస్తు వణాకంబు ...
పుండు నున్న బుసుల కెల్లసుపి నుతపా గణాపుల లరొమ్ము గణ అక్రిందసుల పుల్లంబులనం పుపా ప్రణామ్ము డగుల వి దోచన పిపృడ యుస...
జిబివి(త్రి)పటికి యరాపొకన్నాసనల నకల ముదమెు సంగగ గౌరిదాడి తిగ పచిమట్టసవాపు నాకృ తిబుట్టియుంతట(తి)వి(త్రి)వురలాపన...
నకుల బుసిక(త్రి)యుపంబుల। నా(త్రి)పెలంపిశదా నవాంర తిపెతపులం। దరన యుగాబడినేయుం(తి)కృవిలుట్ల। గలుగుల వాడుల ప్రణామ్మ కపుల నరధాన్యం
డుల। హరిపదాంబుల జూపేనాఖిలాపుల। డసుల పుల(త్రి) రవేలుశుంనారాధనపులనేయు। పంరడుల నెపుడునతిపుపి పొష్ణవమునేకునే (త్రి)ాసకలక్షూతాంరతం(త్రి)ము

౨౨౪

యుసు తేర్పఁ శ్రోతలుండుట సైన వాసు దేవ నిరయుండదు జీవాత్మం బగని రియింపున్నె జీవ దాసుడు నసు సాక్షాత్కరించినె నారాస్త్రాం బు వలంబగుండగాని సాంతరా.

కర్త గగవాజ్ఞ్యంబు లుగానే రచైన సు నెత్తురిలి నెసారాస్త్రంబు సాక్షాత్కరింబుల గాకుండదు టం జైకొల్ కృతకర్త సాధ్ధంబు పాంతరా

గరాజ్ఞింబు లు నిశ్చితమే పవన శ్రీ ఖల నాదు లందు సు వివశులండ యునే కలనావస్తృత్వంబు నియు లుండుటస్కుండులక మున్ బంధంబు

వలనవిసు తేస్త్రండగు వేసు జన్నెనం బునం బాండుననటువ్వి నాసుడే పుణ్డకార్తు శ్రీ బ్రహ్మా ముసే యసు మారయూవల యరుంబుం లయు న

బాక్కృత్త్వంబులు కెన్నె తెట్టిపెచినసవ లవదు। భగవంతులుండు నంతవా చేసెచైకి సకలసంగ్రహణ లజై కానికె శరీర మాత్మా వస్సా వృద్ధనిం జైమ్మాహా:

రంగాసాక్షంబులు లండనకుట్టి విశివినే స్పురుడు బలంపృంజెక్కిని రొటు॥ శ్రీ॥ పరమే స్వరుడు నసుకె వ్వటుర్వి వాదార్పములు లండు వృష్టావేకుండు టుదెవికె వాండు॥ యుర్తదాదు

తెల్లనగుమేంచుగ్రి పొడిక్కుంచి యగుణి గిరిగారి త్రిపురారికై గొలిచెయు నీవు మిక్కిలి గంభీరము గుణము పూర్ణాల స్వభావంబు గలుగుమండు । సరయుం
గమై ద్రుంతరాడి పట్టెవులు నలు లోక | త్రయంబు నెంత గా [illegible] పావము [illegible] ముండు | మూనవేం తుండు (౧) । పూర్ణిద విభుని
బూరా ఛిహాషట్ వుండి । యమ్మిరొష్ట్రీన | గోరు మిమ్మెద నెను పెకలు [illegible] వాడిష్ఠితిని | ॥ వే ॥ యెలు యెల్లగ సాధుకుం చెప్పి త్రిం
బయులు రాజిప్పం బులు నెక్కక పురమే | శ్వరదా స్వం [illegible] కధనావసర | వులు నిత్తం డ్రికై నినీకులను విశిష్టవు
గారైవ హుష్మంజేము శ్కగజేడినుత్రి | హాంబు భోంరదనోపనెని ప్రుంరణిరోద్యుం డానదిక్షి | నెజాంకృం బులు వట్ట్యమూనత్రం
థంబు నవిస్తరించవేడ నాబవిచిత్రవతిగ్న్య హాదారంబు నేనఖిల లోకగురు [illegible] యునే శ్రీవుకన్నారాయణు [illegible] ండు గడాపానిణియను నిఖిలు బానను

కంపిచుండుసు శ్వంఖవత్రా ద్వారయుంధశరంబండు నగుమవిత్తుసుడు చు మేల్లలబిల్లవలెండుసు నబ్బి బరి బాబవనంబుల నయికంబుబు బుగెల [illegible] యుంచెను

శ్రీరుండు బంపితచ్చానసంబత్రీ వేశం ◉ బుగావింపు। నాయురాజిత్రురబట్టు సదుడసేపొడా౬ంగు హ్వారాబుసరాజిబుర్గా౨ సాంబ [illegible]

లంబుం౩ వాశరం౭బ్బి మ్మ్యశంత బకేబశ్రీ సుతలమబు నకు(శ్రీ)ంత్తు। బాంత్తు బున్ధలబరం౦ లంబు(శ్రీ)మలు వండు సుబంకులరాం। [illegible]

తరయు నాశిగ బాగరాండిరొంబు వసుధాధీశుబవేబుర ద్వా౭రుకైర్త్వే బ్రకులు బుసశచెవి [illegible] మాగరా [illegible]

నోరు జైనెశర నాగవుసా మంరయు గాన్రిరితం ధరయుంగాగరు బు ఇబల ంలుబునరుసాతి౯గ నిబ్బినను కృవాడు (శ్రీ)। ధయునిసువ [illegible]

బుశ నకు తశ్చివినయుత్రే భఁరయు రడు గాధగస్కిబ కెబ తలవగనా(శ్రీ)ండమవసిశతలమనగదృవతధూకు తనరయు యుసవ౯౦॥ బు యుగల ద్వా నృశి [illegible]

నలరంగా స్రోధవశగణావళి యంతునేగనే॥ వ్రమవు శిరముల నలుగు పూశకే। తత్ప్రశే। కాకై యసుస్నేకా షి ప్తి శానుత్రైనేవా ॥ ప్రభుపునే శిరంబులుంగవిగి యతా దిపు
శతృతిగా పావా నంబియు నేవ తగరా జిఘ్రయంబున నడ్డనేర తంబున నమ్మిణి లనము స్పకక త్రొ ప పృ స్సహ్న దబ్బంధవసె
యుక్తైయుండు దుర్యాంత్రింద రసాతల ంబునె స్రక్తులు దానవ్రుళ్ళునె గులివా చక్రవ వకాల కే యుల లను వి నగ్నా పురణి వాసు లగు
దేవతా తత్పుభులు మహేనా పరసులు నత్రి బెట్టో ధికుల బునగు వంత సకే బలతోంకి శ్వరు యుని త్రి హారి తేజుంబున నంబ్రతి హాతు
తైనస్త్రీకంబున నడు నకగిడియుక్తసేనే ంబుల లవంకంబు నని ంద్రి దురాత యెగుగు సరవ వేజు ప్పబడె డు వశ్ముల త్త్యక వాక్యంబుల
నుభ్రయంబు నెలండు వ్యంకటి దరయాకే ఇందుక్కులుకే ధ్భవ విను మా। క్రిందటి పాతాళ మున నలగ్రి డెంపు చురా। నంద వయునేలండు వసునం

౧౧౬

డునను। సందడి పడి నాగకులలపములు వేతలు రత లోడనే॥ ఇట్లు వాసుకి ప్రముఖులైన శంఖకులిక మహాశంఖ శ్వేత ధనంజయులు ధృతరాష్ట్ర శంఖవరా

దకంబళాశ్వతర దేవదత్తాదులైన
తులండ్డోశి పాతాళ తిమిరంబులనుం
బులవెడలు పునను లోకము ట్టగా
సంతతంబును ద్వియనంతగావలాభి

మహానాగంబులు అయిదుగనేడ పడియలు నూరు
బాహుముండులదురు॥ గీ॥ పాతాళలోకంబు పాతులనక్కు
బుట్టుకనండుల విష్ణు నివహ ప్రయుక్తములయున దానుశరీరము
పూజ్యనివహస్త్రకమునే నిద్ధార్థంబు కరణి దర [illegible] ంత

వేయుశిరంబుల [illegible] గ ఇగి ఫణా వత శిక [illegible]
ంఘువేలయుంగము ప్రతి వేలయూ ఖ్యగం
యున రయునంతాఖ్య సంకర్షణాఖ్యుడుండు
నావిఘుండు నఖిలలోకంబులకు సంహా

రింపగా శివంఢుకొని॥ వ॥ తత్ప్రజున జేయువరుసనే కాదశరుద్రమూర్తులనెడు త్రమ్ముపులు॥ గీ॥ అట్టిరుద్రమూర్తులలుల త్రినేత్రులు నఖిలశూల

హాసులగుచు నుండుచు। రండు నున్నట్టనికులాడిపుర్ శ్రేష్ఠునై। పాదపంకజములు లక్షత్రె జేరిగిన వల్లులగుచు మునను దినంబునను వెతాడిర। పువ్వులు
లచేతగడు మదంబునైయుండి। కారికేలు దవిపర్ణిహా జనంబులని వచ్చి మందురె జుడుము మ్రొకెలను మరియు నా సంకర్షణ మూర్తి లక్ష్మీ నాగ
కన్నకలు కారికలుగల వారలగుచు। నొప్పెడి శరీర విలాసంబులం జెన్నియుగ రుపొందక కుంకుమపంకంబులను లేపనంబులు
లునేయుచు సంకర్షణ మూర్తి దర్శ కేలవృత్తి నాధులను ద్వాదిత ముకరధ్వజా వేనిత చిత్తం బులుంగలిగి విరుననవ్వులాలయుచు నది
కావిలాసంబె శ్రీతావలోకనంబుల శ్రీడితపై యేళవలోకింపు చుండ ననంతగుణంబులంగ లయునంతదేవుండు పసంహరింపం
బడెన। క్రోధంబు గలిగి లోకంబులకుం ప్రే...ంబు గోరు సురాసుర సిద్ధ గంధర్వ విద్యాధర మునిగణంబుల ననవరతంబు ధ్యానంబు సేయుచు నంత

౧౩౨

సంబరాపాదిత రవంబున నే ప్రాజ్ఞ స్నానేక్షుమునలవితగేహవాద్యంబులనానంతరంబు నొందుముదనపరిజనంబుల వారిత్రికృపాణంబు నేనవలగించెద్యుమ్ము

ననముల కీగండ పుష్పరసాసారా పహాఘుకరణాంతమఘురకీతంబు లంగళ వైభవంబు దేవనక్కాలి దశరియంపులు ముకి లాం

వరకతుండను పాల కరుండను నేగుఘు నిహతుమహాంత్యం బో పారయం బో యనునత్తు ఘునంబు లవలకులుమందను గాంచన

రాంబరధరుండై వెలుముదత్తు పులు ధాసనంబులు లసియునధరిమ్మవి దాన యుక్తంబయునను నేందనపరిశంసు(నం)డ్రి వైభవమున

ఘ్రాణ నేసు నిసెట్టీరయుం ఘు పుండగు నారకుండు తుంబురు (ప్రభృ)తులగు బాలిపత్రి పూలతో ప్రేరులారి కమలాసను నిసభాసద్యసంబులనందముద్ఘు

స్తుతియించె వాసంతులు నైష్కర్మ్య నిశ్చలదేహ పరిపోషితులవి నోదమునకై బుద్ధిసంరక్షణ్యముల వలనకు సుగ్రాహులై ఫలముల నుపశాంతమునకై ప్రవినిమ్మా ఫలుల బుధియుక్తమై

పూరబ్రహ్మవంబు నెవ్వని రూపంబు
యెంతనేడు నిశ్చలంబుల తగు మండలు।
మహాజ్ఞానంబులకు నైరాకర। మహాదు

నైకవైభవాలు విధంబుల నుభగ తత్త్వుల బ్రహ్మ వేంద్రులు।
నేడు సంరక్షణజ్ఞాన ఖ్యాతులు నవ్వయలుండు। నైన నైషుని
లోకంబులందు నుమారుతతి కైలాసమహిరియూ నిత్యుడ

నెప్పని సామంబోధుల గొనలనైన
నిను తికిని యంతరంము। తలపనెపు
తలమోహాంధకారలు। బ్రహ్మపదలవి

నైషధమున నిర్గుణా త్రికాలజ్ఞాన మహిమలందు దక్షతానేజస్సై పునకు ప్రమోక్ష మందు నను విశనంబులుమహిరియు నానైషుని నెప్పుడే నియు నాకన్యకంబుల

నైనను నాతుర్వేరడగుచునైన సుస్కృతించినవలాత్రిమునన్నభూలిలపాపంబులంబులక్షీనకలత్రియాసన్నలంబూఁడు నట్టిసేవునసైనవు ఁచుత్సుర్వత్రియాలియు

వివ్రానంబూనవిశ్వవబంధ నావాత్రల్సల తలదులతనిఘ్నానంబులలరాదులఘూనగోకంబునువు త్రింబగుమనగ్రండు నత్సనమువిావులయు

౧౧౫ గణుతింపసహాత్రిష్టివద్దిలుగలపులు ఘుంచ్రైననైలాపండనివలుకులమంధునుల్తోయాసంతుం ఘుపాతాళగంబునసనుసీనకలణాకవిా

తాధ్వంబుఘూమినిధరియింపలనధిలాగ్ కవిన్రుష్మనుస్పగతులనులాకస్థితియాలునుసుకరయూ గింద్రునకువిస్లాంపేయుంకనైమివిస్తు

పింతునైరింగింపుమధిసంబరిస్త్ర్రాకృండుక్షాత్రాగోరన్ననశిష్లనియామికృముతివరలగానవరిత్రిం। బహులమమువపహావివిత్రముగునట్లుగనామృషుష్లవిస్తుపేం

విపరీతంతయము। భానువడి నావిత్త్రమెండు [illegible] వాయువనివివెనే॥ అగ్నినక్షుకరావెలాగింద్రుండిట్లనిరా [illegible] ంతుభూతాలవములకు శ్రద్ధలు త్రిగుణాత్మ [illegible]

లుగానవారికమగ్గతులుతారతమ్య ములుసుదగినియున్నియవి విధంబులగుచుసం [illegible] తంబునుండు॥ నరేంద్రా ప్రత్తిష్టలపు

ంబగునధమగంబాచరించునరుని శ్రద్ధవిపరీతముగా ప్రవర్తిల్లునట్టివానికిగనిగెడుక మగ్గఫలంబును విపరీతంబుగానే:

యుండులగావునసాధ్వివిద్యాకావమ ప్రవర్తనలవల్లనెక్కతెరంగులగనిగెడుకమగ్గతు లసంగ్రహంబుగ [illegible] ంచెదననిన

శుకునితోబరిక్షిన్నరేంద్రుండిట్లనియెఁ॥ మునివరేణ్యానేకములు లువు జగంబులయం దా యం తారతమ్యం ధా [illegible] యెను। యదియుగాక

నరకంబొగొ పరేత
ప్రాణకులనరకవర్ణ
నములెలుపుట॥
౧౧౨

దేశమందలిండు భూవిశే। షములలో తెలిరాల బలుకుల సంతసమున॥ అని నమ్మకరామాగేండ్లాండిష్ణని యెల॥క॥ పడతెగ్రశమల బ్బగంబుల
ల।గడపళ్ళైయావ్వ డినన్నులగదలకేనిలుమునేగడలఘోరములు లుగనరకము। లదరంగానంతరాశ్మమందల లనధిపా॥
వే॥ మురియనుదక్షో ంబుననగ్నిష్వాత్తాది పితృగణంబులు తమ గోత్రబు లకుల వేలులు గుల కులసత్వం
బులగునాశ్రాద్ధంబు లనెసగుచుండుదుర ష్టటతి పితృపతియగుచ మనుండుల తగ లోకంబుల నరకలంబులను
దెంచు బుంతుప్పులకే మర్త్యంబులకుండగినఫలంబులనిచ్చిలెడ్డించుచునుండు నండు తమి గ్రబునను। అంధకూపంబునను। అంధతా

మిస్రంబును। రౌరవంబును। మహారౌరవంబును। కుంభీపాకంబును। కాలసూత్రంబును। అసిపత్రవనంబును। సూకరముఖంబును। క్రిమిభోజ
జనంబును। సందంశములును। తప్తసూర్మి యును। వజ్రకంటకశాల్మలియును। వైతరణియును। పూయోదం బును। ప్రాణరోధయును। విశసనంబును।
లాలాభక్షములును। సారమేయాదనం బును। అవీచిరయంబును। రేతఃపానంబును। ఏకవిం శతిమహానరకంబులును। మఱియు
ను క్షారకర్దమంబును। రక్షోగణభో జనంబును। శూలప్రోతమును। దందశూకంబును। అవటనిరోధంబును। పర్యావర్తన
ంబును। సూచీముఖంబు ననసప్తవిధనరకంబులతో డింరో ష్టావింశతి నరకంబులుగలవని కొందరును డంప్రదూరండు। కః। పరస్త్రీకళత్రంబులు।

౨౦ బరికిం[illegible]నపహానిరంవుపాపాత్ములు దుష్కృతపొందబడద్దెడ దయమె। పురుషులవేనభేకబాధలొందుచుండును దుఃఖములెరియునిష్కృతంబున బాధి
తుండగు వేం। దామి(త్రి)నరకంబున బడియునశ్నా(స్త్రి)పొలనదండతాడనలజ్జాత్సొరిబాధ లం జెందెదరు భటులచేబున మూర్ఛ
లంబొందు వేంరడులకుపరకాంతనె ప్పుడేనిరయు। బురుషులుండగనెలుకెగిప్పుడేనరయు ముకోం। కరులతనిబ్బుక్కిపడిదత్రు
మునబడనైతురందతామి(త్రి)మునసే ॥ వఙనశెనద్రో యుప్పుడేనిరయుగలటుంబపోషణార్థకం బుపరులకు(ద్రో)హంబునేయు
నానరులుండు రౌరవనరకంబు[illegible]బ డుచెవ్వండుహాలొకంబునందు జీవహింసారంబునసం చరించువేం। బనిపద్రివపరాభిక్షుకుం
బులయు దయులుండుపశుపక్షిమృగాదులబాధింపుసాధనమృగంబులుకురురూపంబులుదాల్చి యుక్కిపాపిబనులనానావిధయాతనలబాధిం[illegible]

ముటంఘోన్ని కౌరవముహాశ్వోర్వపాప్ నరకంబులనంబడునెప్పడేనియు దేహాభ్యాసనాదర్శంబులు ములావమకాదులఖిలనిరోధ నిష్ట ధర్మ నరకంబుల ౯
ఖంచుపురులను నిగుంభీపాకనరకం బులయుండులగల తప్త తైలంబులం బెక్క బాధలం బొందు వింతలరక్షణసేయక తండ్రులకన్నను ధర
నీసురులకునను నవిహితంబు చేసిన యుష్టివాడు కాలసూత్రంబను నరకంబు నందునను నందరంత యుదయుల
కాయుతపత్రాదులందులనూర్పుం దువినారి రెండనవన్నిమిగులవుండేనతప్పింపక పెద్దలైన బ్రాహ్మణాదులదేశను పౌడికొండను
ముండుబాధాయాకౌళుడు పరుపపువెట్టుమన్న బడియున్న నిరివేద గడులకున్న జాలనెడదిగియున్న బాధలంబొందు ముందుపచును ... వెక్కె వరుసన

౧౭౧

పరిపేలయువ్రతములు॥ మరియు వేశ మాగకింబు విడిచి పాషండమాగకింబులాచరింపుష్పురుష్పు నిననిచత్రవనంబు
నందు యమకింకరులు తరల్గినడ ము మిబరిహాసింపు మంటోలునేడు నాయర్షిపత్రంబు విరుగెలంకెలల చక్రీలర్భుడెంపుమండన
డుగడుగునే చెయు రవెట్టుచుండబా ధింపు చుడుదు దులు॥ నె॥ దండింపదగని వారల॥ దండిం చినవిచిత్రవరుల తేనెపులు యమపట్టి॥ దం
డించిన దుర్మదులం॥ దండింతురు కా లసూత్రనరకములందును నె॥ ౧॥ మరియు నట్టి దుష్ట మానవు గింకరులు॥ విరిచి చెప్పు కలకొ
లవిరిచినట్ల॥ బాధవెట్టుచుండబడి చెంబురాచే దందలచు॥ బారలు వెట్టుచుండు ఘూపవత్తు॥ వగనరేంద్రా యావ్వడేని యును నేశ్వరకల్పిత వృత్తిగలజీవులు

పాపిపాంచిరిమున నట్టిపాని నంధవేలాపంబను నరకంబు నంబడ వైచినసేందుల నతండు తాన్నితానుచేసిన ఘోరతప్రాంబున నవ్వుటసివిధ
కూరపడ్డెప్పు గపన్మ నపరిమున కమల తక్క్రగా వుట్రికాదుల లచేత వింసంబుగాందుల చుల [illegible] ధారంబు [illegible] ని శ్రీ
నుఖవస్తు ఖంబు వేశంబు నుచేక కుమనకేతంబు నందుల బెఠృండు నుంబారెవుతృత. ప్రోయు డ్రైయుండు నం[illegible]కు॥కు॥ త
నకరివిల నెప్పడేకి యాళ్ళు। దన పొంధ వేవరుల ఉగలాడి తగగుడు వేకతా। నను వాయ సంబుల భట్రించిన వు[illegible]దాని
శ్రీకృష్ణ మెయుమ వేటన[illegible]కే॥ శ్రీ మిబ్రాహ్మణ [illegible] కేరి। కవలునంబడి శ్రీ వుయి నెకేలాడు గాగుడు చునన దా। శ్రీ విలయుగు వుల[illegible]రినూ॥[illegible]వు

గల(శ్రీ)మిగులందమ్మ…దుసాటుకేయుల
హిరణ్యరత్నాది(ద్ర)వ్యంబులనపహ
రలంబులనపనికశరంబులనంది
నంబులుసేసినిసేనియుట్టిపారిని

డునేగ వసతిరాయుల నాఘాలోకంబున నెన్నఁడేనియును నవిప స్థానం… (శ్రీ)హస్తగాదుల
రించునస్వర్ణపురంభుదినక్షివనాణెంబులగలనయుం
విరయుమెండుదురు। మరియును మదనాపురు
యమలోకంబున ననతితీక్ష్ణశాతాదిఘలంబులైన

…ంచంబులనక్షి…బులచు
లగుమ(స్త్రీ)పురుషులగ…గమ
యుక్తిమయుంబులయుక్తమయుక్ష

(శ్రీ)తిమలునావిరంగనెంబుసేయుండదరుగునస్వర్ణ జుంతు ఖలాల సంగమ్మ వెలుందెడుపానిబట్టినకట్టిప(ద్ద)దం(ణ్ణు)। నమలుయుగేఖుగునేట్టిఘనతరశాస్త్రి।

తరువులందు జ్ఞానోదంతులకెపుడులు॥ గి॥ పాధిన్ వేంద్రపాటుండదర్శననుడగేడు మధమున్ వలానగ్ ముడచెనేశిపాడునేరికవలెండు స్థితరణీనదె। నుడుగకె

పుడు బూరవిపడు మెనుండు॥ మరి రాయున యుష్టిస్థైతరణీనదెయుండుబులగ్రాహాంబులు దెగిచె ఘటింపం గ్రాణాంబులు నీక్ష

మింపదవలుపాపంబులు న్వరింపు మా॥ విజ్ఞాత్రి లారాము శ్రీనితక్కేశన ఖాద్ధవెలతో మూంగ వనరాపానిని యుగునరుదు

దప్పుండగునెనుం ఢువిష్ణుండు నేమాద్రికావిటసులంబాం దెయుండుటిప్రాయుని జ్ఞా త్రిలాలా స్నేష్పు ఫ్రాణార్ణాణ బం

దుద్రాప్తుంబడెయుతిభిషన్నితంబుల గురాద్రిష్ణుంబుభుజయుంపుమంఢు॥ కఙ్మన్నకవులలపెంవియుష్పం। డనయునుంయునువేటపాపె

యూత్మజే క్రీముగా వనవల్లి గనులు లపా. ఇరింగె డీమ సుజూ దవము నక్రియలు ధ తలు రాగెనె ॥ శ్రీ॥ శ్రీన్ఘ లో వేదయనవు దం వాకు వృప
షూ॥ వ లను బుంపి బక్షవములనుడి యలు॥ దానికి బట్టి యంము కిపారలు నీయలు వు॥ షం మకైపడు విను గుల సంపదియను॥
౨౯ వ౹ కావమేహొ వాహుం క్త్రాము వేం శ్నైనియు దనకార్య చేతనే తా పానం బుసెయుంచు నా నా పావు నికై నీ ప్రా దం బుం గ్రో
వింయూతేతం బే పానం బుసేయుం మూడుతు॥ కా జు ప్ర ఫ్తై ననుల॥ బూతరు ప్రైన సుకనకు లగ్రామం బుప్త బడి యుం మగ్రా
దాహాం బుసేయు వారలను విషాదుల వల్లననప్పలం జు బెద్దు నారలను వేజ్రుదం ప్పులంగల వింశ తాల్లు త్రు రసప్త [illegible] కు నేరం బుదెకెగక

తిరిగి భక్తిరాజ్యమెుండఁగ ॥ నీరు అంచరభు గానె సాత్రివంచెం విరుల సేవ భూఖరికెడు పాపాత్ముపట్టికె ట్టి। రాజుల వెూ గారవి రసు నేరన్న మ
నందు నేల రాజాలు నెూన్నపత్రైల
గళ్లోలవటులు తేరికవటుకర
పెక్కలు పలుకక్రైపానిరమడిగాదె
నిఖర। వలు నేవల త్రిండుగా నలు నివిరాలు థాగ్నేసు ఖం
వలు కానిచెటుల వెల్లరాలు శ్లేపో షణా వలుండు।
బాను నేను నుండు। నుండి రాక్షసులు నవ వెనుండు
భుగే భవద్రా ష్ట్రినే బాలుపిట్టలు నే।
బదికరాయంత నేచేవాలుప్రగని
మండుగాని। వాశ్రీ పేసు రండుగా
దుష్టభరతులు ప్రేతకలు॥ నీ॥ కేనాను వరా జాత్యార్యగా పెంచిన సింగడిసే। వానిగ పట్టపేలు త్రిపాసనసేనా వలు। పానవలు నవ విశ్వంభుల బానల భులనే

౨౪

యము విశిష్ట్య శ్రీరాములను బట్టిన శ్రీ తమునన॥ శ్రీ॥ శివ మ్మ శ్రీక్షే మే నముకి వ్యాప తగసారథి। యశేల ముఖ్యమునందున శ్రీవణానిములగను గావి
న శ్రీ నమః॥ నేను సంధ్యకాను శ్రీ
సీరుల వత్తేస్తుల్నైవి నిష్కరమునన॥ వతిరియుశేవవే నార్థ్యరం
కు నిష్టసలుపు రీమల్దపాదాన విదార్ప
వారంబులం చేశ్లలకవమానంబు
నేయము వారడు ప్రోరకదరీ మంబను నరకంబునందుక
నవుఖుండగుచుబాదలను బొందు।
శ్రీ పురుషుడు చెప్పకేనియు సేరేరకు
గార్థంబు పశువులకైనానప్పలంబరయు చ్చిరేనియు
వారలను నిరయంబున ద్రోదు[illegible]
కింకరులు గులిరియుల అరడు నిమిత శ్రీత్రంబు పానంబు నేయువుం బారాడుమండుదురు। శ్రీ మూర్తి గ్రామంబుల అందురుడును తలవులనూలు శ్రీ ప్రా[illegible]

లంగావించివిరాంగసెంపుచుహాస్యేంపుచున్నవారలనునేరకంబునందుశూలప్రోతలుండ్జేసినట్లుట్టిపోసనాపర...గంకగృధ్రాదులు
తీక్ష్ణతలం డాగ్రంబునదిగివిశ్లేంపు చుండుమహిరయుఘూర్తస్వభావంబున బుంతుపెడ నంబుగావించెడు పాపాత్ములకుందే
శూలాకంబనునరకమునందునైడునే డులవులుఖంబులసర్పంబులుగనవములునుండును॥౫౯॥ యమునరయుధాత్రిలోననింద్యులగు...
పశువులతంగోవారిణొపజ్తైనెట్లి॥ బుడ్డి విాంసనే...పాపాత్ములవిషవన్నెధరాపునిఖలప్రా బ్బదురునపాల॥౬౦॥ తనర...ంబులకు
పినములనే॥ బుతినేత్రిఢంగ్రోధవృష్టిబూ వినవారినిగనుగవలనేత్రదంష్ట్రలదనైనయలాకంకగృధ్రతతిభక్ష్యంచునే॥ము॥ధనవంతులుండుగుపూన

ఆ౨

పుణ్యులగుడుకనే ధర్మోపకారంబులె నే। ఘటనతం జేయుకయుండెనే నియమములకంబండులసుజ్ఞానీ మలుఖం। బనునాదుగర్భితి బుట్టి (శ్రీ)ోవియు

డిగాస్త్ర యుఋజ్ఞ ఖూబంతటనే సుబాశంబులబట్టిక ట్టివడితోనె ంతురతల్పగు వైగిuనరవకె యుట్టి నరకములక్

యువలశోకె। మందుగలన్వవరి సహ(త్ర)సంఖ్యలందుశ్వమనదూతలనిశంబుబాధి౦ తు।రవనిధమ్ర్దూరులు నరులu

శిఖధర్మవంతుడెన్నిడపున్న బొగలి ంబునందు భాగనవితి బాందుమందు।రెలవిబు నావేవమలుశ్వేషములువల్లి।బట్టు

మందురవధిబాణ్యావరి వుననేకెం(త్రా) వెలాస్త్ర మోగకంబలముకైవినపింపితి। నిప్పుడుపన్నైెరెంగింపిన పెన్నసు (బ్ర)హ్మాండ కోశంబునంగలవన్నియు

రాణింపుబు వెలుకువెలందుల నట్టి శ్రీ పద్మందంబు శ్రీ వసిష్ఠాదిమునిగణాధిసద్భావక్రమంబున ... శ్రీ పద్మందంబు శ్రీ వెలిగొందు చెప్పఁబడియెడి దే
వారలు సకల శ్రీ రామస్తులు లింగములగు నీశ్వరసద్భావశ్రీరంబు దెవిశ్రీ నవారికి శ్రీ వాద్యఘోషంబులు లింగష శ్రీ సద్భావదేహాంబు నైరులింగవపద్మ...
శ్రీపవర్గనిదర్శ్రీ నక్షత్రము శ్రీ పో: బహుపదార్థక ... గా లోకసంస్థితంబయిన శ్రీ పా శ్రీ సకలజీవాధికారయంత్రరాయ...
బయిన సద్భావశ్రీరంబు వినుచింపె విననిచ్చు ... బ్రహ్మాది దేవముని సంస్తుత తీర్థపదా ంబు బ్రాహ్మత నివర్గలనవరత్నసాంపురె
విరాజితపు క్రోస్తు భభూషణాంగ ... వెలుగు లక్ష్మీ మరెందు ... దవానన వారిసంపద దృడేవా శ్రీ । నిలయ సశ్రీరక్తప్రస్థరతీర్థ ... సాంకలాశ

శ్రీ

నక్షత్రములు [illegible] పాలా [illegible] ధంబు నందు [illegible] నట్టి సముద్ర [illegible] సూర్య [illegible]

సౌరాయణా వర్ణనాపేక్ష [illegible]

[illegible] శ్రీ [illegible] రక్ష [illegible] శ్రీ [illegible] కరనరికి అవసరాల తిరుమలరాయుడు వ్రాసికొనెను

శ్రీ

౭౪

వకుళకుసు(శ్రీ)రంగనీ పుత్త్రుడయుద్దెత ... తకపారసకీటులాకవ ... నవేరా। శ్రీతగుణా(శ్రీ)యుంయతిపి॥ ఘ్రాతసురాంచితపదాబ్జకంసవిదార్శి।

పుత్త్రకోకిలముఖండితాకినమూ ... వైత్రనిధానదినవిపాశదేవము। తాళంధమండలము ... సంసిద్ధతత్త్వరూపగదానికా। దండ

నంఖసుదర్శనాంకసుద్దాకరాత్మ ... ండలాధరణాంకఫాటునాను ప్రత్రిప్రని ... పారణాయక్రిగద్యక్రి ఇది (శ్రీ) సకలసుక

విజనానందకరబాహుప్రాదురావ ... దరుణుకహాంబునం. ... డుఘరహస్త్యడ్యుంద్రనసువవత్రికి ...

శ్రీకంబెను ... బంను। గయుని సం ... తింయు ... ఘ్రాప్యపవస్తుని రిద (శ్రీ)